21770
21770

21770

(159)

శ్రీరస్తు.

అస్మద్గురుపరంపరాభ్యోనమః

పిళ్ళైలోకాచార్యర్ అరుళిచ్చెయ్త
ముముక్షుప్పడియుమ్

విశదవాక్ శిఖామణియాన

మణవాళమామునికళ్ అరుళిచ్చెయ్త వ్యాఖ్యానముమ్

శ్రీకాంచీ, ప్రతివాదిభయఙ్కరమ్

అణ్ణఙ్గరాచార్యదాసన్

ఇయఱ్ఱియ

సారసంగ్రహముమ్.

ఇవై

శ్రీరామానుజ సిద్ధాన్త సభైయిన్ శార్పాగ వెళియిడప్పట్టన.

1938.

ఈశ్వర సంవత్సరమ్ పఙ్గునియిల్ తిరుమూలమ్.

MADRAS.

శ్రీరస్తు.

శ్రీరామానుజ సిద్ధాన్త సభైయిన్ అఱివిప్పు.

ఇన్ద సభై శిల సంవత్సరఙ్గళుక్కు మున్ స్థాపితమానాలుమ్, 6-2-38 తేది ముతలాకవే ఇతు ప్రకాశిక్క ఆరమ్బిత్తతు. ఇతఱ్కు అనేక ప్రముఖర్కళ్ అఙ్గత్తినర్కళాక చ్చేర్న్దిరుక్కిఱపడియాల్ ఇనిమేల్ ఇన్ద సభైయిన్ కార్యఙ్గళ్ మికవుమ్ ప్రకాశమడైయుమెన్ఱు ధీరమాక చ్చొల్లలామ్.

శ్రీరామానుజ సిద్ధాన్తమెన్ఱ నమ్ ఉడైయవర్ దర్శనత్తిఱ్కు సంబన్ధప్పట్ట అత్యుత్తమ గ్రన్థఙ్గళై సులభప్పడుత్తి తమిళ్ లిపియిలుమ్ తెలుఙ్గు లిపియిలుమ్ వెళియిడువతఱ్కు వేణ్డియ సౌకర్యఙ్గళై శేఖరిప్పతఱ్కాకవే ఇన్ద సభై స్థాపిక్కప్పట్టతు. ఇన్ద సభైయిన్ మూలమాక ప్రతిమాసముమ్ ఉభయ లిపియిలుమ్ సంచికైకళ్ ప్రచురమాకుమ్. ఆస్తికర్కళ్ యావరుమ్ ఇన్ద సంచికైకళుక్కు చన్దాదారర్కళాకవుమ్ పోషకర్కళాకవుమ్ అన్వయిత్తు సభైయై అభివృద్ధిపెఱుత్తి మేన్మేలుమ్ అత్యావశ్యక గ్రన్థఙ్గళెల్లామ్ వెళివరుమ్పడియాన సౌకర్యఙ్గళై విళైవిత్తుక్కొడుప్పార్కళెన్ఱు నమ్బుకిఱోమ్.

మాస సంచికైయిల్ క్రమేణ అధిక ఫారఙ్గళ్ శేర్క్కుమ్పడియాన సౌకర్యముమ్ ఏఱ్పడవేణుమ్. అనేక మహాన్గళుడైయ అభిమానమ్ అత్యావశ్యకమాయిరుక్కిఱతు.

ఒరు సంచికైక్కు సాధారణ చన్దా	0	3	0
,, గౌరవ చన్దా	0	6	0

ఇన్ద సభైయిన్ కార్యాలయమ్:- ,,అప్పా అణ్డు కంపెని,
చిన్నతమ్బి ముదలి వీధి, మదరాస్.

సంచికైకళ్ మేఱ్పడి కార్యాలయత్తిలుమ్, 19, డేవిడ్సన్ వీధి, న్యూమన్ ప్రెస్సిలుమ్, ఏజణ్టుకళిడత్తిలుమ్ కిడైక్కుమ్.

ఇప్పడిక్కు,

కె. వెఙ్కట రామానుజదాసన్, (అప్పా అండు కంపెని.)

1—4—38 R. S. సభా కార్యదర్శి.

శ్రీమతేరామానుజాయనమః.

శ్రీమల్లోకగురవేనమః.

శ్రీమద్వరవరమునయేనమః.

ముముక్షుప్పడియిన్ ముఖ్య తనియన్గళ్.

శ్రీశైలేశదయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవమ్ ।
యతీంద్రప్రవణంవన్దే రమ్యజామాతరంమునిమ్ ॥

లక్ష్మీనాథసమారంభా మిత్యాది..........పరిణతోస్మినిత్యమ్.

లోకగురుం గురుభిస్సహపూర్వైః కూరకులోత్తమదాసముదారమ్ ।
శ్రీనగపత్యభిరామవరేశౌ దీప్రశయం వరయోగినమీడే ॥ [illegible]
· అయనుసురుంచక భజేలక్ష్మీం — [illegible]

లోకాచార్యాయగురవే కృష్ణపాదస్య సూనవే ।
సంసారభోగిసందష్టజీవజీవాతవే నమః ॥

కోతిలులకాశిరియన్ కూరకులోత్తమతాతర్
తీతిల్ తిరుమలైయాழ్వార్ శెழుమ్కురవై మణవాళర్
ఓతరియపుకழ் తిరునావుడైయపిరాన్ తాతరుడన్
పోతమణవాళముని పొన్నడిగళ్ పోర్ఱువనే.

వాழியులకాశిరియన్ వాழియవన్ మన్నుకులమ్
వాழిముడుమ్బైయెన్నుమ్ మానగరమ్ — వాழி
మనమ్శూழ్న్ద పేరిన్బమ్మల్కు మికునల్లార్
ఇనమ్శూழ్న్దిరుక్కుమిరుప్పు.

శ్రీరస్తు.

శ్రీమతే రామానుజాయనమః.

శ్రీమల్లోకగురవేనమః.

శ్రీమద్వరవరమునయేనమః.

పూర్వ పీఠికా.

(ప్ర. అణ్ణంగరాచార్యర్.)

* మాఱి మాఱి ప్పలపిఱప్పుమ్ పిఱన్దు తున్బక్కడలుళ్ తువళ్ కిన్ఱ నమ్పోన్ఱవర్ కళ్ నల్వీడు పెఱువతఱ్కు ఉఱుప్పాక త్తెరిన్దుకొళ్ళవేణ్డియ విషయఙ్గళ్ పలపలవుణ్డు. అవైకళిల్ అర్థపఞ్చకజ్ఞానమ్ అత్యన్తమ్ ముఖ్యమ్.

౧. పరబ్రహ్మస్వరూపజ్ఞానమ్.

౨. జీవాత్మస్వరూపజ్ఞానమ్.

౩. ఉపాయస్వరూపజ్ఞానమ్.

౪. పురుషార్థస్వరూపజ్ఞానమ్.

౫, విరోధిస్వరూపజ్ఞానమ్.

ఎన్గిఱ ఇన్ద ఐన్దు విషయ జ్ఞానమే అర్థపఞ్చకజ్ఞాన మెనప్పడుకిఱతు.

ఇవ్వర్థపఞ్చకజ్ఞానత్తై తిరుమన్త్రమ్ ద్వయమ్ చరమశ్లోకమ్ ఎన్గిఱ మూన్ఱు రహస్యఙ్గళుమ్ అత్యన్త విశదమాక ఉణర్త్తుకిన్ఱపడియాల్ ముముక్షుక్కళుక్కు ఇన్ద రహస్యత్రయమే ముఖ్యమాక అఱియవేణ్డియతాకిఱతు.

ఇన్ద రహస్యత్రయమ్ అవతరిత్తప్రకారమ్ యాతెన్నిల్; పెరియ తిరుమన్త్రమెన్ఱుమ్ మూలమన్త్రమెన్ఱుమ్ శొల్లప్పడుకిఱ తిరువష్టాక్షర మహామన్త్రమానతు శ్రీ బదరికాశ్రమత్తిల్ అవతరిత్తతు. అతావతు - నారాయణమూర్త్తియానవర్ నరమూర్త్తిక్కు ఇతై యుపదేశిత్తాఴ్ సమ్ప్రదాయమ్.

మంత్రరత్నమాగియ ద్వయమానదు శ్రీవిష్ణులోకత్తిలే శ్రీమహాలక్ష్మిక్కాక వెళియిడప్పట్టతెన్ఱు సంప్రదాయమ్.

చరమశ్లోక మెన్బతు శ్రీభగవద్గీతైయిల్ శేర్న్దతాకైయాలే తిరుత్తేర్త్తట్టిలే:యిరున్దు అర్జుననుక్కాక అవతరిప్పిక్కప్పట్టతామ్. ఆకవే, ఇన్ద మూన్ఱు రహస్యజ్గళుక్కుమ్ ప్రథమ ప్రవర్తకర్ సర్వేశ్వరనేయావర్. ఇన్ద కారణత్తినాల్ ఆచార్య పరమ్పరైయిల్ ముతల్ స్థానమ్ సర్వేశ్వరనుడైయతాక ఆయిర్ఱు. "లక్ష్మీనాథ సమారంభామ్......వన్దే గురుపరమ్పరామ్" ఎన్ఱు కూరత్తాఴ్వార్ అరుళిచ్చెయ్తతు ఇజ్గే అనుసంధేయమ్.

ఆక విప్పడి మహోదయాళువాన సర్వేశ్వరనాలే ఇన్నిలత్తిల్ ప్రవర్తిప్పిక్కప్పట్ట ఇన్ద రహస్యత్రయమానతు శొల్ వడివత్తిల్ శురుజ్గియిరున్దాలుమ్ అతి గంభీరమాన అరియ పెరియ పొరుళ్కళైయుడైయతాతలాల్, సకల శాస్త్ర ప్రవీణర్కళాన నమ్ పూర్వాచార్యర్గళ్ ఇతిల్ ప్రవేశిత్తు ఇతన్ అర్థ విశేషజ్గళై యెల్లామ్ అరుమరున్దాక ఉపదేశిత్తువన్దార్కళ్.

ఎమ్బెరుమానార్క్కు మున్నేయిరున్ద పూర్వాచార్యర్గళ్ ఇన్ద రహస్యత్రయార్థజ్గళై మికవుమ్ శేమిత్తువైత్తుక్కొణ్డిరున్దు అత్యన్తమ్ ఏకాన్తమాకవే ఉపదేశిత్తుప్పోన్దార్గళ్. ఇప్పడి వరుకైయిల్, ఎమ్బెరుమానార్ తమ్ముడైయ అతి విశాలమాన తిరువుళ్ళత్తినాల్ సకల సంసారికళ్ పక్కలిలుమ్ కరుణై కరైపురణ్డు, వరమ్బుకడన్దు తామ్ ఉపదేశిత్తుమ్, తమ్ముడైయ శిష్యర్కళైక్కొణ్డు ఉపదేశిప్పిత్తుమ్ పోన్దార్. ఇవ్విషయమ్ మణవాళమామునికళ్ అరుళిచ్చెయ్త ఉపదేశరత్నమాలైయిల్,

"ఓరాణ్ వఴియాయుపదేశిత్తార్ మున్నోర్
ఏరారెతిరాశర్ ఇన్నరుళాల్ — పారులకిల్

ఆశైయుడై యోర్ క్కెల్లామ్ ఆరియర్ కాళ్ కూఱుమెన్ఱు
పేశివరమ్బఱుత్తార్ పిన్."

ఎన్గిఱ పాశురత్తినాలుమ్ ప్రసిద్ధమ్.

ఎమ్బెరుమానార్ కాలమ్తొడఙ్గి సంప్రదాయార్థ విశేష ఙ్గళ్ సువిస్తరమాకవే ఉపదేశిక్కప్పెర్ఱాలుమ్ రహస్యత్రయత్తిన్ అర్థవిశేషఙ్గళై అన్ద ఎమ్బెరుమానార్ కాలత్తిలే ఏడుపడుత్తిన వర్కళ్ యారుమిల్లైయెన్ఱే శొల్లలామ్.

రహస్యత్రయ వ్యాఖ్యానమాక కూరత్తాళ్వార్ ఒరు గ్రన్థమ్ అరుళిచ్చెయ్తిరున్దారెన్ఱు ఊహిక్క ఇడముణ్డు. శ్రీమన్నిగమాన్తదేశికర్ తామరుళిచ్చెయ్త రహస్యత్రయసారత్తిల్ చరమశ్లోకాధికారత్తిలే — "ఆళ్వానుడైయ చరమశ్లోక వ్యాఖ్యానత్తిలుమ్ ఇవ్వళవే వివక్షితమాకైయాల్ ఒరు విరోధముమిల్లై." ఎన్గిఱ శ్రీసూక్తి కాణప్పడువతాల్ కూరత్తాళ్వార్ రహస్యవ్యాఖ్యానమ్ అరుళిచ్చెయ్తతాక పులప్పడుకిన్ఱతన్ఱో. ఆనాల్ అన్ద గ్రన్థమ్ లుప్తమెన్ఱే శొల్లప్పడుకిఱతు. అతు ఇన్న భాషైయిల్ అవతరిత్తతు ఎన్బతుకూడ ఇప్పోతు అఱియక్కూడాతతాయిరుక్కిన్ఱతు.

ఆళ్వానుడైయ తిరుక్కుమారరాన భట్టర్ రహస్యత్రయ వ్యాఖ్యానమాక అరుళిచ్చెయ్తతు అష్టశ్లోకీ యెన్గిఱ సంస్కృత గ్రన్థమ్. ఇతు సుప్రసిద్ధమానతే. ఎట్టు శ్లోకఙ్గళ్కొణ్డ ఇన్ద శిఱియ గ్రన్థత్తిల్ అర్థవిశేషఙ్గళ్ పలవుమ్ "పెరియ కనకవరైయై చ్చిఱియ కడుకినిలడైత్తువైప్పర్" (తిరువరఙ్గక్కలమ్బకమ్.) ఎన్గిఱ కణక్కిలే తొకుత్తువైక్కప్పట్టుళ్ళన.

భట్టరుడైయ సమకాలత్తిలుమ్ పిఱ్కాలత్తిలుమ్ మఱ్ఱుమ్ శిల ఆచార్యర్కళుమ్ రహస్యత్రయ వివరణ రూపఙ్గళాన గ్రన్థఙ్గళ్

శిలవఱ్ఱై అరుళిచ్చెయ్తతాక ఊహిక్క ఇడమిరున్దాలుమ్, పెరియవాచ్చాన్పిళ్ళై పిళ్ళైలోకాచార్యర్కళుక్కు మున్దిన ఆచార్యర్కళిన్ రహస్యవ్యాఖ్యాన గ్రన్థమ్ యాతొన్ఱుమ్ ఇక్కాలత్తవర్కళుక్కుక్కిడైప్పతిల్లై.

శ్రీహస్తిశైలశిఖరోజ్జ్వలపారిజాతరాన తేవప్పెరుమాళుడైయ అపరావతారభూతరెన్ఱు ప్రసిద్ధరాయ్, వడక్కుత్తిరువీదిప్పిళ్ళైయిన్ తిరుక్కుమారరాయ్ సర్వజ్ఞరాన పిళ్ళైలోకాచార్యర్ తామే రహస్యగ్రన్థఙ్గళై విపులమాకవుమ్ అనవద్యమాకవుమ్ సకల సాత్త్వికస్పృహణీయమాకవుమ్ అరుళిచ్చెయ్తవరావర్. అష్టాదశ రహస్యమ్ ఎన్ఱు సుప్రసిద్ధమాన గ్రన్థజాలమ్ పిళ్ళైలోకాచార్యర్ అరుళిచ్చెయ్తతేయామ్.

అష్టాదశ రహస్యఙ్గళుళ్, యాదృచ్ఛికప్పడి, పరన్దపడి, శ్రియఃపతిప్పడి ఎన్నుమ్ గ్రన్థఙ్గళ్ రహస్యత్రయ వ్యాఖ్యానమాక అవతరిత్తవైకళిరున్దాలుమ్, ముముక్షుప్పడి యెన్నుమ్ గ్రన్థమే పలపడియాలుమ్ పెరుమైపెఱ్ఱతాయిఱ్ఱు. మఱ్ఱ గ్రన్థఙ్గళానవై అతిసంక్షేపమ్, అధిక విస్తరమ్ సంస్కృతవాక్య బాహుళ్యమ్ ముతలానవైకళాల్ కుఱైపెఱ్ఱిరుక్కుమెన్ఱుమ్, అప్పడిప్పట్ట కుఱైకళుక్కు ఇడమిల్లాతపడి అవైయెల్లావఱ్ఱుక్కుమ్ పిన్బు ముముక్షుప్పడి యెన్నుమ్ ఇన్ద గ్రన్థమ్ అరుళిచ్చెయ్యప్పట్టతెన్ఱుమ్, ఇతన్ శీర్మైయెక్కణ్డు ఆస్తికర్కళ్ అనైవరుమ్ ఇతైయే విశేషిత్తుప్పరిగ్రహిత్తుప్పోన్దార్కళెన్ఱుమ్ అఱియక్కిడక్కిన్ఱతు. మఱ్ఱ గ్రన్థఙ్గళిల్ అరుళిచ్చెయ్యాత పల అపూర్వ విషయఙ్గళుమ్ ఇతిల్ కుడికొణ్డిరుప్పతుమ్ ఇతఱ్కు ఓర్ ఏఱ్ఱమ్.

ఇఙ్ఙనే అతి శ్లాఘ్యమాన ఇన్ద గ్రన్థమ్ మీమాంసాసూత్రమ్ పోల్ అవతరిత్తిరుప్పతనాల్ వ్యాఖ్యానమిల్లామల్ ఇతన్ అర్థఙ్గళ్

అటియడుక్కాడాతవై యాకైయాల్, సకలశాస్త్ర సాగర పారంగత రాయ్ విశదవాక్ శిఖామణియాన మణవాళమామునికళ్ * తేనుమ్ పాలుమ్ కన్నలుమ్ అముతుమొత్త పరమభోగ్యమాన మిగచ్చిఅన్ద వ్యాఖ్యానత్తై ఇదఱ్కు అరుళిచ్చెయ్తుళ్ళార్. అతి గమ్భీర సందర్భమాన అన్ద వ్యాఖ్యానత్తై త్తళువి, ఇక్కాలత్తవర్కళుక్కు రుచిక్కుమ్బడియాన సరణియిల్ ఇన్ద సారసంగ్రహమ్ ఎళుతప్పడుకిన్రతు. ఇతిలుళ్ళ కుఱ్ఱమ్ కుఱైకళై మహాన్గళ్ తమ్ముడైయ సహజ కరుణైయినాల్ క్షమిత్తరుళవేణుమ్.

పూర్వ పీఠికై ముఱ్ఱిఱ్ఱు.

ఒర్ ముఖ్య విజ్ఞాపనమ్.

శ్రీవైష్ణవ సంప్రదాయత్తిల్ భగవద్భాష్యకారరుడైయ శిష్య పరంపరైయిల్ తెన్కలై సంప్రదాయమెన్ఱుమ్ వడకలై సంప్రదాయమెన్ఱుమ్ ఇరణ్డువకైయాన వ్యవహార వేఱ్ఱుమై ఏఱ్పట్టిరుప్పతు సర్వవిదితమే, ఎన్ద వకుప్పిలుమ్ ఉళ్పిరివుకళ్ ఏఱ్పడువతు ఎజ్గుమ్ కణ్డ విషయమాకైయాల్ శ్రీవైష్ణవ సంప్రదాయత్తిల్ ఇన్ద వేఱ్ఱుమై ఏఱ్పట్టతుమ్ విస్మయనీయమన్ఱు. పిళ్ళైలోకాచార్యరై ప్పోలవే వేదాంతదేశికరుమ్ రహస్య గ్రన్థజ్గళ్ అరుళిచ్చెయ్తిరుప్పతుమ్ ప్రసిద్ధమ్. ఇవఱ్ఱై నల్లాశిరియర్ ముఖమాకక్కేట్టు ఉణరప్పెఱాతవర్కళ్, పిళ్ళైలోకాచార్యరుడైయ రహస్యగ్రన్థజ్గళుక్కుమ్ వేదాంతదేశికరుడైయ రహస్య గ్రన్థజ్గళుక్కుమ్ పరస్పర విరోధజ్గళ్ పల ఇరుప్పతాక గ్రహిత్తు అజ్జనే ప్రచారజ్గళుమ్ శెయ్తువరక్కాణ్గిఱోమ్, ఇవ్విరణ్డు ఆచార్యర్కళుడైయవుమ్ గ్రన్థజ్గళై ఆర్న్దు

నోక్కుమవర్కళుక్కు నల్ల తెళివు ఉణ్డాకుమెన్బతు అడియేనుడైయ అభిప్రాయమ్.

ఆనాల్, ఒరు సంప్రదాయత్తైచ్చార్న్ద గ్రన్థఙ్గళై ప్పార్ప్పవర్కళ్ మఱ్ఱోరు సంప్రదాయత్తిన్ గ్రన్థఙ్గళై సక్రమమాక సేవిప్పతిల్లామైయాలే అవరవర్కళ్ ఒరువిధమాక గ్రహిత్తువిడ నేర్కిన్ఱతు.

పెరియవాచ్చాన్పిళ్ళై ముతలాన మహాచార్యర్కళిన్ దివ్యసూక్తిగళై వేదాన్తదేశికర్ తమ్ముడైయ గ్రన్థఙ్గళిల్ ఎవ్వళవు తఴువిక్కొణ్డు పోకిఱారెన్బతైయుమ్, దేశికరుడైయ శ్రీసూక్తిగళై మణవాళమామునికళుమ్ వాదికేసరి అఴకియమణవాళచ్చీయరుమ్ ముతలానార్ తమ్ముడైయ గ్రన్థఙ్గళిలే ఎవ్వళవు తఴువిక్కొణ్డు పోకిఱార్కళెన్బతైయుమ్ ఊన్ఱి నోక్కినాల్ ఆచార్యర్కళుక్కుళ్ళ ఐకరస్యమ్ అఴకియతాక నెఞ్జిల్ పతియుమ్.

విషయఙ్గళై నిరూపిత్తువరుమ్బోతు అవరవర్కళుక్కు చ్చిల అభిప్రాయభేదఙ్గళ్ తోన్ఱువతెన్బతు పెరుమ్బాన్మైయాన విషయమ్. అరుళిచ్చెయల్ వ్యాఖ్యానఙ్గళిల్ పుకున్ఱు పరామర్శిత్తాల్ "ఆళవన్దార్ ఇప్పడి యరుళిచ్చెయ్వర్; ఎమ్బెరుమానార్ ఇప్పడి యరుళిచ్చెయ్వర్; భట్టర్ ఇప్పడి యరుళిచ్చెయ్వర్" ఎన్ఱు ఇఙ్ఙనే పల నిర్వాహఙ్గళ్ అభిప్రాయభేదఙ్గళుమ్ కాణప్పడుమ్. ఒరు అర్థత్తై మఱుత్తు మఱ్ఱొరువర్ వేఱు అర్థమ్ అరుళిచ్చెయ్యుమిడఙ్గళుమ్ పల కాణప్పడుకిన్ఱన. ఇవ్వకైయిలే శిల అభిప్రాయభేదఙ్గళ్ శ్రీలోకాచార్య రహస్యఙ్గళిలుమ్ శ్రీదేశిక రహస్యఙ్గళిలుమ్ ఇరుప్పతాకవే కొణ్డాలుమ్ కుఱైయొన్ఱుమిల్లై.

దేశికర్ తమ్ముడైయ రహస్యత్రయసారత్తిల్ ఓరిడత్తిల్ "ప్రాచాం వివాదస్సంవృత్తో భాష్యకారైరవారితః" ఎన్ఱు అరుళి

చ్చెయ్ తిరుప్పతై పలరుమ్ నోక్కి యిరుక్కలామ్. ఎమ్బెరుమానార్ కాలత్తిలేయే అవరుడైయ శిష్యర్కళుళ్ అర్థవిచారవివాదమ్ విళైన్దతెన్నుమ్, ఎమ్బెరుమానార్ అతై అఱిన్దువైత్తుమ్ తడుక్క విల్లైయెన్నుమ్ ఇతనాల్ శొల్లప్పడుకిఱతు. ఇక్కాణక్కిలే అర్థభేద జ్గళ్ శిల ఏఱ్పడువతానతు ఒరు పెరియ విషయమన్ఱు.

అన్ఱియుమ్, దేశికరుడైయ ప్రథమ రహస్యమాన సంప్రదాయ పరిశుద్ధియిల్ — "శ్రీభాష్యకారరుడైయ శిష్య సంప్రదాయజ్గళిల్ ఒన్ఱిలుమ్ అర్థవిరోధమిల్లై; వాక్యయోజనాభేధమేయుళ్ళతు." ఎన్ఱు స్పష్టమాక వే వివేకిజనహృదయంగమమాక అరుళిచ్చెయ్యప్పట్టిరుప్పతై నోక్కుమళవిల్ అనైవరుమ్ నన్గు తెళియ ప్రాప్తమాకుమ్. ఇత్తకైయ స్వల్పభేదజ్గళిల్, వివేకకుశలర్కళ్ కణ్ణోట్టమిన్ఱిక్కే యిరుక్కై అழకియతాకుమ్. సదాచార్యసూక్తిరక్షై, సత్సంప్రదాయ పరిశుద్ధి ముతలాన పల గ్రన్థజ్గళిలే ఇవ్వాచార్యర్కళిన్ ఐకకణ్ఠ్యత్తై విపులమాక నిరూపిత్తు మిరుక్కిఱోమ్; కణ్డుకొళ్వతు.

"పిణఙ్గి అమరర్ పితఱ్ఱుమ్ కుణమ్కెழు కొళ్కైయినానే" ఎన్గిఱ నమ్మాழ்వార్ పాశురత్తిన్పడి, పరమపదత్తిలుమ్కూడ భగవద్గుణ విషయమాక వివాద కోలాహలజ్గళ్ నడైపెఱువతాక త్తెరియవరుకిన్ఱతు. అన్దక్కాణక్కిల్ తానే సాంప్రదాయిక అర్థవిషయక వివాదజ్గళుమ్ ఒరువకైయిల్ అభినన్దనీయమాక వే తలైక్కట్టుమెన్బతుమ్ ఇజ్గు సాక్కియాక నిఱ్కిన్ఱతు.

శ్లో॥ ఐకరస్యమశేషాణామాస్తికానాం విశేషతః।
వివర్ధతామితి శ్రీశసన్నిధౌ నిత్యమర్థ్యతే॥

ఇతి సాఞ్జలిబన్ధం విజ్ఞాపయతి,
శ్రీకాఞ్చీ ప్రతివాదిభయఙ్కరమ్ అణ్ణఙ్గరాచార్యః.

శ్రీరస్తు.



విశదవాక్శిఖామణియాన

మణవాళమామునికళ్ అరుళిచ్చెయ్ద

వ్యాఖ్యానావతారికై.

శ్రీయఃపతియాయ్ శ్రీవైకుణ్ఠనికేతననాయ్ నిత్యముక్తానుభావ్యనాయ్ నిరతిశయానన్దయుక్తనా యిరుక్కుమ్ సర్వేశ్వరన్, అన్ద నిత్యసూరికళోపాతి తన్నైయనుభవిత్తు నిత్యకైఙ్కర్య రసరాయ్ వాఴక్కైక్కు ప్రాప్తియుణ్డాయిరుక్కచ్చెయ్తేయుమ్, అత్తై యిఴన్దు, (ఆసన్నేవ) ఎన్గిఱపడియే అసత్కల్పరాయ్క్కిడక్కుమ్ సంసారిచేతనరుడైయ ఇఴవై యనుసన్ధిత్తు, అత్యన్తవ్యాకులచిత్తనాయ్ ఇవర్కళ్ కరణకళేబరఙ్గళై యిఴన్దు ఇఱకొడిన్ద పక్షిపోలే కిడక్కుమ్ దశైయిలే, కరణాదికళై క్కొడుత్తు, అవఱ్ఱైక్కొణ్డువ్యభిచరియాతే, తన్నైయాశ్రయిత్తు ఉజ్జీవిక్కైక్కుడలాక, అపౌరుషేయమాయ్ నిత్యనిర్దోషమాయ్ స్వతఃప్రమాణమాన వేదత్తైయుమ్, తదుపబృంహణఙ్గళాన స్మృతీతిహాస పురాణాదికళైయుమ్ ప్రవర్తిప్పిత్తవిడత్తిలుమ్, అన్దశాస్త్రాభ్యాసత్తుక్కు అనేకయోగ్యతై వేణ్డుకైయాలే అవ్వఴియాలే జ్ఞానమ్పిఱన్దు చేతనర్ ఉజ్జీవిక్కై అరితాయిరుక్కుమ్ అప్పడియైత్తిరువుళ్ళమ్పఱ్ఱి, సకలశాస్త్ర తాత్పర్యఙ్గళైయుమ్, సుగ్రహమాక ఇవర్కళఱియలామ్పడి పణ్ణవేణుమెన్ఱు, స్వరూపోపాయ పురుషార్థ యాథాత్మ్య ప్రతిపాదకమాన రహస్యత్రయత్తైయుమ్, స్వయమేవ ఆచార్యనాయ్నిన్ఱు ప్రకాశిప్పి

త్తరుళినార్. అతిల్ తిరుమన్త్రత్తై, శ్రీ బదరికాశ్రమత్తిలే స్వాంశభూతనాన నరన్ విషయమాక ప్రకాశిప్పిత్తార్; ద్వయత్తై శ్రీవిష్ణులోకత్తిలే స్వమహిషియాన పిరాట్టివిషయమాక ప్రకాశిప్పిత్తార్; చరమశ్లోకత్తై త్తిరుత్తేర్ త్తట్టిలే స్వాశ్రితనాన అర్జునన్ విషయమాక ప్రకాశిప్పిత్తార్. ఆకైయాలిత్తై "లక్ష్మీనాథసమారమ్భామ్" ఎన్ఱు - గురుపరమ్పరాదియిలే ఈశ్వరనై యనుసన్ధిక్కిఱతు. ఇని ఇన్ద రహస్యత్రయన్దాన్, శబ్దమ్ సుగ్రహమా యిరున్దతేయాకిలుమ్, అర్థమ్ ఉపదేశగమ్యమాకైయాలుమ్, అతఱిన్దే ఎల్లారుమ్ ఉజ్జీవిక్కవేణ్డుకైయాలుమ్; అన్దరహస్యత్రయత్తిలుమ్ పూర్వాచార్యర్కళుడైయ ఉపదేశపరమ్పరాప్రాప్తమాన అర్థవిశేషఙ్గళై, సర్వర్క్కుమ్ సుగ్రహమాకవుమ్ సువ్యక్తమాకవుమ్, పిళ్ళైలోకాచార్యర్ తమ్ముడైయ పరమకృపైయాలే ఇప్రబన్ధముఖేన వరుళిచ్చెయ్కిఱార్.

మున్బే రహస్యత్రయవిషయమాక మూన్ఱు ప్రబన్ధమిట్టరుళియిరుక్కచ్చెయ్తేయుమ్, అతిల్, యాదృచ్ఛికప్పడి అతిసఙ్గ్రహమాకైయాలుమ్, పరన్దపడి అతివిస్తృతమాకైయాలుమ్, శ్రియఃపతిప్పడి ఉభయదోషముమిన్ఱియిలే యిరున్దతేయాకిలుమ్, సంస్కృతవాక్యబహుళమాకైయాలే పెణ్ణుక్కుమ్ పేతైక్కుమ్ అధికరిక్కప్పోకామైయాలుమ్, త్రివిధదోషముమిన్ఱిక్కే ఇన్నముమ్ ఒరు ప్రబన్ధమిడవేణుమెన్ఱు, తిరువుళ్ళమ్పఱ్ఱి, ఎల్లావఱ్ఱుక్కుమ్ పిన్బితే ముముక్షుప్పడియాకిఱ ఇప్రబన్ధమిట్టరుళిఱ్ఱు.

ఆకైయితే, అల్లాతప్రబన్ధఙ్గళ్ కిడక్క, ఇత్తైఎల్లారుమ్ అధికరిత్తుప్పోరుకిఱతు. ఇన్నముమ్ పూర్వప్రబన్ధఙ్గళిల్ అనుక్తమాన అర్థవిశేషఙ్గళుమ్ ఇప్రబన్ధత్తిలే ఉణ్డాకైయాలుమ్, ఇతువే ఎల్లార్క్కుమ్ ఆదరణీయయిరుక్కుమ్.

శ్రీః.

శ్రీమతే రామానుజాయ నమః.

శ్రీమల్లోకగురవే నమః.

శ్రీమద్వరవరమునయే నమః.

పిళ్ళైలోకాచార్యర్ అరుళిచ్చెయ్త

ముముక్షుప్పడి.

(తిరుమంత్ర ప్రకరణమ్.)

మూలమ్ ౧.—ముముక్షువుక్కు అఱియవేణ్డుమ్ రహస్యమ్ మూన్ఱు.

మ-వ్యా.౧ —(ముముక్షువుక్కు అఱియవేణ్డుమ్ రహస్యమ్ మూన్ఱు) ముముక్షువాకిఱార్ - మోక్షత్తిలే ఇచ్ఛైయుడైయనానవర్.*ముచ్లృ మోక్షణే ఇతి ధాతు. ఇత్తాల్ - సంసారవిమోచనత్తిల్ ఇచ్ఛైపిఱన్దవనుక్కెన్ఱపడి. ఆత్మప్రాప్తికామనుక్కుమ్ ముముక్షుత్వముణ్డేయాకిలుమ్, ఇవ్విడత్తిల్ అవర్ వివక్షితనన్ఱు. అవనుక్కు రహస్యత్రయజ్ఞానాపేక్షైయిల్లైయిఱే. ఆకైయాలే ఇవర్ ముముక్షువెన్గిఱతు - భగవత్ప్రాప్తికామతయా సంసారనివృత్తియిల్ ఇచ్ఛైపిఱన్దవనై. ఏవమ్భూతనానవనుక్కు,

---

శ్రీ మణవాళమామునికళిన్ వ్యాఖ్యానత్తైత్తఴువి

శ్రీకాఞ్చీ ప్రతివాదిభయఙ్కరమ్

అణ్ణఙ్గరాచార్యర్ ఎఴుతియ

సారసంగ్రహమ్

---

౧. ఎమ్బెరుమానుడైయ తిరువడికళైప్పెఱవేణుమెన్నుమ్ విరుప్పత్తినాల్ సంసారనిలత్తిల్ జిహాసై పిఱన్దవర్ ముముక్షువెన్నప్పడువర్. అవనుక్కు అవశ్యమాక అఱియవేణ్డియవై మూన్ఱు రహస్యఙ్గళామ్.— ఒవ్వొరువరుమ్ స్వరూపత్తైయుమ్ ఉపాయత్తైయుమ్ పురుషార్థత్తైయుమే ముఖ్యమాక అఱియవేణ్డుమ్.

మ-వ్యా.—(అఱియ వేణ్డుమ్ రహస్యమ్ మూన్ఱు) ఎన్ఱతు, ఇవనుక్కు అవశ్యమ్ జ్ఞాతవ్యమాయుళ్ళతు స్వరూపోపాయపురుషార్థఙ్గళాకైయాలుమ్, అవఱ్ఱై ఇన్ద రహస్యత్రయమ్ ఉళ్ళపడి ప్రతిపాదిక్కైయాలుమ్, రహస్యత్రయముమే అఱియవేణ్డువతెన్నై. "స్వజ్ఞానం ప్రాపకజ్ఞానం ప్రాప్యజ్ఞానం ముముక్షుభిః । జ్ఞానత్రయముపాదేయమేతదన్యన్నకిఞ్చన" ఎన్నక్కడవతిఱే. (రహస్యమ్ మూన్ఱు) ఎన్ఱు ఇవర్ ఉద్దేశిక్కిఱతు, తిరుమన్త్రముమ్ ద్వయముమ్ చరమశ్లోగముమాకిఱ వివఱ్ఱైయెన్నుమిడమ్ మేలే సుస్పష్టమ్. ఇవఱ్ఱై రహస్యఙ్గళెన్గిఱతు - సకలవేదాన్తసారార్థప్రతిపాదకతయా పరమగుహ్యఙ్గళాకైయాలే. ఆక ఇవ్వాక్యత్తాల్. అధికారి నిర్దేశముమ్, తజ్జ్ఞాతవ్య నిర్దేశముమ్ పణ్ణియరుళినారాయ్త్తు.

అ-సా.—ఇన్ద మూన్ఱైయుమ్ రహస్యత్రయమే ఉళ్ళపడి అఱివిక్కక్కూడియతాతలాల్ ఇన్ద రహస్యత్రయమే ముముక్షుక్కళుక్కు ముఖ్యమాక అఱియవేణ్డువతు ఎన్నక్కుఱైయిల్లై. తిరుమంత్రమ్ ద్వయమ్ చరమశ్లోకమ్ ఎన్గిఱ ఇవైయే రహస్యత్రయమెన్ఱు ఉద్దేశిక్కప్పడుకిఱతు. ఇతు, మేలే వివరణత్తాలుమ్ తెరియవరుమ్.

ముముక్షు ఎన్గిఱ సంస్కృతపదమ్ "మోక్తుమిచ్ఛుః" ఎన్గిఱ వ్యుత్పత్తియినాల్ తేఱుకిన్ఱతు. సంసారవిమోచనత్తిల్ ఇచ్ఛైపిఱన్దవర్ ఎన్ఱతాయిఱ్ఱు. ఆత్మప్రాప్తియాకిఱ కైవల్యమోక్షత్తిల్ ఇచ్ఛైపిఱన్దవనుక్కుమ్ ముముక్షుఎన్గిఱ పెయర్ ఇరుక్కక్కూడుమానాలుమ్ ఇన్దస్థలత్తిల్ అవనైప్పఱ్ఱినవివక్షైయిల్లై. ఏనెన్ఱాల్, "అఱియవేణ్డుమ్ రహస్యమ్మూన్ఱు" ఎన్ఱు మేలే శొల్లుకిఱపడిక్కు అవనుక్కు రహస్యత్రయమ్ అఱియవేణ్డువతల్లామైయాలే.

మూ. ౧.—అతిల్ ప్రథమరహస్యమ్ తిరుమంత్రమ్.

మ-వ్యా. ౧.—ఇని అన్ద రహస్యత్రయత్తిలుమ్ ప్రథమరహస్యమే తెన్నుమ్ ఆకాఙ్క్షైయిలే యరుళిచ్చెయ్కిఱార్ (అతిల్ ప్రథమరహస్యమ్ తిరుమన్త్రమెన్ఱు.) అతావతు - అన్దరహస్యత్రయత్తిలుమ్ వైత్తుక్కొణ్డు, ఇవ్వధికారిక్కు ప్రథమమ్జ్ఞాతవ్యమానరహస్యమ్, స్వరూపయాథాత్మ్యశ పరమాయ్ త్యాజ్యోపాదేయ విభాగజ్ఞానత్తై ప్పరిపూర్ణమాక ప్పిఱప్పిక్కుమతాన తిరుమన్త్రమెన్గై. అనన్యార్హశేషత్వమ్, అనన్యశరణత్వమ్, అనన్యభోగ్యత్వమాకిఱ ఆకార త్రయత్తైయుమ్ ప్రతిపాదిక్కైయాలే

అ-సా. ౧.—ముముక్షువుక్కు అఱియవేణ్డియవైయాకచ్చొల్లప్పట్ట మూన్ఱురహస్యఙ్గళుక్కుళ్ మున్దుఱమున్నమ్ అఱియవేణ్డియతాన రహస్యమ్ తిరుమంత్రమెన్గిఱ తిరువష్టాక్షరమ్. ఇతువే ముతలిల్ అఱియవేణ్డియతు ఎన్బానేన్? ఎన్నిల్; స్వరూపత్తిన్ ఉణ్మైయై నన్ఱాయ్ తెరిన్దుకొణ్డపిన్బే మఱ్ఱవైయాన ఉపాయోపేయఙ్గళై త్తెరిన్దుకొళ్ళ ప్రయత్నిక్కవేణ్డుమ్. ఆకవే, ఉపయోపేయఙ్గళై త్తెరివిప్పవైయాన మఱ్ఱ ఇరణ్డురహస్యఙ్గళిల్కాట్టిలుమ్ స్వరూపవుణ్మైయై నన్గు తెరివిప్పతాన తిరుమంత్రమ్ మున్నమ్ అఱియవేణ్డియతు ఎన్నత్తట్టిల్లై.

“జీవాత్మా ఎమ్పెరుమానుక్కే శేషప్పట్టవన్, ఎమ్పెరుమానైయే ఉపాయమాకప్పఱ్ఱైయవన్, ఎమ్పెరుమానైయే భోగ్యమాకక్కొళ్ళవురియవన్” ఎన్ఱు తెరిన్దుకొళ్వతే స్వస్వరూపవుణ్మైయై తెరిన్దుకొణ్డపడియామ్. ఇతై త్తెరివిప్పతిలేయే ముఱ్ఱునోక్కుడైయతాన తిరుమంత్రమ్ ప్రథమరహస్యమాక ఇరుప్పతు ఉచితమేయాకుమ్.

మ-వ్యా.—చేతనస్వరూప యాథాత్మ్య ప్రతిపాదన పరమాయ్, తదనుగుణమాన త్యాజ్యోపాదేయ విభాగత్తైయుమ్ సుస్పష్టమాక ప్రతిపాదియానిన్ఱుళ్ళ ఇమ్మన్త్రిత్తాలె సుశిక్షితనానవనుక్కే, మఱ్ఱ రహస్యఙ్గళిరణ్డిలుమ్ ప్రతిపాతిక్కప్పడుకిఱ ఉపాయోపేయఙ్గళిల్ అపేక్షైజనిప్పతు. ఆకైయాలే స్వరూపయాథాత్మ్యపరమాన తిరుమన్త్రిమ్, ప్రథమ రహస్యమెన్నక్కడవతైయిఱ్ఱె.

ఇన్నముమ్, ప్రణవత్తుక్కు మన్త్రిశేషమ్ వివరణమానాప్పోలే మన్త్రిశేషత్తుక్కు ద్వయమ్ వివరణమాయ్, అతుక్కు చరమశ్లోకమ్

అ-సా.—తిరుమంత్రమానతు ప్రణవమెన్ఱుమ్ మంత్రశేషమెన్ఱుమ్ ఇరణ్డు భాగమాయిరుక్కుమ్. (ఓమ్) ఎన్పతు ప్రణవమాకుమ్. (నమోనారాయణాయ) ఎన్బతు మంత్రశేషమాకుమ్. ప్రణవత్తై మంత్రశేషమ్ వివరిక్కిన్ఱతు; అప్పడియే మంత్రశేషత్తై ద్వయమెన్గిఱ రహస్యమ్ వివరిక్కిఱతు; ద్వయత్తై చరమశ్లోకరహస్యమ్ వివరిక్కిఱతు. ఆక ఇన్ద న్యాయత్తాలుమ్ తిరుమంత్రమే ముఱ్పట్టిరుక్కత్తకున్దతాయిఱ్ఱు.

మంత్రమెన్గిఱ సంస్కృతపదమ్ “మన్తారం త్రాయతే” ఎన్గిఱ వ్యుత్పత్తియినాల్ తేఱుకిన్ఱతు. తన్నై అనుసన్ధిక్కుమవర్కళై రక్షిక్కుమతు మంత్రమ్ ఎన్ఱతాయిఱ్ఱు. మంత్రమ్ శెయ్కిఱ రక్షణమ్ ఇరణ్డు విధమాకవుళ్ళతు.

౧. శబ్దశక్తియాలే రక్షిత్తల్.

౨. అర్థత్తైయుణర్త్తి అవ్వఴియాలే రక్షిత్తల్,

మ-వ్యా:—వివరణమాయితే యిరుప్పతు, అన్దన్యాయత్తాలుమ్ ఇతినుడైయ ప్రాథమ్యమ్ సిద్ధమితే. ఆకైయాలే ఇవై యెల్లావఱ్ఱైయుమ్ తిరువుళ్ళప్పఱ్ఱియాయిఱ్ఱు, (ప్రథమరహస్యమ్ తిరుమన్త్రమ్) ఎన్ఱు ఇవరరుళిచ్చెయ్‌తతు. ఇత్తై మన్త్రమెన్ఱతు - "మన్తారం త్రాయత ఇతి మన్త్రః" ఎన్ఱపడియే-శబ్దశక్తియాలుమ్ అర్థబోధనత్తాలుమ్ తన్నై యనుసన్ధిప్పార్క్కు రక్షకమాకైయాలే.

(ఇవ్విరణ్డు విధత్తైయుమ్ వివరిప్పోమ్.)

అ-సా. (౧):—తిరుమంత్రత్తైక్కొణ్డు జపమ్పణ్ణియుమ్ హోమమ్ పణ్ణియుమ్ కార్యమ్ సాధిక్కనినైక్కిఱ ఉపాసకర్కళ్ పెఱుకిఱ రక్షణమ్ శబ్దశక్తియాలేయాకుమ్ రక్షణమామ్.

(౨) ఏమ్బెరుమానే ఉపాయోపేయమెన్ఱిరుక్కుమ్ ప్రపన్నర్కళ్ పెఱుమ్ రక్షణమ్ అర్థబోధనత్తాలే విళైయుమ్ రక్షణమామ్.

ఇరణ్డావతాన ఇన్దరక్షణక్రమత్తై అష్టశ్లోకియిల్ భట్టర్ ఒరు శ్లోకత్తాలే అరుళిచ్చెయ్‌తిరుక్కిఱార్. అన్ద శ్లోకమావతు "దేహాసక్తాత్మబుద్ధిర్యది భవతి పదం సాధువిద్యాత్తృతీయం స్వాతంత్ర్యాన్ధో యది స్యాత్ ప్రథమమ్ ఇతర శేషత్వధీశ్చేత్ ద్వితీయమ్। ఆత్మత్రాణోన్ముఖశ్చేన్నమ ఇతి చ పదం బాన్ధవాభాసలోల శ్శబ్దం నారాయణాఖ్యం విషయచపలధీశ్చేచ్చతుర్థీం ప్రపన్నః." ఎన్బతామ్.

ఇన్ద శ్లోకత్తిన్ తాత్పర్యసారమావతు:- 'దేహమే ఆత్మా' ఎన్ఱు ఒరువన్ భ్రమిత్తాల్ అవన్, ప్రణవత్తిల్ తృతీయపదమాన మకారత్తై నోక్కవేణుమ్; మకారమానతు జ్ఞానాశ్రయనుమ్ జ్ఞానస్వరూపనుమాన ఆత్మావైచ్చొల్లువతాకైయాలే జ్ఞానశూన్యమాన దేహమే ఆత్మావాక

మ-వ్యా:-శబ్దశక్తియాలే రక్షకమామ్-జపహోమాదికళాలే కార్యమ్ కొళ్ళుమ్ ఉపాసకర్కు; అర్థబోధనత్తాలే రక్షకమామ్ - ఈశ్వరనే ఉపాయోపేయమెన్ఱిరుక్కుమ్ ప్రపన్నర్కు. అర్థబోధనత్తాలే రక్షకమాగైయావతు-"దేహాసక్తాత్మబుద్ధిర్యది భవతి పదం సాధు విద్యాత్తృతీయం స్వాతన్త్ర్యాన్ధో యది స్యాత్ప్రథమమితరశేషత్వధీశ్చేద్ద్వితీయమ్। ఆత్మత్రాణోన్ముఖశ్చేన్నమ ఇతి చ పదం బాన్ధవాభాసలోల

అ-సా.—ఇరుక్కుముడియాతెన్ఱు అతనాల్ అఱియలాకుమ్. 'దేహత్తిల్ కాట్టిల్ విలక్షణన్ ఆత్మా' ఎన్ఱు అఱిన్దాలుమ్ 'అన్ద ఆత్మా స్వతన్త్రనే తవిర పరతన్త్రనల్లన్, ఎన్ఱు భ్రమిక్కవుమ్ కూడుమాకైయాలే అప్పడిప్పట్ట భ్రమమ్ ఉణ్డానాల్ అప్పోతు ముతల్ పదమాన అకారత్తైనోక్కవేణుమ్. లుప్తచతుర్థీ విభక్తికమాన అన్ద అకారమానతు 'జీవాత్మా పరమాత్మావుక్కు శేషభూతన్, ఎన్గిఱ అర్థత్తై త్తెరివిక్కుమతాకైయాలే జీవాత్మా స్వతన్త్రనల్లన్ ఎన్ఱు అతనాల్ అఱియలాకుమ్. ఎమ్పెరుమానుక్కు అడిమైప్పట్టిరున్దాలుమ్ అవనుక్కుప్పోలవే అన్యర్కళుక్కుమ్ అడిమైప్పట్టిరుక్కలామాతలాలుమ్, లోకత్తిల్ ఒరువన్ ఒరువనుక్కే అడిమైప్పట్టిరుప్పతాన నియమమ్ కాణామైయాలుమ్ ఎమ్పెరుమానుక్కు అడిమైప్పట్టిరుప్పతోడు కూడవే అన్యర్కళుక్కుమ్ అడిమైప్పట్టిరుక్కలామెన్గిఱ భ్రమమ్ ఉణ్డానాల్ అప్పోతు ఇరణ్డావతు పదమాన ఉకారత్తై నోక్కవేణుమ్. ఉకారమానతు అవధారణార్థకమాయ్ 'ఎమ్పెరుమానుక్కే ఉరియవన్, ఎన్నుమ్ అర్థత్తైక్కాట్టుకైయాల్ అన్యశేషత్వభ్రమమ్ అతనాల్ తొలైన్దతామ్. అన్యర్కు అడిమైప్పట్టిరుక్కైయన్ఱిక్కే ఎమ్పెరుమా

మ-వ్యా.—శ్శబ్దం నారాయణాఖ్యం విషయచపలధీశ్చే చ్ఛతుర్థీం ప్రపన్నః" ఎన్ఱు భట్టరరుళిచ్చెయ్‌తపడియే - తన్నై అనుసన్ధిప్పార్కు దేహాత్మాభిమానముమ్, స్వాతన్త్ర్యముమ్, అన్యశేషత్వముమ్, స్వరక్షణే స్వాన్వయముమ్, అబన్ధుసఙ్గముమ్, విషయప్రావణ్యముమ్ మేలిడాత పడిపణ్ణి స్వరూపానురూపమాక నడక్కుమ్బడినోక్కుకై.

అ-సా.—నోరువనుక్కే అడిమైప్పట్టిరున్దాలుమ్ తన్నై రక్షిత్తుక్కొళ్ళుమ్ విషయత్తిల్ తానే ప్రయత్నమ్ శెయ్యలామన్ఱో ఎన్ఱునినైక్కుమళవిల్, నమః ఎన్గిఱపదత్తై నోక్క వేణుమ్. తన్నైరక్షిత్తుక్కొళ్వతిల్ తనక్కు ప్రాప్తియిల్లామైయై నమఃపదమ్ కాట్టుకైయాలే, నమ్మైరక్షిక్కుమ్ భారముమ్ ఎమ్బెరుమానైయే శేర్న్దతు ఎన్గిఱ దృఢాధ్యవసాయమ్ అతనాలుణ్డాకుమ్. *కొణ్డపెణ్డిర్ మక్కళుఱ్ఱార్ శుఱ్ఱత్తవర్ పిఱరుమాన ఆభాసబన్ధుక్కళిడత్తిల్ సఙ్గమ్ ఉణ్డాకుమళవిల్, నారాయణపదత్తై నోక్కవేణుమ్; "మాతా పితా భ్రాతా నివాసశ్శరణః సుహృద్గతిర్నారాయణః" ఎన్గిఱపడియే ఎల్లావుఱవుముఱైయుమ్ నారాయణనేయెన్ఱు అఱియవేణుమెన్గై. విషయాన్తర ప్రావణ్యమ్ ఉణ్డాకుమళవిల్, నారాయణపదత్తిల్ మేలుళ్ళ చతుర్థీవిభక్తియై నోక్కవేణుమ్. అతనాల్ సకలవిధకైఙ్కర్యఙ్గళుమ్ శెయ్యప్పెఱువేనాక వేణుమెన్ఱు అపేక్షిక్కిఱతాకైయాలే విషయప్రావణ్యత్తుక్కు అవకాశమ్ అఱ్ఱుప్పోకుమ్.

ఆక ఇవ్వళవు అర్థఙ్గళై తిరుమన్త్రమ్ తెరివిక్కిన్ఱతాకైయాల్ ఇప్పడిప్పట్ట అర్థఙ్గళై బోధిప్పిక్కుమ్ ముఖత్తాల్ ఇతు ప్రపన్నర్కళుక్కు రక్షకమాకుమెన్ఱు కణ్డుకొళ్వతు.

మూ. 3.—తిరుమన్త్రత్తినుడైయ శీర్మైక్కుప్పోరుమ్పడి ప్రేమత్తోడే పేణి అనుసన్ధిక్కవేణుమ్.

మ-వ్యా. 3.—ఇనిమేల్ ఇమ్మన్త్రత్తినుడైయ వైభవత్తై విస్తరేణ ప్రతిపాదిప్పతాక త్తిరువుళ్ళమ్పత్తి, ప్రథమమ్ ఇతినుడైయ అనుసన్ధానక్రమకథనముఖత్తాలే ఇతిల్ వైభవత్తై యరుళిచ్చెయ్కిఱార్ (తిరుమన్త్రత్తినుడైయ ఎన్ఱుతొడజ్గి.) తిరుమన్త్రత్తుక్కుచ్చీర్మైయావతు - "ఋచోయజూంషిసామాని తథైవాథర్వణానిచ । సర్వమష్టాక్షరాన్తఃస్థమ్" ఎన్గిఱపడియే సకలవేదసజ్గ్రహమాయ్, "మత్తెల్లామ్ పేశిలుమ్" ఎన్గిఱపడియే జ్ఞాతవ్య సకలార్థ ప్రతిపాదకమాయ్, "మన్త్రాణాం పరమోమన్త్రో గుహ్యానాం గుహ్యముత్తమమ్। పవిత్రఞ్చ పవిత్రాణాం మూలమన్త్రస్సనాతనః" ఎన్గిఱపడియే - మన్త్రజ్గళిల్ వైత్తుక్కొణ్డు పరమమానమన్త్రమాయ్, గుహ్యజ్గళిల్ వైత్తుక్కొణ్డు ఉత్తమమాన

అ-సా. 3.—ఇన్ద తిరుమంత్రత్తినుడైయ బహువిధమాన పెరుమైకళ్ ఇనిమేల్ ప్రతిపాదిక్కప్పడప్పోకిన్ఱన. ఇతై అనుసన్ధిక్కవేణ్డుమ్ ముఱైమైయై తెరివిక్కుమ్ ముఖత్తాల్ ఒరువైభవమ్ మున్దుఱుమున్నమ్ కాట్టప్పడుకిఱతు. "ఋచోయజూంషిసామాని తథైవాథర్వణానిచ । సర్వమష్టాక్షరాన్తస్థం యచ్చాన్యదపి వాజ్మయమ్" [ఋగ్వేదమ్ యజుర్వేదమ్ సామవేదమ్ అథర్వణవేదమ్ ఆకియ నాన్గువేదజ్గళుమ్, మత్తు ఎల్లాముమ్ తిరువష్టాక్షరమన్త్రత్తిల్ అడజ్గియిరుక్కిన్ఱన]. ఎన్ఱు శొల్లియిరుక్కిఱపడియే సకలవేద సంగ్రహమాయుమ్, "మంత్రాణాం

మ-వ్యా.—గుహ్యమాయ్, పవిత్రఙ్గళుక్కుమ్ పవిత్రమాయిరుక్కిఱ కారణమ్. శీర్మైక్కుప్పోరుమ్బడి ఎన్ఱతు-తకుమ్బడి యెన్గై. ప్రేమత్తోడే పేణి యనుసన్ధిక్కైయావతు-ఇత్తై యనుసన్ధిక్కుమళవిల్ శుష్కహృదయనాయిరున్దు అనుసన్ధిక్కైయన్ఱిక్కే, ఇతిల్ వైలక్షణ్యజ్ఞానమడియాక ఇతిల్ పక్కల్ తనక్కుణ్డాన ప్రేమత్తోడే, * గుహ్యానాం గుహ్యమానవితు అనధికారికళ్ శెవిప్పడాతపడి, "మన్త్రం యత్నేన గోపయేత్" ఎన్గిఱపడియే పేణిక్కొణ్డనుసన్ధిక్కై. ఇప్పడి యనుసన్ధిక్కవేణుమెన్గైయాలే - ప్రకారాన్తరేణ అనుసన్ధిక్కలాకాతెన్గిఱ నియమమ్ తోన్ఱుకిఱతు.

అ-సా.—పరమో మన్త్రో గుహ్యానాం గుహ్యముత్తమమ్। పవిత్రంచ పవిత్రాణాం మూలమన్త్రస్సనాతనః" [మన్త్రఙ్గళుక్కుళ్ళే శ్లాఘ్యమాన మన్త్రమ్, రహస్యఙ్గళుక్కుళ్ళే ఉత్తమమాన రహస్యమ్; పవిత్రఙ్గళాన వస్తుక్కళుక్కుళ్ళే పరమపవిత్రమ్ తిరుమన్త్రమ్] ఎన్ఱు శొల్లియిరుక్కిఱపడియే, పరమమన్త్రమాయుమ్ పరమరహస్యమాయుమ్ పరమపవిత్రమాయుమ్ విళఙ్గుకిఱమైయాకిఱ శీర్మైక్కుత్తకుమ్బడియాక, కనిన్ద హృదయత్తుడనుమ్ అనధికారికళిల్ కాతిలే విழாతపడియుమ్ ఇత్తై అనుసన్ధిక్కవేణుమ్. నెఞ్జు కనివిల్లామల్ శుష్కహృదయనాయ్ అనుసన్ధిప్పతుమ్ పిఱర్ కాతిలేపడ అనుసన్ధిప్పతుమ్ కూడాతు ఎన్గిఱ నియమముమ్ ఇతిలే తోన్ఱుమ్.

మూ. ౪.—మన్త్రత్తిలుమ్ మన్త్రత్తుక్కు ఉళ్ళీడాన వస్తువిలుమ్ మన్త్ర ప్రదనాన ఆచార్యనపక్కలిలుమ్ ప్రేమమ్ కనక్కవుణ్డానాల్ కార్యకరమావతు.

మ-వ్యా. ౪.—ఇప్పడి, తన్బక్కల్ ప్రేమముణ్డాకవే ఇమ్మన్త్రమ్ ఇవనుక్కు కార్యకరమామోవెన్న అరుళిచ్చెయ్‌కిఱార్ (మన్త్రత్తిలు మెన్ఱుతొడఙ్గి.) అతావతు - జ్ఞాతవ్యార్థజ్ఞాపకమాన ఇమ్మన్త్రన్దన్నిలుమ్, శేషిత్వశరణ్యత్వ ప్రాప్యత్వఙ్గళాకిఱ ఆకారత్రయయుక్తతయా ఇమ్మన్త్రత్తుక్కు వాచ్యవస్తువాయిరుక్కిఱ సర్వేశ్వరన్ విషయత్తిలుమ్, "తన్మన్త్రం బ్రాహ్మణాధీనమ్" ఎన్గిఱపడియే - ఇమ్మన్త్రమ్ ఆచార్యాధీనమాయిరుప్పతొన్ఱాకైయాలే ఇత్తై యథాప్రతిపత్తియుక్తనాయ్ క్కొణ్డు తనక్కు ఉపకరిత్త ఆచార్యవిషయత్తిలుమ్ తత్తద్వైలక్షణ్యాను రూపమాన ప్రేమమ్ అతిశయేన వుణ్డానాల్ ఇవనుక్కు కార్యకరమావతైనై.

"మన్త్రే తద్దేవతాయాఞ్చ తథామన్త్రప్రదేగురౌ । త్రిషుభక్తి స్సదాకార్యా సా హి ప్రథమసాధనమ్" ఎన్నక్కడవతిఱే.

అ-సా. ౪.—హృదయమ్ కనిన్ద ప్రేమత్తోడే అనుసన్ధిక్కవేణుమెన్ఱు కీழ్ శొల్లప్పట్టతు. అన్ద ప్రేమమ్ తిరుమన్త్రత్తిల్ మాత్రమ్ ఉణ్డానాల్ పోతుమోవెన్నిల్; పోరాతు; ఇత్తిరుమన్త్రత్తిలుమ్ ఇతఱ్కు అర్థమాయిరుక్కిన్ఱ సర్వేశ్వరన విషయత్తిలుమ్, ఇన్దమన్త్రత్తై పరమ కృపైయోడు తనక్కు ఉపదేశిత్తరుళిన ఆచార్యన తిఱత్తిలుమ్ ప్రేమమ్ అధికరిత్తిరుక్కుమానాల్ అప్పోతుతాన మన్త్రమ్ కార్యకరమాకుమ్. "మన్త్రే తద్దేవతాయాం చ తథా మన్త్రప్రదే గురౌ । త్రిషు భక్తిస్సదా కార్యా సా హి ప్రథమసాధనమ్" ఎన్గిఱ ప్రమాణమ్ ఇవ్విడత్తిఱ్కు సావాదమాక అనుసన్ధేయమ్.

మూ. ౧౬.—సంసారికళ్ తఙ్గళైయుమ్ ఈశ్వరనైయుమ్ మఱన్దు ఈశ్వరకైఙ్కర్యత్తైయుమ్ ఇఴన్దు ఇఴన్దోమెన్గిఱ ఇఴవుమిన్ఱిక్కే సంసారమాకిఱ పెరుఙ్కడలిలే విఴున్దు నోవుపడ, సర్వేశ్వరన్ తన్ కృపైయాలే ఇవర్కళ్ తన్నైయఱిన్దు కరైమరమ్ శేరుమ్బడి తానే శిష్యనుమాయ్ ఆచార్యనుమాయ్నిన్ఱు తిరుమంత్రత్తై వెళియిట్టరుళినాన్.

మ-వ్యా. ౧౬.—ఇని, ఇమ్మన్త్రత్తినుడైయ అవతరణప్రకారకథనముఖత్తాలే ఇతినుడైయ అప్రతిమవైభవత్తైయరుళిచ్చెయ్కిఱార్ (సంసారికళ్ ఎన్ఱు తొడఙ్గి.) సంసారికళాకిఱార్-అనాద్యచిత్సమ్బన్ధత్తాలే ప్రవాహరూపేణ వరుకిఱ అవిద్యా కర్మవాసనా రుచివివశరాయ్ జన్మమరణాది క్లేశభాగికళాయ్ త్తిరికిఱబద్ధచేతనర్. (తఙ్గళైయు మీశ్వరనైయుమ్ మఱన్దు) ఎన్ఱతు-"దాసభూతాస్స్వతస్సర్వే హ్యాత్మానః పరమాత్మనః ।

అ-సా. ౧౬.—ఇని, ఇత్తిరుమంత్రమ్ అవతరిత్తప్రకారత్తై త్తెరివిక్కుమ్ ముఖత్తాల్ ఇతినుడైయ వైభవమ్ విళక్కప్పడుకిఱతు.-అనాదియాన ప్రకృతిసంబన్ధత్తినాల్ అవిచ్ఛిన్నమాక వరుకిఱ * పొయ్న్నిన్ఱ ఞానమ్ పొల్లావొఴుక్కమ్ అఴుక్కుడమ్బుకళుక్కు పరవశప్పట్టు జనన మరణాది క్లేశజాలఙ్గళైయడైన్దు ఉఴల్కిన్ఱ సంసారిచేతనర్కళ్, తఙ్గళైయుమ్ ఈశ్వరనైయుమ్ మఱన్దు కిడన్దార్కళ్.

తఙ్గళై మఱప్పతావతు - "దాసభూతాః స్వతస్సర్వే హ్యాత్మానః పరమాత్మనః । నాన్యథా లక్షణం తేషాం బన్ధేమోక్షే తథైవచ" ॥ [సకలాత్మాక్కళుమ్ స్వభావమాకవే పరమాత్మావుక్కు అడిమైప్పట్టవర్కళ్; ఇన్దభూమియిల్ ఇరుక్కుమ్ కాలత్తోడు పరమపద ప్రాప్తి కాలత్తోడు వాశియఱ సర్వకాల సర్వదేశఙ్గళిలుమ్ దాసత్వమే ఆత్మాక్కళుక్కు లక్షణమ్; వేఱువిధమాక లక్షణమిల్లై.] ఎన్ఱు శొల్లి

మ-వ్యా-నాన్యథాలక్షణం తేషాంబన్ధమోక్షేతథైవచ" ఎన్గిఱపడియే స్వతస్సిద్ధమాన భగవచ్ఛేషత్వత్తై లక్షణమాకవుడైయరా యిరుక్కిఱ తజ్గళైయుమ్, "పతింవిశ్వస్య" "స్వామిత్వం బ్రహ్మణిస్థితమ్" ఇత్యాదికళిల్ శొల్లుకిఱపడియే తజ్గళుక్కు నిరుపాధిక శేషియాయిరుక్కిఱ ఈశ్వరనైయుమ్ అఱియాతేయెన్గై. ఆనాల్ అఱియామల్ ఎన్నాతే (మఱన్దు) ఎన్బానేన్, మున్బొరుకాల్ నినైత్తుప్పిన్బు అన్నినైవుక్కు ప్రచ్యుతివన్ద విడత్తిలిఱే మఱన్దు ఎన్నలావతెన్నిల్;

"మఱన్దేనున్నైమున్నమ్" ఎన్గిఱపడియే స్వతస్సిద్ధమాన సమ్బన్ధత్తైయుణర్న్దాల్, మున్బునినైత్తిరున్ద అర్థత్తై మఱన్దాపోలేయిరుక్కుమ్ సమ్బన్ధత్తిలుత్తైప్పైనినైత్తు అరుళిచ్చెయ్తారామిత్తనై.

(ఈశ్వరకైజ్కర్యత్తైయుమ్ ఇఴన్దు) ఎన్ఱతు-కీఴ్చ్చొన్న అజ్ఞానత్తాలే వకుత్తశేషియాన ఈశ్వరవిషయత్తిల్ కైజ్కర్యమాకిఱ పరమపురుషార్థత్తైయుమ్ ప్రాపిక్కప్పెఱాతేయెన్గై. పురుషార్థత్తినుడైయ గౌరవత్తైయుమ్, అతుక్కిట్టుమ్పొ అన్దువైత్తు కిట్టప్పెఱామల్ కిడన్దపడియైయుమ్ నినైత్తు, (ఇఴన్దు) ఎన్గిఱార్.

అ-సా.—యిరుక్కిఱ అపడి స్వభావసిద్ధమాన తజ్గళుడైయ భగవచ్ఛేషత్వత్తై మఱన్దుపోవతే తజ్గళై మఱప్పతామ్.

ఈశ్వరనై మఱప్పతావతు "పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతమ్" "స్వామిత్వం బ్రహ్మణిస్థితమ్" ఇత్యాది ప్రమాణజ్గళిల్ శొల్లుకిఱపడి ఎమ్పెరుమానుక్కుళ్ళతాన సర్వేశ్వరత్వత్తై అఱియాతొఴికైయామ్.

ఇప్పడి స్వస్వరూప పరస్వరూపజ్గళై మఱన్దతనాల్ భగవత్కైజ్కర్యమాకిఱ పరమపురుషార్థత్తైయుమ్ ఇఴన్దార్కళ్. ఇఴ

మ. వ్యా.—(ఇఴన్దోమెన్గిఱ ఇఴవుమిన్ఱిక్కే)• ఎన్ఱతు - స్వస్వరూప పరస్వరూపజ్ఞానముమ్ పురుషార్థజ్ఞానముమ్ ఇల్లామైయాలే స్వశేషత్వానురూపమాన శేషివిషయకైఙ్కర్యరూప పురుషార్థత్తై ఇఴన్దోమెన్గిఱ అలాభక్లేశన్దానుమిన్ఱిక్కే యెన్నై.

(సంసారమాకిఱ పెరుఙ్గడలిలే విఴున్దు నోవుపడ) ఎన్ఱతు - “సంసారసాగరం ఘోరమనన్తక్లేశభాజనమ్” ఎన్గిఱపడియే - అనన్తక్లేశభాజనమాయ్, ఒరువరాలుమ్ స్వయత్నత్తాల్ కరై కాణవరితాప్పడియిరుక్కిఱ సంసారమాకిఱ మహాసముద్రత్తుక్కుళ్ళే విఴున్దు తాపత్రయాభిభూతరాయ్కొణ్డు క్లేశప్పడవెన్గై.

ఇత్తాల్ తఙ్గళైయుమ్ ఈశ్వరనైయుమ్ అఱియామైయాలుమ్, పురుషార్థత్తై యఱియామైయాలుమ్, సంసారసముద్రత్తుక్కుళ్ళే కిడన్దు నోవుపడానిఱ్క, విరోధియాన సంసారన్దన్నైయుమ్, తన్నిస్తరణోపాయత్తైయు మఱియామైయాలుమ్, జ్ఞాతవ్యమాన అర్థపఞ్చకత్తిలుమ్ ఒన్ఱైయుమ్ అఱియామఱ్కిడన్దార్కళెన్గై. *ప్రాప్యస్య బ్రహ్మణోరూపమ్*

అ. సా. న్దాలుమ్కూడ “అన్దో! ఇఴన్దువిట్టోమే!” ఎన్గిఱ అనుతాపమాకిలుమ్ ఉణ్డానాల్కుఱైయిల్లై; అనుతాపన్దానుమిల్లాతే యిరున్దార్కళ్. ఇప్పడి యిరున్దుకొణ్డు సంసారమాకిఱ మహాసముద్రత్తిలే విఴున్దు నానావిధఙ్గళాన కష్టఙ్గళైయుమ్ అనుభవిత్తుక్కొణ్డిరుప్పతైక్కణ్డ సర్వేశ్వరన్ *ఏవం సంసృతి చక్రస్థే భ్రామ్యమాణే స్వకర్మభిః । జీవే దుఃఖాకులే విష్ణోః కృపాకాఽప్యుపజాయతే * (ఇవ్విధమాక జీవాత్మవర్గమ్ సంసార చక్రమణ్డలత్తిలేకిడన్దు తన్ కర్మఙ్గళాలే శుఴన్ఱుఴన్ఱు వరుమళవిల్ ఎమ్బెరుమానుక్కు ఒరుకరుణైయుణ్డాకిఱతు) ఎన్ఱు శొల్లి

మ. వ్యా.—ఇత్యాదిప్పడియే సకలశాస్త్రజ్గళుమ్ ప్రతిపాదిప్పతు అర్థపఞ్చకత్తైయుమిఱే.

అవ్వర్థజ్గళై ఇవర్కళుక్కు సుగ్రహమాక అతివిశక్కాక, సకలశాస్త్రసజ్గ్రహమాన తిరుమన్త్రత్తై సర్వేశ్వరన్ వెళియిట్టప్రకారత్తై చ్చొల్లుకిఱతు మేల్. (సర్వేశ్వరన్ తన్కృపైయాలే) ఎన్ఱతు, * ఈశేశితవ్య సమ్బన్ధాదనిదం ప్రథమాదపి * ఎన్గిఱపడియే - అనాదియాక: సర్వరోడుముణ్డాన ఈశేశితవ్యసమ్బన్ధత్తై యుడైయనాన ఎమ్బెరుమాన్, *ఏవం సంసృతిచక్రస్థే భ్రామ్యమాణే స్వకర్మభిః। జీవే దుఃఖాకులేవిష్ణోః కృపాకాఽప్యుపజాయతే* ఎన్గిఱపడియే ఇవర్కళ్ పడుకిఱ దుఃఖదర్శనమాత్రత్తాలుణ్డాన తన్నుడైయ నిర్హేతుకకృపైయాలే యెన్గై.

(ఇవర్కళ్ తన్నైయడైన్దు కరై మరమ్ శేరుమ్బడి) ఎన్ఱతు-ఇప్పడి సంసారసాగరత్తిలేకిడన్దు నోవుపడుకిఱవివర్కళ్, * త్వామేవ శరణం ప్రాప్య నిస్తరన్తి మనీషిణః* ఎన్నుమ్ *సంసారార్ణవమగ్నానాం విషయాక్రాన్త చేతసామ్। విష్ణుపోతం వినా నాఽన్యత్కిఞ్చిదస్తి పరాయణమ్*

అ. సా. యుళ్ళపడియే తన్ తిరువుళ్ళత్తిల్ ఇరక్కమ్ కొణ్డాన్. అతనాల్ ‘ఇన్ద సంసారికళ్ నమ్మైయడైన్దు సంసారసాగరత్తైక్కడన్దు అక్కరైప్పడవేణుమ్’ ఎన్ఱు శిన్దైకొణ్డాన్. అతనాల్ “నరనారణనాయ్ ఉలకత్తు అఱనూల్ శిఙ్గామైవిరిత్తవన్” ఎన్గిఱపడియే నరనారాయణరూపేణ ఇరణ్డుపడియాక అవతరిత్తు, నరనాన తాన్ శిష్యనుమాయ్ నారాయణనాన తాన్ ఆచార్యనుమాయ్నిన్ఱు, సకలశాస్త్ర సంగ్రహమాయుమ్ అర్థపఞ్చకత్తై స్పష్టమాకక్కాట్టుమతాయుముళ్ళ తిరుమంత్రత్తై వెళియిట్టరుళినాన్.

మ. వ్యా.—ఎన్ఱుమ్ శొల్లుకిఱపడియే సంసారనిస్తరణోపాయభూతనాన తన్నై ౨ యఱిన్దు సంసారసాగరత్తైక్కడన్దు అక్కరైప్పడుమ్పడి యెన్గై.

(తానే శిష్యనుమాయ్ ఆచార్యనుమాయ్ నిన్ఱు) ఎన్ఱతు - “నరనారణనా యులకత్తుఱనూల్ శిఙ్గామై విరిత్తవన్” ఎన్గిఱపడియే- నరనారాయణరూపేణ వవతరిత్తు, నరనాన తాన్ శిష్యనుమాయ్, నారాయణనాన తాన్ ఆచార్యనుమాయ్ నిన్ఱన్గై.

(తిరుమన్త్రత్తై వెళియిట్టరుళినాన్) ఎన్ఱతు - సకలశాస్త్రసఙ్గ్రహమాయ్, అన్ద శాస్త్రతాత్పర్యమాన అర్థపఞ్చకత్తైయుమ్ సుస్పష్టమాక ప్రతిపాదియా నిఱ్కుమ్ తిరుమన్త్రత్తై ప్రకాశిప్పిత్తరుళినానెన్గై. అరుళిచ్చెయ్తాన్ ఎన్నాతే, వెళియిట్టరుళినానెన్ఱతు - ఇప్పోతు తాన్ ఒన్ఱై నిర్మిత్తు చ్చొన్నానల్లన్, అనాదియానత్తై ప్రకాశిప్పిత్తా నిత్తనై యెన్నుమిడముమ్, అతిగుహ్యమాయుళ్ళత్తై ఇవర్కళ్ దుర్గతి కణ్డు సహిక్కమాట్టామైయాలే ప్రకాశిప్పిత్తా నెన్నుమిడముమ్ తోన్ఱ్ఴుకైక్కాక. గి.

అ. సా.—‘తిరుమన్త్రత్తై అరుళిచ్చెయ్తాన్’ ఎన్నామల్ ‘వెళియిట్టరుళినాన్’ ఎన్ఱతనాల్ ఇప్పోతాక త్తాన్ ఒన్ఱై నూతనమాకనిర్మిత్తు చ్చొన్నానల్లన్; అనాదియాక ఇరున్దత్తై ప్రకాశప్పడుత్తినా నిత్తనై ఎన్నుమిడముమ్, అత్యన్తగుహ్యమాక ఇరున్దత్తై ఇవర్కళుడైయ దుర్గతి కణ్డు సహిత్తిరుక్క మాట్టామైయాలే ప్రకాశప్పడుత్తినానెన్నుమిడముమ్తోన్ఱ్ఴుమ్. గి.

౬. తిరుమన్త్రత్తై వెళియిడవేణ్డియ ఆవశ్యకత్తై నేర్న్దాల్ ఆచార్యనాకమాత్తిరమ్ నిన్ఱు వెళియిట్టాల్ పోరాతో? తానే శిష్యనాకవుమ్

మూ—౬. శిష్యనాయ్నిన్రతు శిష్యనిరుక్కుమిరుప్ప నాట్టారఱియా మైయాలే అత్తై యఱివిక్కైక్కాక.

మ. వ్యా.—౬. ఆనాల్ ఆచార్యనాయ్నిన్రు వెళియిట్టరుళివిడ అమైయాతో, శిష్యనాయ్నిన్రతు ఏతుక్కాకవెన్న అరుళిచ్చెయ్కిఱార్ (శిష్యనాయెన్రుతొడజ్గి.) అతావతు - ఆచార్యనాయ్ నిన్రు వెళియిట్ట రుళినవళవన్రిక్కే, తానే శిష్యనుమాయ్క్కొణ్డునిన్రతు * ఆస్తికో ధర్మశీలశ్చ శీలవాన్ వైష్ణవశ్శుచిః । గమ్భీర శ్చతురో ధీరః శిష్య ఇత్యభిధీయతే *

అ. సా.—ఒరుకోలమ్ పూణవేణుమో? ఎన్నిల్, శిష్యనిరుక్కవేణ్డియ ఇరుప్పై ఉలకత్తార్ అఱియామైయాలే, అన్ద శిష్యలక్షణత్తై తన్ను డైయ అనుష్ఠానముఖత్తాలే అఱివిక్కవేణ్డియే శిష్యనుమాయ్క్కొణ్డు నిన్రతు. శిష్యలక్షణత్తై నాట్టార్క్కు అఱివిక్కవేణ్డుమాకిల్ ఉప దేశత్తాలే అఱివిక్కలాకాతో? అనుష్ఠానత్తాలేయే అఱివిక్కవేణుమో వెన్నిల్; ఉపదేశత్తాలే అఱివిక్కుమళవిల్ ‘తనక్కు ఒరు పెరుమై తేడికొళ్ళవన్దాన్ పోలుమ్’ ఎన్రు నినైత్తువిడవుమ్కూడుమ్; అప్పడి యల్లామల్ అనుష్ఠానత్తాలే అఱివిక్కుమళవిల్ ‘నమక్కుమ్ ఇతు వేణుమ్’ ఎన్రు విరుమ్బిప్పర్రువుడలాయిరుక్కుమ్. ఆనతుపఱ్ఱియే శిష్యనుమాయ్ నిన్రతు.

* శిష్యలక్షణనిరూపణమ్. *

శిష్యనిరుక్కవేణ్డియ విధమ్ యాతెన్నిల్; * ఆస్తికో ధర్మ శీలశ్చ శీలవాన్ వైష్ణవశ్శుచిః । గమ్భీర శ్చతురో ధీర శ్శిష్య ఇత్యభి ధీయతే. * ఎన్గిఱ ఇతు శిష్యలక్షణమ్ కూఱుకిఱ ఒరు ప్రమాణమ్. (ఇతిన్ పొరుళ్.) శాస్త్రవిశ్వాసముడైయవనాయుమ్ శాస్త్రజ్గళిల్

మ. వ్యా.—* శరీరం వసు విజ్ఞానం వాసః కర్మ గుణానసూన్ । గుర్వర్థం ధారయే ద్యస్తు సశిష్యో నేతరః స్మృతః * సద్బుద్ధిస్సాధుసేవీ

అ. సా.—శొల్లప్పట్ట ధర్మజ్ఞళై అనుష్ఠిక్కవేణ్డుమెన్గిఱ మనముడైయవనాయుమ్, అతఱ్కు త్తకున్దపడి ఆచారముడైయవనాయుమ్, విష్ణుభక్తియుడైయవనాయుమ్ ఇవ్వళవాలుణ్డాన తన్ పెరుమై నెఞ్జిల్ తట్టాతవనాయుమ్, ఆచార్యవిషయత్తిల్ తనక్కుణ్డాన ప్రేమభారమ్ అన్యరాల్ అళవిడవొణ్ణాతపడియిరుప్పవనాయుమ్, ఆచార్యనై అనువర్తిప్పతిల్ చతురనాయుమ్, ఆచార్యకైఙ్కర్యత్తిల్ తుణివుడైయవనాయుమిరుప్పాన్ యావన్, అవనే శిష్యనెన్ఱు శొల్లప్పడువానెన్గై.

* శరీరం వసు విజ్ఞానం వాసః కర్మ గుణానసూన్ । గుర్వర్థం ధారయేద్యస్తు సశిష్యో నేతర స్మృతః. * ఎన్బతుమ్ ఒరు ప్రమాణమ్. తన్నైయుమ్ తన్నుడైయ ఉడైమైకళైయుమ్ ఆచార్యనుక్కెన్ఱే వైత్తుక్కొణ్డిరుప్పవన్ యావనో అవనే శిష్యనావాన్ ఎన్ఱపడి.

* సద్బుద్ధిస్సాధుసేవీ సముచితచరితః తత్త్వబోధాభిలాషీ శుశ్రూషు స్త్యక్తమానః ప్రణిపతనపరః ప్రశ్నకాలప్రతీక్షః । శాన్తో దాన్తోఽనసూయు శ్శరణముపగతః శాస్త్రవిశ్వాసశాలీ శిష్యః ప్రాప్తః పరీక్షాం కృతవిదభిమతం తత్త్వతశ్శిక్షణీయః. * ఎన్బతు న్యాసవింశతియిల్ శ్రీమన్నిగమాన్తదేశికర్ అరుళిచ్చెయ్త శ్లోకమ్. ఇతువుమ్ శిష్యలక్షణత్తై విరివాక త్తెరివిక్కుమతు. (ఇతిన్ పొరుళ్.) 'ఇన్నతు త్యాజ్యమ్ ఇన్నతు ఉపాదేయమ్' ఎన్గిఱ వివేకజ్ఞానత్తై యుడైయవనుమ్ అతుక్కు అడియాక ప్పెరియోర్కళై ప్పణియుమవనుమ్ జ్ఞానత్తిఱ్కు త్తకున్ద అనుష్ఠానత్తై యుడైయవనుమ్, ఉణ్మైప్పొరుళై యుణర విరుప్పముడైయవనుమ్, ఆచార్యనుక్కు కుఱ్ఱ స్రేవల్ శెయ్పవ

మ. వ్యా.—సముచితచరిత స్తత్త్వబోధాభిలాషీ శుశ్రూషు స్త్యక్తమానః ప్రణిపతనపరః ప్రశ్నకాల ప్రతీక్షః । శాన్తో దాన్తోఽనసూయుశ్శరణ ముపగతశ్శాస్త్రవిశ్వాసశాలీ శిష్యః ప్రాప్తః పరీక్షాం కృతవి దభిమతం తత్వతశ్శిక్షణీయః * ఇత్యాదికళి ళ్సొల్లుకిఱపడికళుమ్, సాధ్యాన్తర నివృత్తియుమ్, ఫలసాధన శుశ్రూషైయుమ్, ఆర్తియుమ్, ఆదరముమ్, అనసూయైయు ముడైయనా యిరుక్కైయుమాకిఱ శిష్యలక్షణమ్ లోక త్తిలుళ్ళారటియామైయాలే, అత్తై స్వానుష్ఠానత్తాలే యఱివిక్కై క్కాకవెన్నై. ఉపదేశత్తాలే యఱివిక్కుమళవిల్ "స్వోత్కర్షమ్ తేడిక్కొ ళ్ళువన్దానిత్తనై" యెన్ఱు నినైక్కవుమ్ కూడుమ్. అనుష్ఠానత్తాలే యఱివి క్కుమళవిల్ సమక్కుమ్ ఇతువేణ్డుమెన్ఱు విశ్వసిత్తు పరిగ్రహిక్కైక్కు ఉడలాయిరుక్కుమితే. ౬.

అ. సా.—నుమ్, అహఙ్కార మఱ్ఱవనుమ్, సాష్టాఙ్గనమస్కారమ్ శెయ్ పవనుమ్, కేట్కుమ్ సమయత్తై ఎతిర్ పార్త్తిరుప్పవనుమ్, అన్తరింద్రి యఙ్గళైయుమ్ బహిరింద్రియఙ్గళైయుమ్, అడక్కి యిరుప్పవనుమ్, అసూయై యిల్లాతవనుమ్, గురుకులవాసమ్ పణ్ణుమవనుమ్ శాస్త్రఙ్గ ళిల్ నమ్బిక్కై యుళ్ళవనుమ్, కృతజ్ఞతై యుళ్ళవనుమానశిష్యన్ తిరుత్తిప్పణికొళ్ళప్పడవేణ్డియవన్ ఎన్నై.

శ్రీవచనభూషణత్తిల్ మూన్ఱావతు ప్రకరణత్తిల్—"శిష్య నెన్బతు సాధ్యాన్తర నివృత్తియుమ్ ఫలసాధన శుశ్రూషైయుమ్ ఆర్తియుమ్ ఆదరముమ్ అనసూయైయు ముడైయవనై" ఎన్ఱుళ్ళ శ్రీసూక్తికళుమ్ ఇఙ్గే అనుసన్ధేయఙ్గళ్.

ఆక ఇప్పడిప్పట్ట శిష్యలక్షణత్తై ఉలకత్తవర్కళుక్కు ఉణర్ త్తుకైక్కాకవే తానే శిష్యనుమాయ్ నిన్ఱానెన్ఱతాయిఱ్ఱు. ౬.

మూ—౭. సకలశాస్త్రజ్గళాలుమ్ పిఱక్కుమ్ జ్ఞానమ్ స్వయమార్జితమ్పోలే;
తిరుమన్త్రత్తాల్ పిఱక్కుమ్ జ్ఞానమ్ పైతృకధనమ్పోలే.

మ. వ్యా.—౭. ఇప్పడి శిష్యనాయ్నిన్ఱు ఇమ్మన్త్రశిక్షైపణ్ణి ఇవ్వళియాలే జ్ఞానమ్ పిఱక్కవేణుమో, "ఞానక్కలైకళ్" ఎన్గిఱపడియే సకలశాస్త్రజ్గళుమ్ జ్ఞానసాధనమాయన్ఱో ఇరుప్పతు, అవర్రై యభ్యసిత్తు అవ్వళియాలే జ్ఞానమ్ పిఱన్దాలోవెన్న ;

శాస్త్రజన్యజ్ఞానత్తుక్కుమ్ ఇమ్మన్త్రజన్య జ్ఞానత్తుక్కుమ్ ఉణ్డాన విశేషత్తై సదృష్టాన్తమాక అరుళిచ్చెయ్కిఱార్ (సకలశాస్త్రజ్గళాలుమెన్ఱు తొడజ్గి.) అతావతు తత్వజ్ఞాన జనకజ్గళాన శ్రుతిస్మృత్యాది సకలశాస్త్రజ్గళాలుమ్ చేతనరుక్కు ప్పిఱక్కుమ్ జ్ఞానమ్ స్వయమార్జిత ధనమ్పోలే అత్యాయాస లభ్యమాయిరుక్కుమ్ ; ఆచార్యోపదేశమడియాక త్తిరుమన్త్రత్తాల్ పిఱక్కుమ్ జ్ఞానమ్ పైతృక ధనమ్పోలే

అ. సా.—లోకత్తిల్ భగవాన్ కాట్టిక్కొడుత్త పలపల శాస్త్రజ్గళ్ ఇల్లైయో? అవైకళై అధికరిత్తు జ్ఞానమ్ పెఱ్రాలాకాతో? * ఞానక్కలైకళ్ * ఎన్ఱు నమ్మాళ్వార్ అరుళిచ్చెయ్తపడియే అన్దశాస్త్రజ్గళుమ్ జ్ఞానసాధనమాక త్తానే యిరుక్కిన్ఱన. అవైకళైవిట్టు తిరుమంత్రత్తినాలేయే జ్ఞానమ్ పెఱవేణ్డుమెన్ఱు నియతియుణ్డో వెన్న ; శాస్త్రజ్గళినాల్ సమ్పాదిక్కప్పడుమ్ జ్ఞానత్తిఱ్కాట్టిలుమ్ తిరుమంత్రత్తినాలే సంపాదిక్కప్పడుమ్ జ్ఞానమే ప్రశస్తతమమ్ ఎన్నుమిడమ్ దృష్టాన్తత్తుడన్ మూదలిక్కప్పడుకిఱతు.— ఒరువన్ తానే దేహశ్రమజ్గళ్పట్టు ద్రవ్యార్జనమ్పణ్ణి యనుభవిక్కిఱాన్. మఱ్ఱొరువన్ తాన్ శిఱితుమ్ శ్రమప్పడవేణ్డాతే తన్నుడైయ మున్నోర్కళ్ శేమిత్తువైత్త ద్రవ్యత్తై అనుభవిక్కిఱాన్. ఇవ్విరువరుమ్ పొరుళై అనుభవిక్కిన్ఱార్కళెన్ఱాలుమ్ ముదల్వన్ అనుభవిప్పతు

మ. వ్యా.—అనాయాస లభ్యమాయిరుక్కుమెన్గై. * శాస్త్రజ్ఞానం బహుక్లేశం బుద్ధేశ్చలనకారణమ్ । ఉపదేశాద్ధరిం బుధ్వా విరమేత్సర్వకర్మసు * ఎన్నక్కడవతిఱే. ఇత్తాల్ - శాస్త్రజ్గళిల్కాట్టిల్ తత్సజ్గ్రహమాన తిరుమన్త్రత్తుక్కుణ్డాన వైభవఙ్గళ్ళొల్లిఱ్ఱాయిఱ్ఱు. ౭.

అ. సా.—ఆయాసపూర్వకమాకవుమ్, పిన్దినవర్ అనుభవిప్పతు అనాయాసమాకవు ముళ్ళతు. అతుపోలవే శాస్త్రజ్గళాల్ సమ్పాదిక్కుమ్ జ్ఞానమ్ అత్యన్తమ్ ఆయాసప్పట్టు అడైయ వేణ్డియిరుప్పదాల్ వరుత్తమ్ విజ్ఞైయిరుక్కుమ్. అరుళే వడివెడుత్త ఆచార్యర్ నిష్కృష్టమాక ఉపదేశిత్తరుళుమ్ అర్థవిశేషజ్గళ్ తిరుమన్త్ర మూలమాక నమక్కుక్కిడైక్కిన్ఱమైయాల్ ఇవ్వర్థజ్ఞానమ్ వరుత్తమఱ్ఱిరుక్కుమ్. * శాస్త్రజ్ఞానం బహుక్లేశం బుద్ధేశ్చలనకారణమ్ । ఉపదేశాత్ హరిం బుద్ధ్వా విరమేత్సర్వకర్మసు * ఎన్గిఱ ప్రమాణమ్ ఇవ్విడత్తిఱ్కు సంవాదమాక అనుసన్ధేయమ్.

శాస్త్రజ్గళ్ ఓరోవిడజ్గళిలే ఓరోవకైయాక చ్చొల్లివైక్కుమ్. మీమాంసాది శాస్త్రసహకారమ్కొణ్డు సమరసప్పడుత్తి నిష్కృష్టమానపొరుళై త్తెళివాక త్తెరిన్దుకొళ్వతు అరుమైయాదలాల్ బుద్ధి వ్యాకులప్పట్టువిడుమ్. అజ్జనన్ఱిక్కే తిరుమన్త్రత్తినాల్ అజ్ఞైయుమళవిల్ అప్పడిప్పట్ట వరుత్తత్తిఱ్కు ఇడమిల్లామైయాలే ఉపాయాన్తరజ్గళిల్ అన్వయిత్తు అనర్థప్పడవేణ్డియిరాతు ఎన్ఱపడి.—ఇన్ద శ్లోకత్తిల్ * ఉపదేశాత్ * ఎన్ఱతు ఉపదేశిక్కప్పడుమ్ రహస్యత్తాలెన్ఱపడి. భగవత్ప్రవృత్తి విరోధి స్వప్రవృత్తినివృత్తియే రహస్యజ్ఞాన ఫలమాకైయాలే * విరమేత్సర్వకర్మసు * ఎన్ఱతు. ఇత్తాలే, శాస్త్రజ్గళ్ కరుమ్బుత్తడిపోన్ఱవై యెన్ఱుమ్, తిరుమన్త్రమ్ సజ్జమాన కరుమ్బురసమ్ పోన్ఱదెన్ఱుమ్ కాట్టప్పట్టతాయిఱ్ఱు. ౭.

మూ—౮. భగవన్మన్త్రజ్గళ్ తాన్ అనేకజ్గళ్.

మ. వ్యా.—ఆనాల్ శాస్త్రజ్గళో్లోశ్రీన్దతాకిఱతు, భగవన్మన్త్రన్దాన్ ఇతొన్డుమన్రే, పినై్నయుమ్ పలవిల్లైయో వెన్గిఱ శజ్కైయిలే మన్త్రాన్తరజ్గళిఱ్కాట్టిల్ ఇతుక్కుణ్డాన వైభవత్తై యరుళిచ్చెయ్వతాక త్తిరువుళ్ళమ్బన్ఱి, (భగవన్మన్త్రజ్గళ్ తా ననేకజ్గళెన్గిఱార్.) అతా

అ. సా.—౮. శాస్త్రాభ్యాసముఖత్తాలే జ్ఞానమ్ సంపాదిప్పతిల్ ఆయాసముణ్డు ఎన్గిఱ విషయత్తై అప్పడియే అజ్గీకరిప్పోమ్ ; మంత్రోపదేశమ్ మూలమాకవే జ్ఞానమ్ సంపాదిక్క వేణుమానాలుమ్ తిరువష్టాక్షరమంత్రత్తైయే కొళ్ళవేణుమెన్ఱు ఎన్న నిర్బన్ధమ్ ? మఱ్ఱుమ్ పలపల మంత్రజ్గళ్ ఇల్లైయో ? ఎన్ఱు కేళ్వియుణ్డాక, సకలమంత్రజ్గళిల్ కాట్టిలుమ్ తిరుమంత్రత్తుక్కుణ్డాన ఉత్కర్షత్తై త్తెరివిత్తరుళవిరుమ్బి, ఎమ్బెరుమాన్ విషయమాన మంత్రజ్గళ్ అనేకమ్ ఉళ్ళనవెన్బతై మున్దుఱ ఇశైన్దు, అవైకళై ఇరణ్డు విభాగమాకప్పిరిత్తు, ఒరువకుప్పిలే నమక్కు ఊన్ఱమిల్లామైయెక్కాట్టి, మఱ్ఱొరువకుప్పిలే తిరుమంత్రమే పలపడియాలుమ్ శిఱప్పుఱ్ఱు విళజ్గువతెన్బతై విరివాక అరుళిచ్చెయ్కిఱార్.

ఎమ్బెరుమానుడైయ తిరుక్కల్యాణగుణజ్గళ్ అసంఖ్యాతజ్గళ్. అన్ద గుణజ్గళ్ అడియాక ఏఱ్పడుకిన్ఱ అవతారజ్గళుమ్ అసంఖ్యాతజ్గళ్. ఇతుపోలవే, తిరుక్కుణజ్గళై ప్పఱ్ఱిన మంత్రజ్గళుమ్ ఎణ్ణిఱన్దవై ; తిరువవతారజ్గళై ప్పఱ్ఱిన మంత్రజ్గళుమ్ ఎణ్ణిఱన్దవై.

మంత్రజ్గళానవై ఎమ్బెరుమానుడైయ కల్యాణగుణజ్గళై ప్పఱ్ఱి త్తెరివిప్పవైకళాక చ్చిల ఇరుక్కుమ్ ; తిరువవతారజ్గళై ప్పఱ్ఱి త్తెరివిప్పవైకళాక చ్చిల ఇరుక్కుమ్. అన్ద గుణజ్గళుక్కుమ్ అవతారజ్గ

మ. వ్యా.—వతు-*ఆస్తాన్తే గుణరాశివద్గుణపరీవాహాత్మనాం జన్మనాం సఙ్ఖ్యా* *బహవో నృప! కల్యాణగుణాః పుత్త్రస్యసన్తితే* *తవానన్తగుణస్యాపి షడేవ ప్రథమే గుణాః* *బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున* ఎన్నుమ్ *ఎణ్ణిల్ తొల్ పుకழ్* ఎన్నుమ్ *ఎన్నిన్ఱ

అ. సా.—ళుక్కుమ్ సంఖ్యైయిల్లై యెన్ఱపోతే అవైకళైప్పఱ్ఱిన మంత్రఙ్గళుక్కుమ్ సంఖ్యైయిల్లై యెన్బతు నిశ్చితమాయిఱ్ఱు.

గుణఙ్గళుక్కు సంఖ్యైయిల్లై యెన్బతఱ్కు చ్చిల ప్రమాణఙ్గళ్ ఉణ్డు. *బహవో నృప! కల్యాణగుణాః పుత్రస్య సన్తి తే* ఎన్బతు ఒరుప్రమాణమ్. ఇతు శ్రీరామాయణత్తిల్ అయోధ్యాకాణ్డత్తిలుళ్ళతు. దశరథచక్రవర్త్తియై నోక్కి ప్రజైకళ్ కూఱువతు. "శ్రీరామపిరానుక్కు యువరాజపట్టాభిషేకమ్ శెయ్విత్తు నాన్ వనప్రస్థాశ్రమమ్ స్వీకరిక్క విరుమ్బుకిఱేన్; ప్రజైకళే! ఉఙ్గళుడైయ అభిసంధి ఎన్న?" ఎన్ఱు చక్రవర్త్తి కేట్టవళవిలే, సకల ప్రజైకళుమ్ ఒన్ఱుకూడి, ఏకకణ్ఠమాయ్ *అనేకవర్షసాహస్రో వృద్ధస్త్వమసి పార్థివ!* ఎన్ఱు తొడఙ్గి, కిழవా! నీయొழిన్దుపో; శ్రీరామనే రాజావాక ఇరుక్కవేణుమ్ ఎన్ఱు ఉద్ఘోషిక్క, అతుకేట్ట చక్రవర్త్తి "ఎన్నిడత్తిల్ ఉఙ్గళుక్కు ఇవ్వళవు వెఱుప్పు ఉణ్డాక క్కారణమెన్న? నాన్ అనీతియాక ఒన్ఱుమ్ నడత్తవిల్లైయే!; కొడియవనైనోక్కి చ్చొల్లుమాప్పోలే నీఙ్గళ్ శొల్లుకిఱ వితఱ్కు క్కారణమ్ ఎన్నో?" ఎన్ఱు కేట్క; అప్పోతు ప్రజైకళ్ శొల్లుకిఱార్కళ్;—"మహాప్రభో! ఉమ్మిడత్తిల్ కుఱైయొన్ఱుమ్ కణ్డిలోమ్; శ్రీరామర్ గుణక్కడలాక ఇరుప్పదనాల్ అన్ద గుణఙ్గళ్ ఎఙ్గళై ప్పడుత్తినపాడు ఇతు కాణీర్." ఎన్ఱార్కళ్. ఇదనాల్, ఎమ్పెరుమానుడైయ తిరుక్కుణఙ్గళుక్కు త్తొకైయిల్లై యెన్నుమిడమ్ శొల్లిఱ్ఱు.

మ. వ్యా.—యోనియుమాయ్ ప్పిఱన్దాయ్* ఎన్ఱుమ్ ఇత్యాదికళిఱ్ శొల్లు కిఱపడియే భగవద్గుణఙ్గళుమ్, గుణపరీవాహరూపఙ్గళాన. అవతారఙ్గళుమ్ అసఙ్ఖ్యాతమాయిరుక్కుమాపోలే అవఱ్ఱైయనుబన్ధిత్తిరుక్కుమ్

అ. సా.—అవతారఙ్గళుమ్ అనన్తఙ్గళ్ ఎన్బతుపఱ్ఱి * బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున ! * ఎన్బతు ప్రమాణమ్. [భగవద్గీతా ౪—౫.] కణ్ణపిరాన్ అర్జుననుక్కు ఒరు యోగత్తై ఉపదేశిత్తు 'అర్జునా ! ఇప్పోతు నమ్మాల్ శొల్లప్పట్ట ఇన్ద యోగమానతు కేవలమ్ ఉన్నై యుద్ధత్తిల్ ప్రవేశిక్కచ్చెయ్వతఱ్కాక చ్చొన్నతాయ్ నినైయాతేకొళ్ ; మన్వన్తరత్తిన్ ఆదియిల్ ఇతై నామ్ వివస్వానుక్కు చ్చొన్నోమ్. అవర్ మనువుక్కుచ్చొల్ల, అవర్ ఇక్ష్వాకువుక్కుచ్చొల్ల ఇప్పడి పరమ్పరైయాయ్ వన్దతు, ఎన్ఱు శొన్నవళవిలే, అర్జునన్ శ్రీకృష్ణనై నోక్కి 'కణ్ణా ! కాలసంఖ్యైయైప్పార్త్తాల్ ఎన్నుడైయ సమకాలత్తిల్ తాన్ నీయుమ్ జనిత్తిరుప్పతాయ్ తెరియవరుకిన్ఱతు ; ఇప్పడియిరుక్క, ఇతై ఆదియిల్ వివస్వానుక్కు చ్చొన్నేనెన్ఱాల్ ఎప్పడి విశ్వసిప్పదు ?' ఎన్ఱు కేట్క, అప్పోదు కణ్ణపిరాన్ అరుళిచ్చెయ్గిఱార్ [* బహూని మే వ్యతీతాని జన్మానీత్యాది.] అర్జున ! ఎనక్కుమ్ అనేక జన్మఙ్గళ్ కళిన్దన ; ఉనక్కుమ్ అప్పడియే ; ఆనాల్, అవై యావుమ్ ఎనక్కు త్తెరియుమ్ ; ఉనక్కు త్తెరియాదు ఎన్ఱార్. ఇదనాల్ ఎమ్బెరుమానుడైయ తిరువవతారఙ్గళ్ అసంఖ్యేయఙ్గళ్ ఎన్బదు శొల్లిఱ్ఱు.

* ఆస్తాం తే గుణరాశివద్గుణపరీవాహాత్మనాం జన్మనాం సంఖ్యా * [శ్రీరఙ్గరాజస్తవే 2-74.) ఎన్గిఱ భట్టరుడైయ శ్రీసూక్తియిల్ గుణఙ్గళుక్కుమ్ అవతారఙ్గళుక్కుమ్ అసంఖ్యాతత్వమ్ ఒరుఙ్గే తెరివిక్కప్పట్టతు. ఎమ్బెరుమాన్ గుణఙ్గళుక్కు ఎప్పడి ఎణ్ణిక్కైయిల్లైయో,

మూ—౯. అవైతాఁ వ్యాపకజ్ఞళెన్ఱుమ్ అవ్యాపకజ్ఞళెన్ఱుమ్ ఇరణ్డు వర్గమ్.

౧౦. అవ్యాపకజ్ఞళిల్ వ్యాపకజ్ఞళ్ మూన్ఱుమ్ శ్రేష్ఠజ్ఞళ్.

మ. వ్యా.—మన్త్రవిశేషజ్ఞళుమ్ * అనన్తావైభవగస్మన్త్రాః * ఎన్గిఱపడియే అనేకజ్ఞళాయిరుక్కుమెన్గై. ౮.

౯. అవైయెల్లాన్ఱాఁ ఏకవర్గమోవెన్న (అవైతాఁ వ్యాపకజ్ఞళెన్ఱుమ్ అవ్యాపకజ్ఞళెన్ఱు మిరణ్డు వర్గమెన్గిఱార్.) అతావతు- సర్వవ్యాపకమాన భగవత్స్వరూపత్తై ప్రతిపాదిక్కైయాలే వ్యాపకజ్ఞళెన్ఱుమ్, భగవదవతార గుణచేష్టితజ్ఞళిలోరొన్ఱై ప్రతిపాదిక్కైయాలే అవ్యాపకజ్ఞళెన్ఱుమ్ ఉభయవర్గమా యిరుక్కుమెన్గై. ౯.

౧౦. వర్గద్వయముమ్ తన్నిలొక్కుమోవెన్న (అవ్యాపకజ్ఞళిల్ వ్యాపకజ్ఞళ్ మూన్ఱుమ్ శ్రేష్ఠజ్ఞళెన్గిఱార్.) అతావతు - అవ్యాపకజ్ఞళా

అ. సా.—అప్పడియే అనన్త తిరుక్కణ్ఙళిఁ పరీవాహరూపజ్ఞళాన అవతారజ్ఞళుక్కుమ్ ఎణ్ణిక్కైయిల్లై యెన్బతు ఇతఁ కరుత్తు. ౮.

౯. ఎమ్బెరుమానై ప్పఱ్ఱిన మన్త్రజ్ఞళెల్లామ్ ఒరే వకుప్పాక ఇరుప్పదిల్లై; వ్యాపకమన్త్రజ్ఞళెన్ఱుమ్ అవ్యాపకమన్త్రజ్ఞళెన్ఱుమ్ ఆక ఇరణ్డువర్గమాక విభజిక్కప్పడుకిన్ఱన. 'ఎమ్బెరుమానుడైయ స్వరూపమ్ సర్వవ్యాపకమ్' ఎన్నుమిడత్తై క్కాట్టుకిన్ఱ మన్త్రజ్ఞళ్ వ్యాపకమన్త్రజ్ఞళాకవుమ్, అజ్ఞనన్ఱిక్కే, ఎమ్బెరుమానుడైయ అవతారజ్ఞళో గుణజ్ఞళో చేష్టితజ్ఞళో ఇవఱ్ఱిల్ ఓరొన్ఱై క్కాట్టుకిన్ఱ మన్త్రజ్ఞళ్ అవ్యాపకమన్త్రజ్ఞళాకవుమ్ విభజిక్కప్పడుకిన్ఱన. ౯.

౧౦. కీళ్ఱే ఇరణ్డు వర్గమాక విభజిక్కప్పట్ట మన్త్రజ్ఞళుళ్ అవ్యాపకవర్గత్తిల్ శేర్న్ద మన్త్రజ్ఞళిల్ కాట్టిల్ వ్యాపక

మ. వ్యా.—యిరున్దుళ్ళ సకలమన్త్రఙ్గళిలుమ్ *నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి, తన్నో విష్ణుః ప్రచోదయాత్*. ఎన్ఱు విష్ణుగాయత్రియిల్ ఓతప్పడుకిఱ వ్యాపక మన్త్రఙ్గళ్ మూన్ఱుమ్ శ్రేష్ఠఙ్గళాయిరుక్కుమెన్గై.

ఇన్ద విష్ణుగాయత్రియిలే నారాయణ వాసుదేవ విష్ణుశబ్దఙ్గళ్ అన్ద మన్త్రత్రయత్తుక్కుమ్ ప్రధానభూత నామత్రయమాకైయాలే, సాధారణ ప్రణవ నమస్సుక్కళోడేకూడిన మన్త్రత్రయత్తుక్కుమ్ ఉపలక్షణమాకక్కడవతు. ౧౦.

అ. సా.—వర్గత్తిల్ శేర్న్ద మన్త్రఙ్గళ్ శిఱన్దవై ; అన్ద వ్యాపకవర్గత్తిలుమ్ మూన్ఱు మన్త్రఙ్గళే శ్రేష్ఠఙ్గళ్. *నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి. తన్నో విష్ణుః ప్రచోదయాత్. * ఎన్గిఱవిదు విష్ణుగాయత్రియెన్ఱు ప్రసిద్ధమ్. ఇదిల్ నారాయణ, వాసుదేవ, విష్ణు ఎన్గిఱ మూన్ఱు తిరునామఙ్గళ్ ఓదప్పట్టుళ్ళన. ఇవైమూన్ఱుమ్ సర్వవ్యాపకమాన భగవత్స్వరూపత్తై ప్రతిపాదిక్కిఱపడియాల్ వ్యాపకమన్త్రఙ్గళాకుమ్. అవ్యాపకమన్త్రఙ్గళిఱ్కాట్టిలుమ్ ఇమ్మూన్ఱు వ్యాపకమన్త్రఙ్గళుమ్ శ్రేష్ఠఙ్గళామ్.

మేలే ఎడుత్తుక్కాట్టియ విష్ణుగాయత్రియిల్ నారాయణ వాసుదేవ విష్ణు శబ్దఙ్గళ్ ఉళ్ళనవేయన్ఱి మన్త్రఙ్గళ్ ఇల్లై ! ఎన్ఱు శఙ్కైజనిక్కక్కూడుమ్. ఉళ్ళవై నామఙ్గళేయానాలుమ్, అవై అన్ద మూన్ఱుమన్త్రఙ్గళుక్కుమ్ ఉళ్ళీడాన నామఙ్గళే యాకైయాలుమ్, సకలమన్త్రఙ్గళుక్కుమ్ పొదువాన ప్రణవమ్ నమస్సు చతుర్థి ఆకియ ఇవైకళై ఇవఱ్ఱోడే శేర్త్తాల్ మన్త్రఙ్గళాక ఆకక్కూడియవైయాకైయాలుమ్, విష్ణుగాయత్రియిలుళ్ళ అన్ద మూన్ఱునామఙ్గళుమ్ మూన్ఱుమన్త్రఙ్గళుక్కుమ్ ఉపలక్షణమాకుమెన్ఱు తిరువుళ్ళమ్. ౧౦.

మూ-౧౧. ఇవైమూన్ఱిలుమ్ వైత్తుక్కొణ్డు పెరియతిరుమన్త్రమ్ ప్రధానమ్.

మ. వ్యా-౧౧. ఇన్ద వ్యాపకమన్త్రత్రయముమ్ తన్నిలొక్కుమో వెన్న (ఇవైమూన్ఱిలుమ్ వైత్తుక్కొణ్డు పెరియతిరుమన్త్రమ్ ప్రధానమ్ ఎన్గిఱార్.) అతావతు - అవ్యాపకఙ్గళిఱ్కాట్టిల్ శ్రేష్ఠమాయిరున్దుళ్ళ ఇన్ద వ్యాపకమన్త్రఙ్గళ్ మూన్ఱిలుమ్ వైత్తుక్కొణ్డు, * నారాయణాయ విద్మహే* ఎన్ఱు ప్రథమోపాత్తమాకైయాలుమ్, అర్థపూర్త్యాదికళాలుమ్, * నాస్తిచాష్టాక్షరాత్పరః * * నమన్త్రోష్టాక్షరాత్పరః * ఎన్నుమ్బడియాన పెరుమైయైయుడైయ తిరుమన్త్రమ్ ప్రధానమాయిరుక్కుమెన్గై. ౧౧.

అ. సా. ౧౧. * ఓమ్ నమోనారాయణాయ * ఓమ్ నమో భగవతే వాసుదేవాయ * ఓమ్ నమో విష్ణవే * ఎన్గిఱ వ్యాపకమన్త్రఙ్గళ్ మూన్ఱినుళ్ళుమ్, పెరియతిరుమన్త్రమెన్ఱు శొల్లప్పడుకిఱ శ్రీమదష్టాక్షరమహామన్త్రమే ప్రకృష్టమాయిరుక్కుమ్. * యథా సర్వేషు దేవేషు నాస్తి నారాయణాత్పరః । తథా సర్వేషు మన్త్రేషు నాస్తి చాష్టాక్షరాత్పరః. * ఎన్ఱు నారదీయ-అష్టాక్షరబ్రహ్మవిద్యైయిల్ శొల్లిన్ఱు. దైవఙ్గళుక్కుళ్ళే నారాయణనుక్కు మేఱ్పట్ట దైవమిల్లాతాప్పోలే మన్త్రఙ్గళుక్కుళ్ళే అష్టాక్షరిక్కు మేఱ్పట్ట మన్త్రమిల్లై యెన్బతు ఇతన్ పొరుళ్. * భూతోర్ధ్వబాహురద్యాత్ర సత్యపూర్వం బ్రవీమి వః । హేపుత్రశిష్యాః! శృణుత నమన్త్రోష్టాక్షరాత్పరః. * ఎన్ఱు నారసింహపురాణత్తిల్ శొల్లిన్ఱు. ఓమక్కళే! మూణాక్కర్కళే! ఉఙ్గళుక్కు ఆణైయిట్టు కైయెడుత్తుక్కూఱుకిన్ఱేన్; తిరువష్టాక్షరమన్త్రత్తుక్కు మేఱ్పట్టమన్త్రమిల్లై యెన్ఱపడి. విష్ణుగాయత్రియిల్ నారాయణమన్త్రత్తై మున్దుఱమున్నమ్ ఎడుత్తిరుక్కైయాలుమ్ ఇతన్ ఉత్కర్షమ్ అఱియవెళిదాకుమ్. ౧౧.

మూ—౧౨. మఱ్ఱైయవై యిరణ్డుక్కుమ్ అశిష్టపరిగ్రహముమ్ అపూర్తియుముణ్డు.

మ. వ్యా.—౧౨. మఱ్ఱ వ్యాపకద్వయత్తుక్కుమ్ తాత్పర్యమేతెన్న (మఱ్ఱైయవై యిరణ్డుక్కు మశిష్టపరిగ్రహము మపూర్తియుముణ్డు ఎన్గిఱార్.) అతావతు - వాసుదేవ విష్ణుశబ్దఙ్గళాన మఱ్ఱ వ్యాపకమన్త్రఙ్గళిరణ్డుక్కుమ్, నారాయణశబ్దమ్పోలే స్వరూపరూప గుణాదికళై యెల్లామ్ ప్రతిపాదియాతే, స్వరూపమాత్రత్తై ప్రతిపాదిక్కైయాలే నిర్విశేష చిన్మాత్ర వస్తువాదికళాన కుదృష్టికళ్ మికవుమ్ ఆదరిత్తుప్పోరుకైయాలే అశిష్టపరిగ్రహముమ్, వ్యాప్యాధ్యాహారాది సాపేక్షతైయాలే అపూర్తియుముణ్డెన్గై.

“షడక్షరి” వ్యాప్యపదార్థఙ్గళైయుమ్ వ్యాపనప్రకారత్తైయుమ్ వ్యాప్తిఫలత్తైయుమ్ వ్యాపకనుడైయ గుణఙ్గళైయుమ్

అ. సా.—౧౨. వాసుదేవమన్త్రముమ్ విష్ణుమన్త్రముమ్, నారాయణమన్త్రమ్ పోలవే వ్యాపకమన్త్రఙ్గళాక ప్పేర్ పెఱ్ఱిరుక్కచ్చెయ్తే అవై యిరణ్డిఱ్కాట్టిలుమ్ ఇతువే శిఱన్దతు ఎన్నుమ్పడి యాక అవైకళుక్కుణ్డాన తాఴ్వు ఏదెన్న, అవై యిరణ్డుక్కుమ్ అశిష్టపరిగ్రహముమ్ అపూర్తియుముణ్డు ఎన్ఱు కారణమ్ కూఱప్పడుకిఱతు.

అశిష్టపరిగ్రహమావతు నిర్విశేష చిన్మాత్రవస్తువాదికళాన కుదృష్టికళాల్ ఆదరిక్కప్పడుకై. అపూర్తియావతు ప్రతిపాదిక్కప్పడ వేణ్డియ అర్థఙ్గళెల్లామ్ కుఱైయఱ ప్రతిపాదిక్కప్పడామల్ స్వల్ప భాగమ్ ప్రతిపాదిక్క ప్పెఱ్ఱిరుక్కై. విష్ణుమన్త్రత్తైయుమ్ వాసుదేవ మన్త్రత్తైయుమ్ కుదృష్టికళ్ అధికమాక ఏఱ ఆదరిత్తు ప్పోరుకిఱార్క

మ. వ్యా.—శొల్లాతే, వ్యాప్తిమాత్ర ప్రకాశకమాకైయాలే అపూర్ణమ్; వ్యాపనప్రకారత్తై చ్చొల్లానిఱ్ఱు చ్చెయ్దేయుమ్, వ్యాప్య పదార్థజ్గళుక్కు వాచకశబ్దమ్ ఇల్లామైయాలుమ్, * సర్వం వసతి * ఎన్ఱు అర్థబలత్తాలే సర్వశబ్దమ్ పుకున్దాలుమ్, అతిల్ గుణమ్ అన్వయియామైయాలుమ్, ఇని గుణసిద్ధిక్కాక భగవచ్ఛబ్దత్తై కూట్టిక్కొళ్ళ వేణ్డుకైయాలుమ్, వ్యాప్తిఫలత్తై చ్చొల్లామైయాలుమ్ తిరుద్వాదశాక్షరియుమ్ అపూర్ణమ్; ఇమ్మంత్రమ్ అవైపోలన్ఱియిలే వ్యాప్య పదార్థజ్గళోడు, వ్యాపనప్రకారత్తోడు, వ్యాప్తిఫలత్తోడు, వ్యాపక

అ. సా.—శైన్ఱాల్, కేణ్మిన్. అవర్కళ్ నిర్విశేష చిన్మాత్ర బ్రహ్మవాదికళ్. భగవానుక్కు విశేషణమాక కూఱియ గుణవిగ్రహవిభూతికళొన్ఱైయుమ్ సత్యమాక క్కొళ్ళామల్ [విశేషణశూన్యమాయ్] వ్యాపకమాన స్వరూపమాత్రత్తైయే అఙ్గీకరిప్పవర్కళ్ ఎన్ఱపడి. విష్ణు వాసుదేవ శబ్దజ్గళ్ వన్దుతో విశేషణజ్గళాన గుణవిగ్రహవిభూతికళై క్కాట్టామల్ వ్యాపకమాన స్వరూపమాత్రత్తైయే కాట్టుకిన్ఱపడియాల్ ఇవఱ్ఱిలే అవర్కళుక్కు ఆదరమ్ మిక్కదు.

అశిష్టర్కళ్ పరిగ్రహిత్తువిట్టాలెన్న? తావతా శిష్టపరిగ్రహత్తుక్కు హానియిల్లైయే. నామ్ భుజిక్కిఱ వస్తువై అశిష్టర్కళుమ్ భుజిప్పర్కళానాల్ అనుకొణ్డు అదఱ్ఱు ఒరుకుఱై శొల్లలాకుమో? ఎన్ఱు శిలర్ కేట్కక్కూడుమాదలాల్ ఇరణ్డావదు కారణమ్ అరుళిచ్చెయ్కిఱార్—అపూర్తియుమ్ ఉణ్డు ఎన్ఱు. వ్యాప్తియై చ్చొన్నమాత్రత్తాల్ తృప్తిపిఱవాతు; వ్యాపిక్కప్పడుమ్ వస్తువైయుమ్ కాట్టవేణుమ్. వ్యాపిక్కిఱవిదమ్ ఇన్నదెన్ఱు కాట్టవేణుమ్. వ్యాపిప్పదఱ్ఱు ఫలన్ ఇన్నదెన్ఱు కాట్టవేణుమ్. వ్యాపకనుడైయ గుణజ్గళైయుమ్ కాట్టవేణుమ్. విష్ణుమంత్రమ్ ఇవఱ్ఱైయెల్లామ్ కాట్టవిల్లై. వాసుదేవ

మ-వ్యా.—నుడైయ గుణఙ్గళోడువాశియఱ శాబ్దమాక క్కాట్టుకైయాలే అవర్ క్రిఱ్ఱాట్టిల్ ఇతుక్కు అర్థపౌష్కల్య నిబన్ధనమాన ఆధిక్యముణ్డు" ఎన్ఱు మఱ్ఱ వ్యాపకమన్త్రఙ్గళిరణ్డినుడైయ అపూర్త్తియైయుమ్, తిరుమంత్రత్తినుడైయ అర్థపూర్త్తియైయుమ్ సుస్పష్టమాక ఆచ్చాన్పిళ్ళై అరుళిచ్చెయ్తారితే. ౧౨.

(అణ్.) మంత్రమోవెన్నిల్, [వసతీతి—వాసుః] ఎన్గిఱ వ్యుత్పత్తియాలే అన్తర్యామిత్వత్తై త్తెరివిక్కుమపడియాల్ వ్యాపిక్కుమవిదత్తై క్కాట్టినదాకఆనాలుమ్, వ్యాపిక్కప్పడుకిఱ వస్తువుక్కు వాచకమాన శబ్దమ్ ఇదిల్ ఇల్లై. గుణఙ్గళై క్కాట్టుకిఱ శబ్దమ్ అడియోడు ఇల్లై. అదఱ్ఱాకవే * భగవతే * ఎన్ఱు వేఱోరు శబ్దమ్ ఇదిల్ కూట్టి క్కొళ్ళప్పడవేణ్డియదాకిఱతు. ఎదఱ్ఱాక వ్యాప్తి? ఎన్ఱు వ్యాప్తియిన్ ఫలనుమ్ శొల్లప్పడవిల్లై. ఆకైయాలే, ద్వాదశాక్షరియాన వాసుదేవమంత్రముమ్ అపూర్త్తియై యుడైయదాయిఱ్ఱు. తిరువష్టాక్షర మంత్రత్తిఱ్కు ఇప్పడి అపూర్త్తి శొల్లవొణ్ణాదు. వ్యాపిక్కప్పడుమ్ వస్తుక్కళ్ నారశబ్దత్తాలే శొల్లిఱ్ఱు. నారాయణపదత్తిల్ బహువ్రీహి సమాసత్తాలేఅన్తర్యామిత్వమ్ శొల్లిఱ్ఱు. తత్పురుషసమాసత్తాలే ధారకత్వమ్ శొల్లిఱ్ఱు. అన్తర్యామిత్వమ్ శొన్నదు వ్యాప్తి ప్రకారమ్ శొన్నపడి. ధారకత్వమ్ శొన్నదు వ్యాప్తిఫలమ్ శొన్నపడి. ధారణార్థమాక వ్యాప్తి యెన్గై. అయన శబ్దత్తిల్ కరణే వ్యుత్పత్తియాల్ ఉపాయత్వముమ్ కర్మణి వ్యుత్పత్తియాల్ ఉపేయత్వముమ్ శొల్లిఱ్ఱు. ఆక, వ్యాప్యపదార్థఙ్గళ్, వ్యాపనప్రకారమ్, వ్యాప్తిఫలమ్, వ్యాపకనుడైయ గుణఙ్గళ్ ఆకియ ఎల్లాముమ్ శొల్లప్పట్టనవాదలాల్ ఇదువే అర్థపూర్త్తియై యుడైయదాయిఱ్ఱు. ౧౩.

మూ—౧౩. ఇత్తై వేదఙ్గళుమ్ ఋషికళుమ్ ఆழ்వార్కళుమ్ ఆచార్యర్ కళుమ్ విరుమ్బినార్కళ్.

మ-వ్యా.—౧౩. ఇతుతనక్కు శిష్టపరిగ్రహముణ్డోవెన్న అరుళిచ్చెయ్కిఱార్ (ఇత్తైయెన్ఱు తొడఙ్గి.) అతావతు - విష్ణుగాయత్రియిలే వ్యాపకమన్త్రత్రయత్తైయుమ్ శొల్లుకిఱవళవిల్ ప్రథమత్తిలే నారాయణశబ్దత్తై ప్రాధాన్యేన ప్రతిపాదిక్కైయాలుమ్, *విశ్వంనారాయణమ్* ఎన్ఱు తొడఙ్గి, *నారాయణ పరంబ్రహ్మతత్త్వన్నారాయణఃపరః, నారాయణపరోజ్యోతిరాత్మా నారాయణఃపరః, యచ్చకిఞ్చిజ్జగత్యస్మిన్ దృశ్యతే శ్రూయతేపివా, అన్తర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణస్థితః* ఎన్ఱు, సకలవేదాన్తసారభూతమాన నారాయణానువాకత్తిలుమ్, *ఏకోహవై నారాయణ ఆసీత్ న బ్రహ్మేశానో నేమే ద్యావాపృథివీ* ఎన్ఱు మహోపనిషత్తిలుమ్; * చక్షుశ్చద్రష్టవ్యఞ్చ నారాయణః, శ్రోత్రఞ్చశ్రోతవ్యఞ్చ నారాయణః * ఎన్ఱు తొడఙ్గి * దిశశ్చ ప్రదిశశ్చ నారాయణః* ఎన్ఱు ముడివాక నడువడైయ సుబాలోపనిషత్తిలుమ్, * యస్యాత్మా శరీరమ్ యస్య పృథివీ శరీరమ్ * ఎన్ఱు తొడఙ్గి * యస్య మృత్యుశ్శరీరమ్* ఎన్గిఱతీఱాక నడువుళ్ళపర్యాయఙ్గళ్ తోఱుమ్ * ఏష సర్వభూతాన్తరాత్మా ఉపహతపాప్మా దివ్యోదేవ ఏకోనారాయణః * ఎన్ఱు అన్తర్యామి బ్రాహ్మణత్తిలుమ్ వాసుదేవ విష్ణుశబ్దఙ్గళై అనాదరిత్తు నారాయణ శబ్దత్తైయిట్టు భగవత్స్వరూపాదికళైనిర్దేశిక్కైయాలుమ్, అపౌరుషేయమాయ్ నిత్యనిర్దోషమాయ్ స్వతః ప్రమాణఙ్గళాన వేదఙ్గళుమ్ విరుమ్బిన్ఱన.

(అణ్.) ౧౩. పెరియతిరుమన్త్రమ్ తవిర్న్ద మఱ్ఱ మన్త్రఙ్గళుక్కు అపూర్త్తికారణమాకవే అశిష్టపరిగ్రహమ్ ఏఱ్పట్టదుపోల

మ-వ్యా—*యథా సర్వేషు దేవేషు నాస్తి నారాయణాత్పరః । తథా సర్వేషు మన్త్రేషు నాస్తి చాష్టాక్షరాత్పరః.* *భూత్వోర్ధ్వబాహురద్యాత్ర సత్యపూర్వం బ్రవీమివః । హేపుత్రశిష్యాశ్శృణుత నమన్త్రోష్టాక్షరాత్పరః* *సర్వవేదాన్తసారార్థస్సంసారార్ణవతారకః । గతిరష్టాక్షరోనృణామపునర్భవకాఙ్క్షిణామ్ * *ఆర్తా విషణ్ణా శ్శిథిలాశ్చ భీతా ఘోరేషు చ వ్యాధిషు వర్తమానాః । సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్తదుఃఖా స్సుఖినో భవన్తి* *నారాయణేతి శబ్దోస్తి వాగస్తి వశవర్తినీ । తథాపి నరకే ఘోరే పతన్తీతి కిమద్భుతమ్* *కిం తత్ర బహుభిర్మన్త్రైః కిం తత్ర బహుభిర్వ్రతైః । నమోనారాయణాయేతి మన్త్రస్సర్వార్థసాధకః* ఇత్యాదికళాలే వేదార్థోపబృంహణఙ్గళాయిరుక్కిఱ స్వప్రబన్ధఙ్గళిలే పలవిడఙ్గళిలుమ్ ఇత్తై శ్లాఘిత్తుక్కొణ్డు శొల్లుకైయాలే వేదార్థవిశదీకరణ ప్రవృత్తరాన వ్యాసాదికళుమ్ విరుమ్బినార్కళ్.

వణ్పుకழ் నారణ్ఱ *శెల్వనారణ్ఱ* ఎన్ఱు తొడఙ్గి *వాழ்పుకழ్నారణ్ఱ* ఎన్ఱు ముడివాక, ఆదిమధ్యావసానమాక నమ్మాழ்వారరుళిచ్చెయ్కైయాలుమ్, * నాడునకరముమ్ నన్గఱియ నమోనారాయణాయ * ఎన్ఱు తొడఙ్గి *ఓవాతే నమోనారణావెన్బఱ * ఎన్ఱు పెరియాழ்వారుమ్, *నాత్తழுమ్బ ఴ నారణా* ఎన్ఱు తొడఙ్గి *నలన్దికழ் నారణ్ఱ * ఎన్ఱు పెరుమాళుమ్, * నాన్కనై నారాయణ్ఱ పడైత్తాఱ * ఎన్ఱు తొడఙ్గి * ఎట్టెழுత్తుమోతువార్కళ్ వల్లర్ వానమా

(అణ్.) తిరుమన్త్రత్తిఱ్కు అర్థపూర్తికారణమాకవే శిష్టపరిగ్రహాతిశయమ్ ఏఱ్పడవేణ్డియదు ప్రాప్తమాదలాల్ అజ్జనమ్ ఏఱ్పట్టిరుక్కిన్ఱమై నిరూపిక్కప్పడుకిఱదు.—వేదఙ్గళ్ ఎన్ఱదు వేదఙ్గళిన్ శిరోభాగమాకియ

మ-వ్వా-ళవే * ఎన్ఱు తిరుమழிశైప్పిరానుమ్, * నాన్కణ్డుకొణ్డేన్ నారాయణావెన్నుమ్నామమ్* ఎన్ఱు ఉపక్రమదశైయిలే ఒరుకాల్ శొన్నాప్పోలేఒన్బతిన్గాల్ శొల్లి, * నారాయణా! ఓమణివణ్ణా నాకణై యాయ్! వారాయ్* ఎన్ఱు తిరుమఙ్గైయాழ்వారుమ్ ఉపక్రమత్తోడు ఉప సంహారత్తోడు వాశియఱ అరుళిచ్చెయ్కైయాలుమ్, *నన్మాలైకొణ్డు నమోనారణావెన్నుమ్ శొన్మాలైకఱ్ఱేన్ * ఎన్ఱుమ్, * నారణావెన్ఱు ఓవాతురైక్కుమురైయుణ్డే * ఎన్ఱుమ్, * ఞానచ్చుడర్ విళక్కేఱ్ఱినేన్ నారణఱ్కు * *నారణన్ఱన్ నామఙ్గళ్ * *పకలుణ్డేన్ నారణనై క్కణ్డేన్ * ఎన్ఱుమ్, * నామమ్పలశొల్లి నారాయణా * ఎన్ఱుమ్ ముతలా ழ்వార్కళుమరుళిచ్చెయ్కైయాలుమ్, *మయర్వఱమతినలమరుళినన్* ఎన్నుమపడియే నిర్హేతుక భగవత్కటాక్షత్తాలే సమధిగతసమ స్తవస్తువాస్తవరాన ఆழ்వార్కళెల్లారుమ్ విరుమ్బినార్కళ్; ఇతర మన్త్రఙ్గళై యనాదరిత్తు, ఇత్తైయే తన్నాముక్కు త్తఞ్జమాక వనుసన్ధిత్తు, ఉపదేశవేళైయిలుమ్ తన్నైప్పఱ్ఱినవర్కళుక్కుమ్ ఇత్తైయే ఉజ్జీ వనహేతువాక వుపదేశిత్తుప్పోరుకైయాలే, అవ్వాழ்వార్కళై ప్పిన్ శెన్ఱ ఆచార్యర్కళెల్లారుమ్ విరుమ్బినార్కళెన్గై. ఇత్తాల్ - మన్త్రాన్తర ఙ్గళిల్కాట్టిల్ ఇమ్మన్త్రత్తుక్కుణ్డానవైభవమ్ శొల్లిఱ్ఱాయ్త్తు. (౧3)

(అణ్.) ఉపనిషత్తుక్కళ్ ఎన్ఱపడి. పల ఉపనిషత్తుక్కళిలుమ్, మహర్షి పణిత్త ఇతిహాసపురాణఙ్గళిలుమ్, ఆழ்వారరుళిచ్చెయల్కళిలుమ్ ఆచార్యర్కళిన్ ఉపదేశపరమ్పరైయిలుమ్ తిరువష్టాక్షరమహామన్త్ త్తిన్ పెరుమై సుప్రసిద్ధమేయామ్. ౧3.

మూ.—౧౮. వాచ్యప్రభావమ్పోలన్ఱు వాచకప్రభావమ్.
౧౯. అవన్ దూరస్థనానాలుమ్ ఇతుకిట్టినిన్ఱుతవుమ్.

మ-వ్యా—౧౮. ఇని వాచ్యన్దన్నిలుమ్ ఇతుక్కుణ్డాన వైభవత్తై యరుళిచ్చెయ్‌కిఱార్ (వాచ్యప్రభావమ్పోలన్ఱు వాచకప్రభావమ్ ఎన్ఱు.) అతావతు ఇతుక్కు వాచ్యనాయిరున్దుళ్ళ ఈశ్వరనుడైయ పెరుమైపోలన్ఱు తద్వాచకమాన ఇతిన్ పెరుమైయెన్ఱపడి. (౧౮)

౧౯. అతుతానేతెన్న అరుళిచ్చెయ్‌కిఱార్ (అవన్ దూరస్థనానాలుమ్ ఇతుకిట్టినిన్ఱుతవుమ్ ఎన్ఱు) అతావతు—వాచ్యనానవన్ సన్నిహితనన్ఱిక్కే-దూరస్థనాయిరున్దకాలత్తిలుమ్, వాచకమానవితు ఆసన్నమాయ్ నిన్ఱు, తన్నైవచిత్తవర్క్కళపేక్షితఙ్గళై సాధిత్తుక్కొడుక్కుమెన్గై. ౧౯.

(అణ్.) ౧౮. మర్ఱ మన్త్రఙ్గళిఱ్కాట్టిలుమ్ తిరుమన్త్రమ్ అత్యన్తమ్ శ్లాఘ్యమెన్ఱు ఇసువరైయిల్ నిరూపిక్కప్పట్టతు; ఎమ్పెరుమానైక్కాట్టిలుమ్కూడ ఇత్తిరుమన్త్రమ్ శిఱన్దను ఎన్బదై మూదలిక్క త్తిరువుళ్ళమ్పఱ్ఱి అతఱ్కు అడియిడుకిఱార్ (వాచ్య ప్రభావమ్పోలన్ఱు వాచకప్రభావమ్) ఎన్ఱు. వాచ్యన్-ఎమ్పెరుమాన్. వాచకమ్-తిరుమన్త్రమ్. ఎమ్పెరుమానుడైయ పెరుమై ఎవ్వళవో అవ్వళవేయన్ఱు తిరుమన్త్రత్తినుడైయ పెరుమై; ఇసు అతిలుమ్కాట్టిల్ విఞ్జియను ఎన్ఱపడి. ౧౮.

౧౯. వాచ్యనాన ఎమ్పెరుమానుడైయ పెరుమైయిఱ్కాట్టిలుమ్ వాచకమాన మన్త్రత్తినుడైయ పెరుమై అధికమ్ ఎన్బను ఎత్తాలే తెరికిన్ఱదెన్నిల్; వాచకమానవితఱ్కు వాచ్యనాన ఎమ్పెరుమాన్ సమీపస్థనల్లామల్ దూరస్థనాక ఇరున్దాలుమ్ అక్కాలత్తిలుమ్ వాచకమానవితు సమీపస్థమాకి తన్నై ఉచ్చరిక్కుమవర్కళుడైయ విరుప్పత్తై నిఱైవేఱ్ఱిక్కొడుక్కుమదనాల్ తెరికిన్ఱదు. ౧౯.

౧౬. ద్రౌపదిక్కు ఆపత్తిలే పుడైవైశురన్దతు తిరునామమిఱే.

మ-వ్యా.—౧౬. ఇప్పడివాచ్యన్ దూరస్థనాయిరుక్క వాచకమ్ ఉతవిన విడముణ్డోవెన్న అరుళిచ్చెయ్కిఱార్ (ద్రౌపదిక్కాపత్తిలే పుడైవైశురన్దతు తిరునామమిఱే ఎన్ఱు)అతావతు-మహాసదస్సిలే దుశ్శాసనన్ వస్త్రాపహారమ్ పణ్ణుకిఱపోతు, *మహాత్యాపది సంప్రాప్తే స్మర్తవ్యో భగవాన్ హరిః* ఎన్ఱు మున్బే శ్రీవసిష్ఠమహర్షి శొల్లివైత్తత్తై నినైత్తు, *శఙ్ఖచక్రగదాపాణే ద్వారకానిలయాఽచ్యుత । గోవిన్ద పుణ్డరీకాక్ష రక్ష మాం శరణాగతామ్* ఎన్ఱు శరణమ్పుకున్ద ద్రౌపదిక్కు, అవ్వాపత్తిలే* గోవిన్దేతి యదాక్రన్దత్కృష్ణా మాం దూరవాసినమ్ * ఎన్గిఱపడియే వాచ్యనాన కృష్ణన్ దూరస్థనాయిరుక్కచ్చెయ్ తేయుమ్ వస్త్రజ్గళై వర్ధిప్పిత్తు క్కొడుత్తతు, అవ్వవతారత్తుక్కు వాచకమాన గోవిన్దనెన్గిఱ తిరునామమిఱే యెన్నై. నారాయణ శబ్దార్థత్తిల్ ఏకదేశత్తుక్కు వాచక

(అణ్.) ౧౬. వాచ్యనాన భగవాన్ బహుదూరత్తిలిరుక్కచ్చెయ్తేయుమ్ వాచకమానతు సమీపస్థమాయ్క్కొణ్డు ఉదవుకిఱపడిక్కు ఒరు ఉదాహరణమ్ కాణలామ్. పాణ్డవర్కళ్ శూదిలే తోఱ్ఱు ద్రౌపదియై ఇழన్దమై ప్రసిద్ధమ్. అవళై మహాసదస్సిలే దుశ్శాసనన్ వస్త్రాపహారమ్ పణ్ణత్తొడజ్గినాన్. అప్పోదు ద్రౌపదియానవళ్ తన్నైత్తానే రక్షిత్తుక్కొళ్ళ ప్రయత్నిత్తుప్పార్త్తుమ్ అన్ద ప్రయత్నమ్ పయన్ పడాతపడి కణ్డాళ్. "మహత్తాన ఆపత్తు ఉణ్డానాల్ భగవానాన హరియై స్మరిక్కక్కడవతు" ఎన్ఱు ఏఱ్కనవే ఒరుకాల్ తనక్కు వసిష్ఠమహర్షి శొల్లివైత్తిరున్దతై స్మరిత్త అవళ్ *శంఖచక్రగదాపాణే! ద్వారకానిలయాచ్యుత !, గోవిన్ద ! పుణ్డరీకాక్ష ! రక్ష మాం

మ-వ్యా.—మాన తోరు తిరునామమ్ శెయ్తపడి కణ్డాల్, ఇతిన్ ప్రభావమ్ కిం పునర్న్యాయసిద్ధమితే యెన్ఱు కరుత్తు. (౧౬)

(అణ్.) శరణాగతామ్* [శఙ్ఖు శక్కరమ్ గదై ఆకియ ఇవ్వాయుధఙ్గళై త్తిరుక్కైయిలే ధరిత్తిరుప్పవనే! ద్వారకాపురియిల్ వాఴ్పవనే! అడియవర్కళై ఒరుకాలుమ్ నఴువవిడాతవనే! గోవిన్దనే! శెన్దామరై క్కణ్ణనే! అడైక్కలమ్పుకున్ద వెన్నై రక్షిత్తరుళవేణుమ్] ఎన్ఱుశొల్లి శరణమ్ పుగున్దాళ్. అన్దసమయత్తిల్ శ్రీకృష్ణభగవాన్ సమీపత్తిలన్ఱిక్కే నెడున్దూరత్తిల్ ఎఴున్దరుళియిరున్దానెన్బదు *గోవిన్దేతి యదాక్రన్దత్ కృష్ణా మాం దూరవాసినమ్ । ఋణం ప్రవృద్ధమివ మే హృదయాన్నాపసర్పతి. * [ద్రౌపదియానవళ్ నెడున్దూరత్తిలిరున్దవెన్నై గోవిన్ద! పుణ్డరీకాక్ష! ఎన్ఱుశొల్లిక్కదఱినాళే, అదు ఎన్ నెఞ్జైవిట్టు ఒరు నాళుమ్ అకలమాట్టాద దుఃఖమాయిరానిన్ఱతు; వడ్డియేఱిన కడన్ పోలవే అదు ఎన్నై వరుత్తానిన్ఱతు.] ఎన్గిఱ భగవద్వచనత్తినాల్ విళఙ్గుకిన్ఱతు. వాచ్యనాన భగవాన్ ఇప్పడి దూరస్థనాయిరుక్కచ్చెయ్తేయుమ్ ద్రౌపదిక్కు ప్పుడవైయై వళర్త్తిక్కొడుత్తు మానసంరక్షణమ్పణ్ణినతు అన్ద అవతారత్తుక్కు వాచకమాన గోవిన్దనామమేయన్ఱో.

నారాయణనామత్తిన్ పెరుమైయై నిరూపిక్కవేణ్డియతాన ఇవ్విడత్తిల్ గోవిన్దనామత్తైప్పఱ్ఱి ప్రస్తావమ్ శెయ్వతు ఎతఱ్కాక వెన్ఱు శిలర్ శఙ్కిక్కక్కూడుమ్; నారాయణనామత్తిన్ పొరుళ్కళిల్ ఏకదేశత్తిఱ్కు వాచకమాన గోవిన్దనామమ్ శెయ్తతే ఇతువానాల్ అన్ద నారాయణనామత్తిన్ పెరుమై శొల్లవుమ్ వేణుమోవెన్ఱు కైముతికన్యాయత్తాలే కాట్టినపడి.

సూ—౧౭. శొల్లుమ్ క్రమమొఴియచ్చొన్నాలుమ్ త఩్ స్వరూపమ్ కెడనిల్లాతు.

వ్యా.—౧౭. ఇన్నము మొరు ప్రకారత్తాలే ఇతి఩్ వైభవత్తై యరుళిచ్చెయ్కిఱార్ (శొల్లుమ్ క్రమమొఴియచ్చొన్నాలుమెన్ఱు తొడఙ్గి.) అతావతు—ఏతేనుమొరుమన్త్రముమ్, తన్నై త్తజ్ఞమాక విశ్వసిత్తు చ్చొన్నవర్కళుక్కొఴియ త్తా఩్ కార్యమ్ శెయ్యాతేయాకిలుమ్ ఇతు

(అణ్.) ౧౭. మఱ్ఱుమొరువకైయాకవుమ్ ఇత్తిరునామత్తి఩్ వైభవమ్ ప్రతిపాదిక్కప్పడుకిఱతు. మన్త్రఙ్గళ్ అనేకఙ్గళ్ ఎన్ఱు ఏఱ్కనవే శొల్లప్పట్టుళ్ళతు. ఎన్దమన్త్రముమ్ తన్నై ప్పరిపూర్ణమాక నమ్బి భక్తిశ్రద్ధైకళోడు ఉచ్చరిప్పవర్కళుక్కు క్కార్యమ్ శెయ్యుమే యల్లతు మఱ్ఱైయోర్క్కు క్కార్యమ్ శెయ్యమాట్టాతు. ఇన్ద త్తిరుమన్త్రమోవెన్నిల్, తన్నై త్తజ్ఞమాగనమ్బి చ్చెల్లుగైయాగిఱ క్రమమ్ తవఱి ఏదేనుమొరుపడిశొన్నాలుమ్కూడ, శొన్నవర్కళై క్రమత్తిలే రక్షిత్తే తీరుమ్; రక్షిప్పతాకిఱ త఩్ స్వరూపత్తిల్ నిన్ఱుమ్ నఴువమాట్టాతు.

ఇఙ్గే శిలశఙ్కైకళ్ తోన్ఱక్కూడుమ్ ;—కీఴే ప్రారమ్భత్తిల్, "మన్త్రత్తిలుమ్ మన్త్రత్తుక్కు ఉళ్ళీడానవస్తువిలుమ్ మన్త్రప్రదనాన ఆచార్య఩్ పక్కలిలుమ్ ప్రేమమ్కనక్కవుణ్డానాల్ కార్యకరమావతు" ఎన్ఱు అరుళిచ్చెయ్తవర్ తామే ఇఙ్గు "శొల్లుమ్ క్రమమొఴియచ్చొన్నాలుమ్ త఩్ స్వరూపమ్ కెడనిల్లాతు" ఎన్ఱు అరుళిచ్చెయ్యలామో? ఎన్బతు ఒరుశఙ్కై. ఇతఱ్కు ప్పరిహారమావతు ;—"ప్రేమమ్ కనక్కవుణ్డానాల్ కార్యకరమావతు" ఎన్ఱు అరుళిచ్చెయ్తతానతు ఆలస్యమిన్ఱిక్కే కార్యమ్ శెయ్యుమెన్బతై చ్చొన్నపడి. విలమ్బమిల్లామల్

మ-వ్యా.—అజ్జనన్ఱిక్కే తన్నై ఉత్తేశమాక విశ్వసిత్తు చ్చొల్లుకైయా కిఱ క్రమమొழியు, * సాఙ్కేత్యం పారిహాస్యం వా స్తోభం హేళన మేవవా * ఎన్గిఱపడియే శొల్లిలుమ్, శొన్నవర్కళుక్కు రక్షకమాకై యాకిఱ తన్ స్వరూపత్తిల్ నழுవ నిల్లాతెన్గై. (౧౭).

(అణ్) కార్యసిద్ధిపెఱవేణ్డువార్ మన్త్రత్తిలుమ్ మన్త్రత్తుక్కు ఉళ్ళీడానవస్తువిలుమ్ మంత్రప్రదనాన ఆచార్యన్ పక్కలిలుమ్ ప్రేమమ్ కనక్కవుణ్డాకి అనుసన్ధిక్కవేణుమ్ ఎన్ఱతు మున్నే. ఇప్పోతు అరుళిచ్చెయ్వతావతు *సాఙ్కేత్యంపారిహాస్యంవాస్తోభం హేలనమేవవా। వైకుణ్ఠనామగ్రహణం అశేషాఘహరం విదుః* ఎన్గిఱపడియే ఎవ్విధమాక త్తిరుమంత్రత్తై చ్చొన్నాలుమ్ కాలక్రమత్తిలే ఇతు నన్మైయైయుణ్డాక్కియేతీరుమ్ ఎన్బతామ్.

మేలే యెడుత్తుక్కాట్టిన శ్లోకత్తిన్ పొరుళావతు—[సాఙ్కేత్యం వా] ఒరువనుక్కు సంకేతమాక ఇడప్పట్టతానాలుమ్; నామకరణమ్ శెయ్యప్పట్టతానాలుమ్ ఎన్ఱపడి. [పారిహాస్యం వా] నన్ఱాక ఉచ్చరిక్కముడియామల్ వికృతమాక ఉచ్చరిక్కుమవర్కళైప్పఱ్ఱి ప్పరిహాసమాక అనువాదమ్ శెయ్యప్పట్టతానాలుమ్ ఎన్నై. [స్తోభం వా] వాయ్పితఱ్ఱలాకవావతు. [హేళనమేవవా] ఎమ్బెరుమానైయే తిరస్కరిత్తు ప్పేశవెణ్ణి అదఱ్కాక నామగ్రహణమ్ పణ్ణినాలుమ్ ఎన్ఱపడి. ఆక ఏదేనుమొరుపడియాలుమ్ భగవన్నామగ్రహణమ్ పణ్ణనేర్న్దాల్ సకలపాపఙ్గళుమ్ తొలైయుమెన్ఱతాయిఱ్ఱు.

ఇన్ద శ్లోకత్తిల్ * వైకుణ్ఠనామగ్రహణమ్ * ఎన్ఱిరుప్పదాల్, ఎమ్బెరుమానుడైయ తిరునామఙ్గళాన మఱ్ఱుముళ్ళవైకళుక్కుమ్ ఇన్ద అతిశయమ్ ఒవ్వాతో వెన్ఱు శిలర్ శఙ్కిప్పర్కళ్; అత్రోచ్యతే.

మూ—౧౮. ఇతుతాన్ " కులమ్ తరుమ్ " ఎన్గిఱపడియే ఎల్లా అపేక్షితఙ్గళైయుమ్ కొడుక్కుమ్.

మ-వ్యా.—౧౮. ఇని ఇతిన్ సర్వాపేక్షితప్రదత్వమాకిఱ వైభవత్తై యరుళిచ్చెయ్కిఱార్ (ఇతుతా నిత్యాదియాలే.) అతావతు ఇమ్మన్త్రన్దాన్ * కులమ్ తరుమ్ * ఎన్ఱు తొడఙ్గి ఆఴ్వారరుళిచ్చెయ్తపడియే, అధికారానుగుణమాక అపేక్షితఙ్గళై యెల్లామ్ కొడుక్కుమెన్గై. ౧౮.

(అణ్.) " వైకుణ్ఠనామగ్రహణమ్ " ఎన్ఱు పొదువిలే యిరున్దాలుమ్ ఇన్ద శ్లోకముళ్ళ ప్రకరణత్తై పరిశీలిక్కవేణుమ్. ఇను శ్రీభాగవతత్తిల్ ఆఱావను స్కన్ధత్తిల్ ఇరణ్డామధ్యాయత్తిల్ (శ్లో. ౧౪.) అజామిళోపాఖ్యానత్తిలుళ్ళతు. అతు నారాయణనామప్రశంసాప్రకరణమాగైయాలే *వైకుణ్ఠనామగ్రహణమెన్ఱతు నారాయణనామగ్రహణమెన్ఱపడియాకక్కొళ్ళక్కడవతు. ౧౭.

౧౮. అవరవర్కళుక్కు అపేక్షితఙ్గళాన అవ్వోఫలఙ్గళై యెల్లామ్ అళిక్కవల్లతు ఇన్ద త్తిరుమంత్రమ్ ఎన్ఱు ఇవ్వశ్రియాలుమ్ ఇతినుడైయ వైభవమ్ ఇని ప్రతిపాదిక్కప్పడుకిఱతు.

కులన్దరుమ్ శెల్వమ్ తన్దిడుమ్ అడియార్పడు తుయరాయినవెల్లామ్
నిలన్దరమ్ శెయ్యుమ్ నీళ్విశుమ్బరుళుమ్ అరుళొడుపెరునిలమళిక్కుమ్
వలన్దరుమ్ మఱ్ఱుమ్ తన్దిడుమ్ పెఱ్ఱతాయినుమాయినశెయ్యుమ్
నలన్దరుమ్ శొల్లై నాన్కణ్డుకొణ్డేన్ నారాయణావెన్నుమ్నామమ్ ॥

ఎన్బతు తిరుమఙ్గైయాழ்వారరుళిచ్చెయల్. ఇతన్ పొరుళావతు—నారాయణనామమానతు తన్నై అనుసన్ధిక్కుమవర్కళుక్కు ఉయర్న్దకులత్తై క్కొడుక్కుమ్; ఐశ్వర్యత్తైయళిక్కుమ్; అడియవర్కళ్ అనుభవిక్కిఱ దుఃఖమెన్ఱు పేర్ పెఱ్ఱవైయెల్లావఱ్ఱైయుమ్ తరైమట్ట

మూ.—౧౯. ఐశ్వర్య కైవల్య భగవల్లాభఙ్గళై ఆశైప్పట్టవర్కళుక్కు అవర్ఱైక్ కొడుక్కుమ్.

మ-వ్యా.—౧౯. అత్తై విశదీకరిక్కిఱార్ (ఐశ్వర్యేత్యాదియాలే.) అతావతు-*ఐహలౌకిక మైశ్వర్యం స్వర్గాద్యం పారలౌకికమ్ । కైవల్యం భగవన్తఞ్చ మన్త్రోయం సాధయిష్యతి * ఎన్గిఱపడియే ఐహలౌకికమాయుమ్, పారలౌకికమాయు మిరుక్కు మైశ్వర్యత్తైయుమ్, ఆత్మప్రాప్తి రూపమాన కైవల్యత్తైయుమ్, పరమ పురుషార్థమాన భగవల్లాభత్తైయు మాశైప్పట్ట వధికారికళుక్కు, జపహోమాదికళాలే స్వయమ్ సాధనమాయ్ నిన్ఱు, అవ్వో పురుషార్థఙ్గళై క్కొడుక్కుమెన్గై. ౧౯

(అణ్.)మాక్కివిడుమ్ ; పరమపదత్తై క్కొడుక్కుమ్ ; ఎమ్బెరుమానుడైయ కృపైయైయుమ్ కైఙ్కర్యమాకిఱ మహాపదవియైయుమ్ ఉణ్డాక్కుమ్; భగవదనుభవత్తుక్కు ప్పాఙ్గాన శక్తియైక్కొడుక్కుమ్; ఇన్నముమ్ వేణ్డియనవైకళై యెల్లామ్ శెయ్తుకొడుక్కుమ్ ఎన్గై. ఆకైయాలే అధికారానుగుణమాగ అపేక్షితఙ్గళై యెల్లామ్ తరుమ్ ఇత్తిరుమన్త్రమ్ ఎన్ఱతాయిఱ్ఱు. ౧౮.

౧౯. ఎల్లా అపేక్షితఙ్గళైయుమ్ కొడుక్కుమెన్ఱు కీఴే శొన్నతు విశదీకరిక్కప్పడుకిఱతు. ఐశ్వర్యమానతు ఇహలోకత్తు చ్చెల్వమెన్ఱుమ్ పరలోకత్తు చ్చెల్వమెన్ఱుమ్ ఇరణ్డువకైప్పడుమ్. ఇన్ద భూమణ్డలత్తిల్ రాజాధిరాజనాయ్ విళఙ్గువతు ఇహలోకత్తు చ్చెల్వమాగుమ్. స్వర్గమ్ముతలియ మేలులకఙ్గళై నిర్వహిక్కప్పెఱువతుపరలోకత్తుచ్చెల్వమాకుమ్. ఆగ ఇవ్విరణ్డువిధమాన ఐశ్వర్యఙ్గళైయుమ్, పరిశుద్ధాత్మస్వరూపత్తై అనుభవిక్కైయాగిఱ కైవల్యమోక్షత్తైయుమ్ పరమపురుషార్థమాన భగవత్ప్రాప్తియైయుమ్ ఆశైప్పట్టవర్గళుక్కు త్తిరుమం

మూ—౨౦. కర్మజ్ఞానభక్తికళిలే ఇఴిన్దవర్కళుక్కు విరోధియైప్పోక్కి అవర్రైత్తలైక్కట్టికొడుక్కుమ్.

మ-వ్యా.—౨౦. ఇని కర్మాద్యుపాయ సహకారిత్వరూపమాన ఇతిన్ వైభవత్తై యరుళిచ్చెయ్కిఱార్ (కర్మజ్ఞానేత్యాదియాలే.) అతావతు—కర్మయోగత్తిల్ ఇఴిన్దవర్కళుక్కు, జపహోమాదికళాలే తన్నై సహ

(అణ్) త్రమానతు జపమ్ హోమమ్ ముతలియ వఴికళాలే తానే సాధనమాయిరున్దుకొణ్డు అన్దన్ద పేఱుకళైక్కొడుక్కుమ్ ఎన్ఱతాయిర్ఱు. *ఐహలౌకికమైశ్వర్యంస్వర్గాద్యం పారలౌకికమ్। కైవల్యం భగవన్తం చ మన్త్రోఽయంసాధయిష్యతి.* ఎన్గిఱ ప్రమాణమ్ ఇఙ్గు అనుసన్ధిక్కత్తగున్దను. ౧౯.

౨౦. కర్మయోగమ్ ముతలాన వుపాయఙ్గళ్ నిఱైవేఱువతఱ్కుత్తుణైయాయిరుక్కైయాకిఱ వైభవముమ్ ఇత్తిరుమంత్రత్తిఱ్కు ఉణ్డెన్ఱు ఇని నిరూపిక్కప్పడుకిఱతు.

కర్మయోగమావతు— *కర్మయోగస్తపస్తీర్థదానయజ్ఞాది సేవనమ్* ఎన్ఱు గీతార్థసంగ్రహత్తిల్ ఆళవన్దార్ అరుళిచ్చెయ్త పడియే తపస్సు యజ్ఞమ్ ముతలానవర్రై ఫలప్రాప్తివరైయిల్ ఆదరత్తోడుమ్ నియమత్తోడుమ్ నిరన్తరమాగ ప్పరిగ్రహిక్కైయామ్. *జ్ఞానయోగోజితస్వాన్తైః పరిశుద్ధాత్మని స్థితిః* ఎన్గిఱపడియే ఇన్ద్రియజయపూర్వకమాయ్ నిరన్తరచిన్తనరూపమాక పరిశుద్ధాత్మధ్యానత్తిలే ఊన్ఱియిరుక్కైయామ్. భక్తియోగమావతు *భక్తియోగః పరైకాన్తప్రీత్యా ధ్యానాదిషుస్థితిః* ఎన్గిఱపడియేపరమపురుషనిడత్తిలే ఐకాన్తికమాన ప్రీతియోడే ధ్యానమ్ అర్చనమ్ ప్రణామమ్ ముతలియవర్రిలే నిలైత్తిరుక్కైయామ్.

మ-వ్యా-యమాకక్కొళ్ళుమళవిల్, కర్మయోగారమ్భవిరోధియాన పాపత్తైప్పోక్కి, అన్ద కర్మత్తినుడైయ అవిచ్ఛేదాపాదకమాయ్క్కొణ్డు అత్తై త్తలైక్కట్టి క్కొడుక్కుమ్. ప్రథమత్తిలే, జ్ఞానయోగత్తిలే ఇఴిన్దవర్కళుక్కు త్తన్నై సహాయమాక క్కొళ్ళుమళవిల్, కర్మసాధ్యమాన జ్ఞానారమ్భవిరోధి పాపనివృత్తియైప్పణ్ణి, అన్దజ్ఞానత్తుక్కు నాడోఱుమ్ అతిశయత్తై ప్పణ్ణానిన్ఱుకొణ్డు, అత్తై త్తలైక్కట్టిక్కొడుక్కుమ్. భక్తియోగత్తిలేయిఴిన్దవర్కళుక్కు, తన్నై సహాయమాకక్కొళ్ళు మళవిల్, భక్తియోగారమ్భవిరోధియాన పాపత్తైప్పోక్కి భక్తివివృద్ధిహేతువాయ్క్కొణ్డు అత్తై త్తలైక్కట్టి క్కొడుక్కుమెన్గై. (౨౦).

(అణ్) ఆక ఇప్పడిప్పట్టయోగఙ్గళుక్కుళ్ళే, కర్మయోగత్తిల్ శిలర్ ఇఴిన్దాల్ అవర్కళ్ జపమ్ హోమమ్ ముదలియవఱ్ఱాలే ఇత్తిరుమన్త్రన్దన్నై త్తుణై కొళ్ళుమళవిల్, కర్మయోగత్తై ఆరమ్భిప్పదఱ్కు ఇడైయూఱాయ్ నిఱ్కుమ్ పాపఙ్గళై ప్పోక్కి అన్దయోగమ్ ఇడైయఱామల్ శెల్లుమ్బడియాగ అతనై నిఱైవేఱ్ఱికొడుక్కుమ్ ఇత్తిరుమన్త్రమ్. కర్మయోగత్తిల్ ఇఴియాదే ముదలిలేయే జ్ఞానయోగత్తిల్ ఇఴిన్దాల్ అవర్కళ్ ఇత్తిరుమన్త్రత్తైత్తుణై కొళ్ళుమళవిల్, కర్మయోగసాధ్యమాన జ్ఞానయోగత్తిన్ ఆరమ్భత్తిఱ్కు ఇడైయూఱాన పాపఙ్గళై ప్పోక్కి అన్ద జ్ఞానయోగమ్ నాడోఱుమ్ అతిశయమ్ పెఱుమ్బడి పణ్ణానిన్ఱుకొణ్డు అదై త్తలైక్కట్టిక్కొడుక్కుమ్. భక్తియోగత్తిలే యిఴిన్దాల్ అవర్కళ్ ఇత్తిరుమన్త్రత్తై ఆరమ్భిక్కవొట్టామల్ తడైశెయ్యుమ్ పావఙ్గళై ప్పోక్కి భక్తియోగమ్ వళరుమ్బడి శెయ్వతాయ్క్కొణ్డు అదై త్తలైక్కట్టువిక్కుమ్.

మూ——౨౧. ప్రపత్తియిలే ఇఴిన్దవర్గళుక్కు స్వరూపజ్ఞానత్తై ప్పిఱ
ప్పిత్తు క్కాలక్షేపత్తుక్కుమ్ భోగత్తుక్కుమ్ హేతు
వాయిరుక్కుమ్.

మ-వ్యా.—౨౧. ఇజ్జనన్ది క్కే ప్రపన్నర్క్కు ఇతుశెయ్యు ముపకార వైభవత్తై యరుళిచ్చెయ్కిఱార్ (ప్రపత్తియిలే యెన్ఱు తొడఙ్గి.) అతావతు—కీఴ్చ్చొన్నవై పోలే దుశ్శకముమాయ్ స్వరూపవిరుద్ధముమా యిరుక్కైయన్ఱి క్కే సుశకముమాయ్ స్వరూపానురూపముమాన ప్రపత్త్యుపాయత్తిలే ఇఴిన్దవర్కళుక్కు తదనురూపమాన భగవత్పారతన్త్ర్యరూపస్వరూపజ్ఞానత్తై విశదమాకప్పిఱప్పిత్తు అర్థానుసన్ధానాదికళాలే పోతుపోక్కుకైక్కుమ్ హేతువాయ్, * ఎనక్కేన్ఱుమ్ తేనుమ్ పాలుమ్ అముతుమాయ తిరుమాల్ తిరునామమ్* ఎన్గిఱపడియే - ప్రతిపాద్యవస్తువై ప్పోలే స్వయంభోగ్యమాయిరుక్కైయాలే భోగత్తుక్కుమ్ హేతువాయిరుక్కుమెన్గై. (౨౧).

(అణ్) ౨౧. కీఴ్శొన్న కర్మజ్ఞానభక్తియోగఙ్గళ్ అనుష్ఠిక్క అసాధ్యఙ్గళాయుమ్ స్వరూపవిరుద్ధఙ్గళాయుమ్ ఇరుప్పతుకణ్డు అవఱ్ఱిలే ఇఴియామల్, ఎళిదాయుమ్ స్వరూపానురూపమాయుముళ్ళ ప్రపత్తియిలే యిఴిన్దాల్ అవర్గళుక్కు అతఱ్కుత్తకుతియాన భగవత్పారతంత్ర్యమాకిఱ స్వరూపత్తై ఉణర్చ్చియై ప్పిఱప్పిత్తు అర్థానుసన్ధానమ్ ముతలియవఱ్ఱాల్ పోదుపోక్కుకైక్కు క్కారణమాయుమ్, * ఎనక్కేన్ఱుమ్ తేనుమ్పాలుమముదుమాయ తిరుమాల్ తిరునామమ్, నానుమ్శొన్నేన్ నమరుముఱైమిన్ నమోనారాయణమే * ఎన్ఱు తిరుమఙ్గైయాఴ్వారరుళిచ్చెయ్తపడియే * ఎనక్కుత్తేనే పాలే కన్నలే యముదే తిరుమాలిరుమ్శోలైక్కోనే * ఎన్గిఱ ఎమ్బెరుమా

మూ.—౨౨. "మఱ్ఱెల్లామ్ పేశిలుమ్" ఎన్గిఱపడియే అఱియవేణ్డుమర్థమెల్లామ్ ఇదుక్కుళ్ళేయుణ్డు.

మ-వ్యా.—౨౨. ఇని, జ్ఞాతవ్యసకలార్థప్రతిపాదకత్వమాకిఱ ఇతిన్ వైభవత్తై యరుళిచ్చెయ్కిఱార్ (మఱ్ఱెల్లామ్ పేశిలుమ్ ఎన్ఱు తొడఙ్గి) అతావతు-"నిన్ తిరువెట్టెఴుత్తుమ్ కఱ్ఱు-మఱ్ఱెల్లామ్ పేశిలుమ్" ఎన్గిఱపడియే, ఆత్మోజ్జీవనత్తుక్కుడలాక అఱియవేణ్డుమ్ అర్థవిశేషఙ్గళెల్లామ్ ఇమ్మన్త్రత్తుక్కుళ్ళేయుణ్డెన్గై. ౨౨.

(అణ్.) నైప్పోలే ఇదుతానుమ్ స్వయమ్ పరమభోగ్యమాయిరుక్కైయాలే భోగత్తుక్కు హేతువాయుమిరుక్కుమ్. ౨౧.

౨౨. అఱియవేణ్డియ అర్థఙ్గళై యెల్లామ్ తన్నిలే యుడైత్తాయిరుక్కైయాకిఱ పెరుమైయుమ్ ఇత్తిరుమన్త్రత్తిఱ్కు ఉణ్డెన్నుమిడమ్ నిరూపిక్కప్పడుకిఱతు.—తిరుమఙ్గైయాఴ్వార్ *మఱ్ఱుమోర్ తెయ్వముళతెన్ఱిరుప్పారోడుఱ్ఱిలేన్, ఉఱ్ఱతుమ్ ఉన్నడియార్క్కడిమై, మఱ్ఱెల్లామ్ పేశిలుమ్ నిన్ తిరువెట్టెఴుత్తుమ్ కఱ్ఱు నాన్, కణ్ణపురత్తుఱై యమ్మానే! * ఎన్ఱార్. ఇదన్ పొరుళావతు—తిరుక్కణ్ణపురత్తెమ్బెరుమానే! ఉన్నైక్కాట్టిలుమ్ వేఱొరుదైవమ్ ఆశ్రయణీయమాకవుణ్డు ఎన్ఱు నినైత్తిరుప్పవర్కళోడే నాన్ ఇణఙ్గమాట్టేన్; ఉనదు తిరువష్టాక్షరమన్త్రమానదు అఱియవేణ్డియ ఎల్లాప్పొరుళ్కళైయుమ్ శొల్లుకిన్ఱదాకిలుమ్ అప్పొరుళ్కళిలే నెఞ్జుశెలుత్తామల్ భాగవతశేషత్వమొన్ఱైయే తిరుమన్త్రప్పొరుళాగ నాన్ తెరిన్దుకొణ్డేనెన్గై. ఇతిల్ * మఱ్ఱెల్లామ్ పేశిలుమ్ * ఎన్ఱపడియాలే ఆత్మా ఉజ్జీవిప్పదఱ్కుఱుప్పాన అర్థఙ్గళెల్లామ్ ఇత్తిరుమన్త్రత్తిలే ఉణ్డెన్బదు సిద్ధమాయిఱ్ఱు. ౨౨.

మూ.—౨3. అదావదు అర్థపఞ్చకమ్.

మ-వ్యా.—౨3. అఱియవేణ్డు మర్థమెల్లామాకిఱతే తెన్ను మాఙ్గాత్రైయిలే యరుళిచ్చెయ్కిఱార్ (అతావతర్థమెన్ఱు.) స్వస్వరూప పరస్వరూప పురుషార్థస్వరూప ఉపాయస్వరూప విరోధిస్వరూపఙ్గళాకిఱ అర్థపఞ్చకముమ్ ఎన్ఱపడి. "ప్రాప్యస్య బ్రహ్మణోరూపం ప్రాప్తుశ్చ ప్రత్యగాత్మనః । ప్రాప్త్యుపాయం ఫలం ప్రాప్తేస్థథాప్రాప్తివిరోధిచ ॥ వదన్తిసకలావేదాస్సేతిహాసపురాణకాః । మునయశ్చమహాత్మానో వేదవేదార్థపారగాః ॥" ఎన్గిఱపడియే-సకలవేదశాస్త్రఙ్గళుమ్ ప్రతిపాదిప్పతు ఇవ్వర్థపఞ్చకత్తైయుమాకైయాలే, తత్సఙ్గ్రహమాన ఇమ్మన్త్రత్తుక్కుమ్ ప్రతిపాద్యమితువేయిఱే. ఇమ్మన్త్రన్దాన్, ప్రణవత్తాలే ప్రత్యగాత్మస్వరూపత్తైయుమ్, నమస్సాలే విరోధ్యుపాయస్వరూపఙ్గళైయుమ్, నారాయణపద

(అణ్.) ౨3. వేదఙ్గళుమ్ వేదాఙ్గఙ్గళుమెల్లామ్ ఐన్దు అర్థఙ్గళైయే ముఖ్యమాగ ప్రతిపాదిక్కిన్ఱన. అవైయావన:—ప్రాప్యనాన ఎమ్బెరుమానుడైయ స్వరూపమ్, ప్రాప్తావాన చేతననుడైయస్వరూపమ్, ఎమ్బెరుమానైయడైవతఱ్కుఉప్పాన ఉపాయత్తిన్ స్వరూపమ్, అడైన్దు పెఱవేణ్డియ పురుషార్థత్తిన్ స్వరూపముమ్, అన్దపురుషార్థత్తై ప్పెఱవొట్టాద ప్రతిబన్ధకత్తిన్ స్వరూపమ్ [అదావదు విరోధిస్వరూపమ్] ఎన్బవైకళామ్. ఇవైయే అర్థపఞ్చకమెనప్పడుమ్. * మిక్క ఇఱైనిలైయుమ్ మెయ్యామువియిర్నిలైయుమ్, తక్కనెఱియుమ్ తడైయాగిత్తొక్కియలుమ్, ఊఴ్వినైయుమ్ వాఴ్వినైయుమోదుమ్ కురుకైయర్కోన్ యాఴినిశైవేదత్తియల్ * (తిరువాయ్మొఴి త్తనియన్) ఎన్గిఱపడియే తిరువాయ్మొఴియాయిరత్తినుళ్ళుమ్ ఇవ్వర్థపఞ్చకమే వివరిక్కప్పట్టుళ్ళదెన్బతుమ్

మూ—౨౪. పూర్వాచార్యర్కళ్ ఇతిలర్థమఱివతఱ్కుమున్బు తఙ్గళై ప్పిఱన్దార్కళాక నినైత్తిరార్కళ్ ; ఇతిలర్థజ్ఞానమ్ పిఱన్ద పిన్బు, "పిఱన్దపిఱ్ మఱన్దిలేఱ్" ఎన్గిఱపడియే ఇత్తైయో ర్థియ వేళైయోన్ఱాల్ కాలక్షేపమ్ పణ్ణియఱియార్కళ్.

మ-వ్యా. త్తాలే పరస్వరూపత్తైయుమ్, అతిల్ చతుర్థియాలే ఫల స్వరూపత్తైయుమ్ ప్రతిపాదిక్కక్కడవతాయిత్తే యిరుప్పతు. ౨౩.

౨౪. ఇమ్మన్త్రార్థవైభవత్తై అరుళిచ్చెయ్కిఱార్ మేల్ (పూర్వాచార్యర్కళెన్ఱు తొడఙ్గి.) అతావతు-నాథయామున యతివరాదికళాన నమ్పూర్వాచార్యర్కళ్, "అన్ఱునాఱ్ పిఱన్దిలేఱ్" ఎన్గిఱపడియే - ఇమ్మన్త్రత్తిల్ అర్థమఱివతఱ్కుమున్బు తఙ్గళైప్పిఱన్దార్కళాక నినైత్తిరార్కళ్ ;

(అణ్.) ఇఙ్గు ఉణరత్తక్కతు. తిరుమన్త్రత్తిల్ ప్రణవమ్ చేతనస్వరూప ప్రతిపాదకమ్. నమస్సు విరోధిస్వరూప, ఉపాయస్వరూప ఉభయప్రతి పాదకమ్. నారాయణపదమ్ ప్రాప్యభూత పరమపురుషస్వరూపప్రతి పాదకమ్. అతిల్ చతుర్థి పురుషార్థస్వరూప ప్రతిపాదకమ్. ఆక, తిరుమన్త్రమ్ అర్థపఞ్చక ప్రతిపాదక మెన్నుమిడమ్ అఱియత్తక్కదు. ౨౩.

౨౪. ఇత్తిరుమన్త్రత్తినుడైయ అర్థత్తిఱ్ పెరుమైయై ప్పొను వాగ అరుళిచ్చెయ్గిఱార్ ;— శ్రీమన్నాథమునికళ్ ఆళవన్దార్ ఎమ్పెరుమానార్ ముదలాన నమ్ముడైయ పూర్వాచార్యర్కళ్ తిరుమన్త్రత్తిఱ్ అర్థత్తైత్తాఙ్గళ్ అఱిన్దుకొళ్వతఱ్కుమున్నమ్ * అన్ఱునాఱ్ పిఱన్దిలేఱ్ * ఎన్గిఱ తిరుమఴిశైయాழ్వారరుళిచ్చెయలిఱ్ పడి తఙ్గళైప్పిఱన్దవర్కళాకవే నినైత్తిరుక్క మాట్టార్కళ్; ఇదఱ్ పొరుళై నన్గుణర్న్ద

మ. వ్యా. ఇతిల్ అర్థజ్ఞానమ్ తఙ్గళుక్కుణ్డానపిన్బు “ పిఱన్దపిన్ మఱన్దిలేన్ ” ఎన్ఱ ఆఴ్వార్ దివ్యసూక్తియిల్ శొల్లుకిఱపడియే, ఇమ్మన్త్రార్థత్తైయొఴియ మఱ్ఱొన్ఱాల్ కాలక్షేపమ్ పణ్ణియఱియార్కళెన్గై. వేదశాస్త్రఙ్గళ్, ఆఴ్వారరుళిచ్చెయల్కళ్ ఇవఱ్ఱాల్ పోదుపోక్కుమ్బోదుమ్ ఇమ్మన్త్రార్థత్తైయిట్టుక్కొణ్డే అనుసన్ధిక్కైయాలే, ఇత్తైయొఴియ వేఱొన్ఱాల్ కాలక్షేపమ్ పణ్ణియఱియార్కళ్ ఎన్నత్తట్టిల్లై. ౨౮.

(అణ్.) పిన్బు * పిఱన్దపిన్ మఱన్దిలేన్ * ఎన్గిఱ అవ్వాఴ్వారరుళిచ్చెయలిన్పడియే ఇత్తిరుమన్త్రత్తిన్ అర్థత్తైత్తవిర్త్తు వేఱుఎదుకొణ్డుమ్ పోదుపోక్కియఱియార్కళ్.

“ అన్ఱునాన్పిఱన్దిలేన్ పిఱన్దపిన్ మఱన్దిలేన్ ” ఎన్గిఱపాశురమ్ తిరుచ్చన్దవిరుత్తత్తిల్ అఱుపత్తినాన్గావదు. జ్ఞానమిల్లాదపోదు ఆత్మావుక్కు సత్తైయిల్లై యెన్గిఱ * అసన్నేవ స భవతీత్యాద్యుపనిషద్వాక్య సిద్ధ సిద్ధాన్తత్తైక్కొణ్డు * అన్ఱునాన్పిఱన్దిలేన్ * ఎన్ఱతు. ఎమ్బెరుమాన్ మయర్వఱమదినల మరుళినపిన్బు సత్తైపెఱ్ఱు శాశ్వతమాగ ఉజ్జీవిక్కప్పెఱ్ఱపడియైక్కొణ్డు * పిఱన్దపిన్ మఱన్దిలేన్ * ఎన్ఱతు. తిరుమన్త్రార్థజ్ఞానమిల్లామై సత్తాహాని. అన్దజ్ఞానత్తిన్ అనువృత్తియుణ్డాకిల్ సత్తై ఎన్ఱదాయిఱ్ఱు.

“ పూర్వాచార్యర్కళ్ ఇత్తైయొఴియ వేఱొన్ఱాల్ కాలక్షేపమ్ పణ్ణియఱియార్కళ్ ” ఎన్ఱు శొల్లత్తకుమో ? వేద శాస్త్రఙ్గళాలుమ్ ఆఴ్వారరుళిచ్చెయల్కళాలుమ్ పోదుపోక్కువదిల్లైయో ? ఎన్ఱు శిలర్ శఙ్కిక్కక్కూడుమ్ ; అదు ఉణ్మైయే ; అవఱ్ఱాల్ పోదుపోక్కుమ్బోదుమ్ ఇత్తిరుమన్త్రత్తిన్ అర్థత్తైయిట్టుక్కొణ్డే అనుసన్ధిక్కైయాలే ఇఙ్ఙనేశొల్లక్కుఱైయిల్లై యెన్ఱుణర్క. ౨౯.

మూ.—౨౫. వాచకత్తిఱ్కాట్టిల్ వాచ్యత్తిలే ఊన్ఱుకైక్కడి, ఈశ్వరనే ఉపాయోపేయమెన్ఱు నినైత్తిరుక్కై.

మ-౨౫. వాచకశక్తితానే సర్వత్తైయుమ్ సాధిత్తుక్కొడుక్కవల్లదాయిరుక్క, ఇతినుడైయ వాచ్యత్తిలే ఇవర్కళ్ ఊన్ఱుకైక్కడియే తెన్న అరుళిచ్చెయ్కిఱార్ (వాచకత్తిఱ్కాట్టిలెన్ఱుతొడఙ్గి.) అతావతు-సర్వఫలత్తుక్కుమ్ స్వయమ్సాధనమాయుమ్, సాధనాన్తరఙ్గళుక్కుమ్సహకారియాయ్నిన్ఱు తలైక్కట్టిక్కొడుత్తుమ్ పోరుకిఱ ఇతినుడైయవాచకశక్తితానే అమైన్దిరుక్కచ్చెయ్తే, అతిలుఙ్గాట్టిల్ కీఴ్చొన్నపడియే, ఇమ్మన్త్రత్తినుడైయవాచ్యత్తిలే పూర్వాచార్యర్కళ్ ఊన్ఱుకైక్కడి - ఉపేయాన్తరపరరాయ్ ఇత్తైసాధనమాకక్కొణ్డు సాధిత్తల్, ఉపాయాన్తరపరరాయ్ ఇత్తై సహకారియాకక్కొళ్ళుతల్

(అణ్.) ౨౫. తిరుమన్త్రత్తినుడైయ శక్తివిశేషఙ్గళ్ కీఴే పరక్క ఉపపాదిక్కప్పట్టన. తిరుమన్త్రన్దానే సకలఫలఙ్గళుక్కుమ్ సాధనమాయిరుక్కుమెన్ఱుమ్ కర్మజ్ఞానాదియోగఙ్గళుక్కుమ్ ఇదు వేతువైయాయ్నిన్ఱు అవఱ్ఱైత్తలైక్కట్టిక్కొడుక్కుమెన్ఱుమ్ శొల్లప్పట్టదే; ఆగ, తిరుమన్త్రత్తిఱ్కు ఇవ్వళవుశక్తి అమైన్దిరుక్కుమ్బోదు అనైవరుమ్ ఇన్దమన్త్రత్తిలేయే ఊన్ఱియిరుక్కలామే; అప్పడియిల్లైయే; నమ్పూర్వర్గళ్ మన్త్రత్తిఱ్కాట్టిలుమ్ మన్త్రప్రతిపాద్యమాన అర్థపఞ్చకత్తిలే అధికమాక ఊన్ఱియిరున్దదాగక్కీఴేశొల్లిఱ్ఱే; ఇతఱ్కుక్కారణమ్ ఎన్న? ఎన్నిల్ ; అనన్యోపాయత్వమ్ అనన్యోపేయత్వమ్ ఎన్గిఱ ఇరణ్డుమ్ నమ్మవర్కళుక్కు అసాధారణమానవై ; వేఱొరుఫలనైవిరుమ్బి అదఱ్కు సాధనమాగ తిరుమన్త్రత్తైక్కొణ్డు అన్దఫలనై సాధిత్తుక్కొళ్ళుకిన్ఱవర్కళాయుమ్, (అల్లతు) ఎమ్బెరుమానైయే ఉపేయమాకక్కొణ్డు [ఫలాన్తరనిరపేక్షర్గళాయ్] అన్ద భగవత్ప్రాప్తిక్కాగ కర్మయో

మ-వ్యా. శెయ్యుమవర్కళై ప్పోలన్ఱిక్కే ఉపాయోపేయఙ్గళిరణ్డుమ్ ఈశ్వరనేయెన్ఱు ప్రతిపత్తిపణ్ణి యిరుక్కై యెన్ఱపడి.

ఆక (తిరుమన్త్రత్తినుడైయ శీర్మైక్కుప్పోరుమ్బడి) ఎన్ఱు తొడఙ్గి, ఇవ్వళవుమ్ - వాయ్వన్దపడి యనుసన్ధిక్కవొణ్ణాతపడి యాన ఇతినుడైయ గౌరవత్తైయుమ్, ఈశ్వరన్ తానే శిష్యనుమాయ్ ఆచార్యనుమాయ్నిన్ఱు వెళియిట్టరుళుకైయాల్వన్ద ఏఱ్ఱత్తైయుమ్, సకలశాస్త్రఙ్గళిలుమ్, సకల మన్త్రఙ్గళిలుమ్, వాచ్యన్దన్నిలుమ్ కాట్టిల్ ఇతుక్కుణ్డాన పెరుమైయైయుమ్, అక్రమమాకచ్చొల్లిలుమ్ తన్ కార్యమ్శెయ్యుమాధిక్యత్తైయుమ్, అపేక్షిత సకల ఫలప్రదత్వరూప మాహాత్మ్యత్తైయుమ్, కర్మాద్యుపాయ సహకారిత్వరూపమాన ఉత్కర్షత్తైయుమ్, జ్ఞాతవ్యసకలార్థ ప్రతిపాదకతయా వన్ద మహత్త్వత్తై యుమ్, ఏతత్ప్రతిపాద్యార్థ గౌరవవిశేషత్తైయుమ్ అరుళిచ్చెయ్కై యాలే, ఇమ్మన్త్రత్తినుడైయ వైభవత్తై ఎల్లారుమ్ అఱియుమ్బడి దర్శిప్పిత్తరుళినారాయిత్తు. ౨౫.

(అణ్.) ౧౧మ్ జ్ఞానయోగమ్ ముదలాన ఉపాయాన్తరఙ్గళై అనుష్ఠిప్ప వర్కళాయ్ అవర్ఱుక్కు ఇత్తిరుమన్త్రత్తై త్తుణైయాక క్కొళ్ళుకిన్ఱ వర్కళాయుమిరుక్కిన్ఱ మఱ్ఱవర్గళై ప్పోలన్ఱిక్కే; నమ్మవర్కళ్ ఎమ్బెరుమానైయే ఉపాయమాకవుమ్ ఉపేయమాకవుమ్ ప్రతిపత్తి పణ్ణియిరుక్కిన్ఱవర్కళాతలాల్ ఇదుకారణమాకవే వాచకమాన మన్త్రత్తిలుఙ్కాట్టిల్ వాచ్యమాన అర్థత్తిలే అధికమాక ఊన్ఱుకిన్ఱార్కళ్.

ఆక ఇవ్వళవుమ్ ఇత్తిరుమన్త్రత్తినుడైయ వైభవమ్ పలపడి యాక నిరూపిక్కప్పట్టదాయిత్తు. ౨౫.

మూ——౨౬. ఇతుతన్నిల్ శొల్లుకిఱ అర్థమ్; స్వరూపముమ్, స్వరూపానురూపమాన ప్రాప్యముమ్.

స్వరూపముమ్, ఉపాయముమ్, ఫలముమెన్నవుమామ్.

మ-వ్యా. ౨౬. ఇనిమేల్ ఇమ్మన్త్రత్తుక్కు వాక్యార్థమ్ ఇరణ్డు పడియాక వరుళిచ్చెయ్కిఱార్ (ఇతుతన్నిలెన్ఱుతొడఙ్గి.) అతావతు - ఇమ్మన్త్రన్దన్నిల్ శొల్లుకిఱవర్థమ్ ఇవ్వాత్మావినుడైయ శేషత్వపారతన్త్ర్యఙ్గళాకిఱ స్వరూపముమ్, అన్దస్వరూపత్తుక్కు అనురూపమాయిరున్దుళ్ళ కైఙ్కర్యమాకిఱప్రాప్యముమామ్; అన్ఱిక్కే, శేషత్వమాకిఱ స్వరూపముమ్, అన్ద స్వరూపానురూపమాన ఉపాయముమ్, ఉపాయలభ్యమాన ఫలముమ్ ఎన్ఱు శొల్లవుమామెన్గై. ఇతిల్ ప్రథమయోజనైయిల్

(అణ్.) ౨౬. ఇనిమేల్ ఇత్తిరుమన్త్రత్తినుడైయ అర్థఙ్గళై అలకలకాక అరుళిచ్చెయ్యప్పోకిన్ఱవరాయ్, మున్దుఱమున్నమ్ సముదాయ వాక్యార్థమ్ అరుళిచ్చెయ్వతాక ప్పుకున్దు అదై ఇరణ్డువకైయాక అరుళిచ్చెయ్కిఱార్; (౧) స్వరూపముమ్ స్వరూపానురూపమానప్రాప్యముమ్ ఇత్తిరుమన్త్రత్తిల్ ప్రతిపాదిక్కప్పడువదాగ ఒరు వాక్యార్థయోజనై. (౨) స్వరూపముమ్ ఉపాయముమ్ ఫలనుమ్ ప్రతిపాదిక్కప్పడువదాగ మఱ్ఱొరువాక్యార్థయోజనై. (౧) ఇవ్వాత్మావినుడైయ శేషత్వముమ్ పారతన్త్ర్యముమ్ స్వరూపమెనప్పడుకిఱదు. కైఙ్కర్యమ్ స్వరూపానురూపమాన ప్రాప్యమెనప్పడుకిఱతు. తిరుమన్త్రత్తిల్ ముదలిలుళ్ళ ప్రణవముమ్ అదఱ్కడుత్తపడియుళ్ళ నమస్సుమ్ స్వరూపమాగియ శేషత్వపారతన్త్ర్యఙ్గళై క్కాట్టుకిన్ఱన. *నారాయణాయ* ఎన్బదనాలే కైఙ్కర్యమాకిఱ స్వరూపానురూపప్రాప్యమ్ కాట్టప్పడుకిన్ఱతు. ఆగ ఇఙ్గనే తిరువుళ్ళమ్పఱ్ఱి « స్వరూపముమ్ స్వరూపానురూపమాన ప్రాప్యముమ్ ఇతుతన్నిల్ శొల్లుకిఱ అర్థమ్" ఎన్ఱు

సూ.—౨౭. ఫలమిరుక్కుమ్పడి ప్రమేయశేఖరత్తిలుమ్
అర్చిరాదిగతియిలుమ్ శొన్నోమ్.

మ-వ్యా. ప్రణవ నమస్సుక్కళాలే-స్వరూపముమ్, నారాయణపదత్తాలే - ప్రాప్యముమ్ శొల్లుకిఱతు. అనన్తరయోజనైయిల్ ప్రణవత్తాలే - శేషత్వముమ్, నమస్సాలే - ఉపాయముమ్, నారాయణపదత్తాలే - ఫలముమ్ శొల్లుకిఱతు. ౨౬.

౨౭. ఫలవేషన్దానిరుక్కుమ్పడి యెజ్జనేయెన్న అరుళిచ్చెయ్కిఱార్ (ఫలమిరుక్కుమ్బడియెన్రుతొడజ్గి.) అతావతు-ఇవ్వాత్మావుక్కు

(అణ్.) ముదల్ వాక్యార్థయోజనై పణిక్కప్పట్టతు. (౨) ఇని, "స్వరూపముమ్ ఉపాయముమ్ ఫలముమెన్నవుమామ్" ఎన్గిఱ ఇరణ్డావతుయోజనైక్కు చ్చేర్ పాక తిరుపుళ్ళమ్పత్తినపడి యెన్నెన్నిల్; ప్రణవమ్ నమస్సు ఆకియ ఇరణ్డాలుమ్ స్వరూపమ్ ప్రతిపాదిక్కప్పట్టదాగ కొళ్ళుకైయన్ఱిక్కే, ప్రణవత్తాలే శేషత్వమాకిఱ స్వరూపముమ్, నమస్సాలే ఉపాయముమ్, 'నారాయణాయ' ఎన్బదాలే ఫలముమ్ ప్రతిపాదిక్కప్పట్టదాగ తిరుపుళ్ళమ్.

నమస్సాలే ఉపాయమ్ ఎప్పడి ప్రతిపాదిక్కప్పట్టదాకిఱతెన్నిల్, తన్నై రక్షిత్తుక్కొళ్వదిల్ స్వప్రవృత్తినివృత్తియే ఉపాయమాదలాల్, అన్ద స్వప్రవృత్తినివృత్తిక్కు ఉఱుప్పాగ స్వస్వాతన్త్ర్యమ్ కழிయవేణ్డుదలాల్ అదు నమస్సాలే కழிయుణ్డపడియాల్ ఉపాయమ్ ప్రతిపాదిక్కప్పట్టదాగ త్తేఱుకిన్దను. ౨౬.

౨౭. కీழ்చొన్న వాక్యార్థయోజనైయిల్ ఫలమ్ ఎన్రు ప్రస్తావిక్కప్పట్టిరుక్కిఱదే; ఫలస్వరూపమ్ ఎప్పడియిరుక్కుమ్? ఎన్రు జిజ్ఞాసై పిఱక్కుమళవిల్, ఇదైప్పత్తి ఏఱ్కనవే ఇరణ్డు రహస్య

మ-వ్యా. ప్రాప్యమాన ఫలన్దాన్ అర్చిరాదిమార్గత్తాలే పరమపదత్తిలే పోయ్, పరిపూర్ణ భగవదనుభవత్తైప్పణ్ణి, అవ్వనుభవజనిత ప్రీతిప్రేరిత నాయ్క్కొణ్డు పణ్ణుమ్ అశేషశేషవృత్తియాకైయాలే, అతిరుక్కుమ్బడియై సఙ్గ్రహేణ ప్రమేయశేఖరమాగిఱ ప్రబన్ధత్తిలుమ్, విస్తరేణ అర్చిరాదిగతియాకిఱ ప్రబన్ధత్తిలుమ్ విశదమాకచ్చొన్నోమ్, అవత్తిలే కణ్డుకొళ్వతెన్నై. ౨౭.

(అణ్.) గ్రన్థఙ్గళిల్ సంగ్రహేణవుమ్ విస్తరేణవుమ్ అరుళిచ్చెయ్దిరుక్కైయాలే అదై ఇఙ్గు స్మరిప్పిత్తరుళుకిఱార్ "ఫలమిరుక్కుమ్బడి ప్రమేయశేఖరత్తిలుమ్ అర్చిరాదిగతియిలుమ్ శొన్నోమ్" ఎన్ఱు. ముముక్షుత్వముణ్డావతుతొడఙ్గి నిత్యవిభూతియిల్ అత్తాణిచ్చేవకమ్ పెఱువతుపర్యన్తమాకవుళ్ళ ఫలపరమ్పరైకళై ప్రమేయశేఖరమెన్నుమ్ రహస్యత్తిలే శురుక్కమాగవుమ్, అర్చిరాది గతియెన్నుమ్ రహస్యత్తిలే విరివాకవుమ్ అరుళిచ్చెయ్తిరుక్కైయాలే అఙ్గేకణ్డుకొళ్వదు.

* సత్సఙ్గాద్భవనిఃస్పృహో గురుముఖాత్ శ్రీశం ప్రపద్యాత్మవాన్ ప్రారబ్ధం పరిభుజ్య కర్మశకలం ప్రక్షీణకర్మాన్తరః । న్యాసాదేవ నిరఙ్కుశేశ్వరదయానిర్లూనమాయాన్వయో హార్దానుగ్రహలబ్ధమధ్యధమనిద్వారా బహిర్నిర్గతః ॥ ముక్తోర్చిర్దినపూర్వపక్షషడుదఙ్మాసాబ్దవాతాంశుమద్గ్లౌ విద్యుద్వరుణేన్ద్రధాతృమహితస్సీమాన్తసిన్ధ్వాప్లుతః । శ్రీవైకుణ్ఠముపేత్య నిత్యమజడం తస్మిన్ పరబ్రహ్మణః సాయుజ్యం సమవాప్య నన్దతిసమం తేనైవ ధన్యఃపుమాన్" ఎన్ఱు నడాదూరమ్మాళ్ అరుళిచ్చెయ్త ప్రాతర్నిత్యానుసంధేయ పరమార్థశ్లోకద్వయత్తై ముఖపాఠమ్శెయ్వదు అస్మాదృశర్కళుక్కు పర్యాప్తమ్.

మూ——౩౪. ఇతుతాన్ ఎట్టు త్తిరువక్షరమాయ్, మూన్ఱుపదమా యిరుక్కుమ్.

మ. వ్యా. ౩౪. ఇని ఇమన్త్రత్తుక్కు ప్రతిపదమ్ అర్థమరుళి చ్చెయ్యవతాక త్తిరువుళ్ళమ్పఱ్ఱి, ప్రథమమ్ ఇతినుడైయ అక్షరసఙ్ఖ్యైయై యుమ్, పదసఙ్ఖ్యైయైయుమ్ అరుళిచ్చెయ్కిఱార్ (ఇతుతానెన్ఱుతొడఙ్గి.) అతావతు-ఇమన్త్రన్దాన్ *ఓమిత్యేకాక్షరమ్, నమఇతిద్వేఅక్షరే, నారా యణాయేతి పఞ్చాక్షరాణి, ఇత్యష్టాక్షరశ్ఛన్దసాగాయత్రీ చేతి* *ఓమి త్యగ్రే వ్యాహరేత్, నమఇతిపశ్చాత్, నారాయణాయేత్యుపరిష్టాత్* ఎన్గిఱపడియే ఎట్టు త్తిరువక్షరమాయ్, మూన్ఱుపదమా యిరుక్కుమెన్గై. ఇతినుడైయ అష్టాక్షరత్వమ్ శొల్లుకిఱవిడత్తిల్, *ఓమిత్యేకాక్షరమ్* ఎన్ఱు - ప్రణవత్తై ఓరక్షరమాకవుమ్, * నమఇతిద్వేఅక్షరే * ఎన్ఱు - నమస్సై ఇరణ్డక్షరమాకవుమ్, *నారాయణాయేతిపఞ్చాక్షరాణి* ఎన్ఱు నారాయణపదత్తై అఞ్జక్షరమాకవుమ్ శ్రుతిశొల్లుకైయాలే, సమస్తపద మాన నారాయణపదత్తిల్, నారపదత్తైప్పిరిత్తు షడక్షరమాక్కి, ప్రణవత్తైయొழிయ అష్టాక్షరత్వమ్ శొల్లుమవర్కళుడైయ పక్షమ్ అవైదికమాకైయాలే అనాదరణీయమాక క్కడవతు. ౩౪.

౩౪. (అణ్.) ఇత్తిరుమన్త్రత్తినుడైయ అక్షరసంఖ్యైయైయుమ్ పదసంఖ్యైయైయుమ్ అరుళిచ్చెయ్కిఱార్ మేలే ప్రతిపదమ్ అర్థ మరుళిచ్చెయ్కైక్కాక.

శిలర్ సమస్తమాన నారాయణపదత్తిల్ నారపదత్తైప్పిరిత్తు షడక్షరమాక్కి [అతావతు, నార అయనాయ ఎన్ఱు ఆఱు అక్షరమాక క్కొణ్డు] ప్రణవమిల్లామలే అష్టాక్షరమాయ్ విడుకిఱతెన్ఱు శొల్లువర్ కళ్ ; అవ * ఓమిత్యేకాక్షరమ్. నమఇతి ద్వే అక్షరే. నారాయణా

మూ—౨౯. మూన్ఱుపదముమ్ మూన్ఱు అర్థత్తైచ్చొల్లుకిఱతు.

30. అతావతు - శేషత్వముమ్, పారతన్త్ర్యముమ్, కైఙ్కర్యముమ్.

మ-వ్యా.—౨౯. ఇతిల్ పదత్రయముమ్ ఎవ్వర్థత్తైచ్చొల్లుకిఱతెన్న మాకాఙ్క్షైయిలే*మూన్ఱుపదముమ్ మూన్ఱర్థత్తైచ్చొల్లుకిఱతు*ఎన్గిఱార్.

30. అవ్వర్థఙ్గళ్ తన్నై విశదమాక అరుళిచ్చెయ్కిఱార్ * అతావతు - శేషత్వముమ్, పారతన్త్ర్యముమ్, కైఙ్కర్యముమ్ * ఎన్ఱు. * స్వరూపముమ్, స్వరూపానురూపమాన ప్రాప్యముమ్ * ఎన్ఱు ముతల్ శొన్న వాక్యార్థమ్ ఇత్తై నినైత్తిరే. 30.

(అణ్.) యేతి పఞ్చాక్షరాణి* ఎన్గిఱ శ్రుతిక్కు నేర్ విరుద్ధమాగైయాలే అన్దపక్షమ్ అవైదికమెన్ఱిట్టు అనాదరణీయమెన్నుమిడమ్ ఇఙ్గేసూచితమ్.

౨౯. మూన్ఱు పదమాయిరుక్కిఱ తిరుమన్త్రత్తిల్ ఒవ్వోరు పదముమ్ ఒవ్వోరు అర్థత్తైచ్చొల్లుకిఱతు. కీழ் "ఇతు తన్నిల్ శొల్లుకిఱవర్థమ్ స్వరూపముమ్ స్వరూపానురూపమాన ప్రాప్యముమ్" ఎన్ఱరుళిచ్చెయ్త యోజనైక్కుచ్చేర 'మూన్ఱు పదముమ్ మూన్ఱు అర్థత్తైచ్చొల్లుకిఱతు' ఎన్గిఱార్. ౨౯.

30. అన్ద అర్థఙ్గళ్ ఎవైయెన్నిల్, శేషత్వముమ్ పారతన్త్ర్యముమ్ కైఙ్కర్యముమాకుమ్. శేషత్వపారతన్త్ర్యఙ్గళిరణ్డుమ్ శేర్న్దు స్వరూపమ్. కైఙ్కర్యమ్ ఫలమ్. ఆకైయాలే 'స్వరూపముమ్ స్వరూపానురూపమాన ప్రాప్యముమ్' ఎన్ఱ యోజనై వివరిక్కప్పట్టదాయిఱ్ఱు. ప్రణవమాకిఱ ముదల్పదత్తాలే శేషత్వముమ్, నమస్సాకిఱ ఇరణ్డావతు పదత్తాలే పారతన్త్ర్యముమ్, నారాయణాయ వెన్గిఱ మూన్ఱావతు పదత్తాలే కైఙ్కర్యముమ్ శొల్లప్పట్టదాగ ఉణర్క. 30.

మూ—౩౧. ఇతిల్ ముతల్పదమ్ ప్రణవమ్.

౩౨. ఇతు (అ) ఎన్ఱుమ్, (ఉ) ఎన్ఱుమ్, (మ) ఎన్ఱుమ్ మూన్ఱు తిరువక్షరమ్.

మ-వ్యా.—౩౧. ఇప్పదత్రయత్తిలుమ్ ప్రథమపదన్దానే తెన్న *ఇతిల్ ముతల్పదమ్ ప్రణవమ్ ఎన్గిఱార్. *ఓమిత్యగ్రే వ్యాహరేత్* ఎన్ఱిఱే శ్రుతిశొల్లిఱ్ఱు. స్మృతియుమ్ * ప్రణవాద్యం నమో మధ్యం నారాయణపదాన్తిమమ్ । మన్త్రమష్టాక్షరం విద్యాత్సర్వసిద్ధికరం నృణామ్* ఎన్ఱతిఱే. ౩౧.

౩౨. ఇని ప్రణవత్తుక్కు అర్థమరుళిచ్చెయ్వతాక, ఇతినుడైయ అక్షరత్రయాత్మకత్తైయై యరుళిచ్చెయ్కిఱార్ * ఇతు - అ - ఎన్ఱుమ్, ఉ - ఎన్ఱుమ్, మ - ఎన్ఱుమ్ మూన్ఱు తిరువక్షరమ్ * ఎన్ఱు. ఇప్ప్రణవ

(అణ్.) ౩౧. ఓమ్ ఎన్గిఱ ప్రణవమానదు తిరుమన్త్రత్తిల్ ముదల్ పదమాగవుళ్ళదు. శిలర్ ప్రణవత్తై విట్టుమ్, అతిన్ స్థానత్తిలే 'అమ్' ఎన్ఱు శొల్లియుమ్ అష్టాక్షరమన్త్రమాగ క్కొళ్వదుణ్డాకైయాలే అన్ద క్కొళ్కైయై త్తవిర్ప్పదఱ్కాగ "ఇదిల్ ముదల్ పదమ్ ప్రణవమ్" ఎన్ఱరుళిచ్చెయ్కిఱార్ పోలుమ్. 'ఓమ్' ఎన్ఱు స్పష్టమాగ ఎడుత్తు క్కాట్టామల్ ప్రణవమ్ ఎన్ఱే కాట్టినదు, అదు ఉపదేశముఖత్తాలేయే పెఱవేణుమెన్బదఱ్కాగ. ౩౧.

౩౨. ఇనిమేల్, ప్రణవత్తిన్ అక్షరఙ్గళ్ పిరిత్తుక్కాట్టప్పడుకిన్ఱన. అకారముమ్ ఉకారముమ్ శేర్న్దు గుణసన్ధియడైన్దు (ఓ) ఎన్ఱు ఆగుమాదలాలుమ్, అదఱ్కు అడుత్తపడియాగ మకారమ్ ఇరుక్కిఱ పడియాలుమ్, ఇన్ద ప్రణవమానదు అ ఎన్ఱుమ్ ఉ ఎన్ఱుమ్ మ ఎన్ఱుమ్ మూన్ఱు తిరువక్షరమాగ ఇరుక్కిఱదెన్ఱు కొళ్క. శ్రుతియిల్ *ఓమిత్యేకాక్షరమ్* ఎన్ఱు ప్రణవత్తై ఒరు అక్షరమాగవే శొల్లియిరుక్క,

మూ॰—33. మూన్ఱుతాళియిలే తయిరైనిఱైత్తుక్కడైన్దు వెణ్ణెయ్‌తిరట్టుమాప్పోలే మూన్ఱువేదత్తిలుమ్ మూన్ఱక్షరత్తైయుమ్ ఎడుత్తతు.

మ-వ్యా.—న్ద్రాఙ్, అసంహితాకారత్తాలే మూన్ఱక్షరమాయ్, మూన్ఱు పదమాయ్, మూన్ఱర్థప్రకాశకమాయ్, సంహితాకారత్తాలే ఏకాక్షరమాయ్, ఏకపదమాయ్, ఏకార్థప్రకాశకమాయిఱేయిరుప్పతు. 3౨.

33. ఇన్ద అక్షరత్రయత్తినుడైయవుమ్ ఉత్పత్తిక్రమత్తై సదృష్టాన్తమాక వరుళిచ్చెయ్‌కిఱార్ * మూన్ఱుతాళియిలే * ఎన్ఱుతొడఙ్గి. * భూరితబుగ్వేదాదజాయత, భువఇతియజుర్వేదాత్, సువరితిసామవేదాత్, తానిశుక్రాణ్యభ్యతపత్, తేభ్యోభితప్తేభ్యస్త్రయోవర్ణా అజాయన్త, అకార ఉకార మకార ఇతి, తానేకధాసమభరత్తదేతదో

(అణ్.)మూన్ఱు అక్షరమాగప్పిరిప్పదు తకుతియో ఎన్ఱు శిలర్ శఙ్కిక్కక్కూడుమ్; ఇదిల్ సంహితాకారమ్—అసంహితాకారమ్ ఎన్ఱు ఇరణ్డు పడియుణ్డు. సన్ధిపెఱ్ఱ ఆకారత్తై సంహితాకారమెన్ఱుమ్, సంధిపెఱాత ఆకారత్తై అసంహితాకారమెన్ఱుమ్ శొల్లువదు. అసంహితాకారత్తైయిట్టుప్పార్క్కుమ్బోదు ప్రణవమానదు మూన్ఱు ఎళుత్తాయుమ్, ఒవ్వొరు ఎళుత్తుమ్ ఒవ్వొరు పదమాకైయాలే మూన్ఱు పదమాయుమ్, మూన్ఱు అర్థఙ్గళై త్తెరివిప్పదాయుమిరుక్కుమ్. సంహితాకారత్తైయిట్టుప్పార్క్కుమ్బోదు ఒరే ఎళుత్తాయ్, ఒరే పదమాయ్, ఒరే అర్థత్తై త్తెరివిప్పదాయిరుక్కుమ్. ఆకవే * ఓమిత్యేకాక్షరమ్ * ఎన్ఱు శ్రుతిశొన్నదానదు సంహితాకారత్తిలే నోక్కాగచ్చొన్నదెన్ఱు కొళ్ళక్కడవదు. 3౨.

33, 3౪. (* ఓమిత్యేకాక్షరమ్ * ఎన్ఱు స్పష్టమాగ శ్రుతి శొల్లియిరుక్క, సంహితాకారమ్ అసంహితాకారమ్ ఎన్ఱు ఇరణ్డు

మూ—౩౮. ఆకైయాల్ ఇతు సకలవేదసారమ్.

మ-వ్యా.—మితి *ఎన్నుమ్, *అకారశ్చాప్యుకారశ్చ మకారశ్చ ప్రజాపతిః। వేదత్రయాన్నిరబృహద్భూర్భువస్స్వరితీతిచ*ఎన్నుమ్ శ్రుతిస్మృతికళిల్ శొల్లుకిఱపడియే ఋగ్యజుస్సామరూపమాన వేదత్రయత్తిల్ నిన్నుమ్, "భూః - భువః - సువః," ఎన్గిఱ వ్యాహృతి త్రయత్తైయుమ్ తోన్ఱ్ఱువిత్తు, అన్దవ్యాహృతి త్రయత్తైయుమ్, పొన్ వాణియర్ పొన్ఓడ వైక్కుమాప్పోలే తన్ సఙ్కల్పత్తాల్ ఓడవైత్తు, అవఱ్ఱిలేనిన్నుమ్ - అకార - ఉకార - మకారఙ్గళాకిఱ అక్షరఙ్గళ్ మూన్ఱుమ్ అడైవే తోన్ఱుమ్పడిపణ్ణి, ఇప్పడి సర్వేశ్వరన్ సముద్ధరిత్తపడియై తిరువుళ్ళమ్పఱ్ఱి, పాత్రత్రయగతమాన తయిరై త్తనిత్తనియే కడైన్దు తత్సారమాన వెణ్ణెయైవాఙ్గి త్తిరట్టినాప్పోలే మూన్ఱువేదత్తిలుమ్ మూన్ఱక్షరత్తైయుమెడుత్తతు ఎన్గిఱార్. 33.

౩౮. ఇత్తాల్ ఫలితత్తైయరుళిచ్చెయ్కిఱార్ * ఆకైయాల్ ఇతుసకలవేదసారమ్ * ఎన్ఱు. అతావతు - అక్షరత్రయముమ్ ఓరోవేదత్తినుడైయ సారమాక సముద్ధృతమాకైయాలే, ఇవ్వక్షరత్రయాత్మకమాన ప్రణవమ్ సకలవేదసారమ్ ఎన్ఱపడి. ‹ఆక ఇతుతన్నిల్ శొల్లుకిఱ అర్థమ్› ఎన్ఱుతొడఙ్గి ఇవ్వళవుమ్ - ఇమ్మన్త్రత్తినుడైయ వాక్యార్థ

(అణ్.)వకైయిట్టు అసంహితాకారత్తాలే మూన్ఱు అక్షరఙ్గళ్ ఎన్ఱు శొల్లిప్పిరిప్పదు కూడుమో? ఎన్ఱు శిలర్ శఙ్కిత్తుక్కొణ్డేయిరుక్క, మూన్ఱు అక్షరమాకప్పిరిప్పదుమ్ శ్రుతిసమ్మతన్దాన్ ఎన్బదుమ్, ఇమ్మూన్ఱు అక్షరఙ్గళుమ్ మూన్ఱు వేదఙ్గళిన్ సారమ్ ఎన్బదుమ్ నిరూపిక్కప్పడుకిఱతు.) ఇన్ద ప్రణవత్తిన్ అక్షరఙ్గళాన అకార ఉకార మకారఙ్గళానవై ఋగ్వేదమ్ యజుర్వేదమ్ సామవేదమ్ ఎన్గిఱ మూన్ఱు వేదఙ్గళిల్ నిన్ఱుమ్ తోన్ఱినవైయాయిరుక్కుమ్. ఎఙ్ఙనేయెన్నిల్, అన్ద మూన్ఱు వేదఙ్గళిల్

మూ___3౯. ఇతిల్ అకారమ్ సకలశబ్దత్తుక్కుమ్ కారణమాయ్, నారాయణపదత్తుక్కు సఙ్గ్రహమాయిరుక్కైయాలే, సకలజగత్తుక్కుమ్ కారణమాయ్ సర్వరక్షకనాన ఎమ్బెరుమానై చ్చొల్లుకిఱతు.

మ-వ్యా.—త్తైయుమ్, అక్షర సఙ్ఖ్యైయైయుమ్, పదసఙ్ఖ్యైయైయుమ్, పద త్రయముమ్ అర్థత్రయప్రతిపాదకమెన్నుమత్తైయుమ్ అతిల్ ప్రథమపదమ్ ఇన్నతెన్నుమత్తైయుమ్, అతుతాన్ అక్షరత్రయాత్మకమాయిరుక్కుమెన్నునత్తైయుమ్, అవ్వక్షరత్రయముమ్ వేదత్రయసారమాక ఉత్పన్నమాకైయాలే తత్సముదాయమాన ప్రణవమ్ సకలవేదసారమెన్నుమత్తైయుమ్ అరుళిచ్చెయ్తారాయిற్ఱు. 3౮.

3౯. ఇని ఇవ్వక్షరత్రయత్తుక్కుమ్ అడైవే అర్థమరుళిచ్చెయ్వతాక త్తిరువుళ్ళమ్పఱ్ఱి, ప్రథమమ్ అకారార్థత్తై యరుళిచ్చెయ్కి

(అణ్.)నిన్ఱుమ్ భూః భువః సువః ఎన్గిఱ వ్యాహృతికళెన్నప్పడుకిఱ మూన్ఱైయుమ్ సర్వేశ్వరన్ తోన్ఱువిత్తు అవఱ్ఱై త్తన్ సఙ్కల్పత్తాలే ఓడవైత్తు, అవఱ్ఱిల్ నిన్ఱుమ్ అకార ఉకార మకారఙ్గళాకిఱ మూన్ఱు అక్షరఙ్గళైయుమ్ అడైవే తోన్ఱుమ్బడిపణ్ణి సముద్ధరిత్తపడియైప్పార్త్తాల్ మూన్ఱు తాழிకళిలే తయిరై నిఱైత్తు అదై త్తనిత్తనియే కడైన్ఱు అదన్ సారమాన వెణ్ణైయై వాఙ్గి త్తిరట్టినాల్ అన్ద వెణ్ణెయానదు మూన్ఱు తాழிత్తయిరినుడైయవుమ్ సారమ్ ఎన్ఱు శొల్లలామన్ఱో. అప్పడియే ఇమ్మూన్ఱు అక్షరఙ్గళుమ్ మూన్ఱు వేదఙ్గళినుడైయవుమ్ సారమ్ ఎన్నత్తట్టిల్లై. ఇవ్విషయత్తిల్ ప్రమాణముణ్డోవెన్నిల్; * భూరితి ఋగ్వేదాదజాయత * ఇత్యాదియాన శ్రుతియే ప్రమాణమెన్ఱుకొళ్వదు. 33. 3౮.

3౯. ఇని అకారత్తిన్ అర్థమ్ అరుళిచ్చెయ్యప్పడుకిఱతు. సకల జగత్కారణభూతనాయ్ సర్వరక్షకనాన ఎమ్బెరుమాన్ అకా

మ-వ్యా.—ఆర్ *ఇతిల్ అకారమెన్రుత్తోడజ్గి. * అతావతు-ఇవ్వక్షరత్రయత్తిలుమ్ వైత్తుక్కొణ్డు ప్రథమాక్షరమాన అకారమ్, *నామరూపఞ్చ భూతానాం కృత్యానాఞ్చ ప్రపఞ్చనమ్ । వేదశబ్దేభ్యఏవాదౌ దేవాదీనాం చకారసః * ఎన్గిఱపడియే-లౌకికసకలశబ్దజ్గళుక్కుమ్ వేదమ్ కారణమాయ్, * ప్రణవాద్యాస్తథా వేదాః * *ఓఙ్కారప్రభవా వేదాః* ఇత్యాదికళిల్ చ్చొల్లుకిఱపడియే అన్దవేదజ్గళుక్కుమ్ ప్రణవమ్ కారణమాయ్, * తస్య ప్రకృతిలీనస్య * ఎన్గిఱపడియే అన్దప్రణవన్దనక్కుమ్ తాన్ కారణమాయిరుక్కైయాలే * అకారోవై సర్వావాక్ * సమస్తశబ్దమూలత్వాదకారస్య స్వభావతః * ఎన్గిఱపడియే సకలశబ్దత్తుక్కుమ్

(అణ్.)రత్తిఱ్కు అర్థమ్. కారణత్వమ్ రక్షకత్వమ్ ఎన్గిఱ ఇవ్విరణ్డు అంశజ్గళ్ అకారత్తినాల్ ఎజ్జనే తెరియవరుకిన్దనవెన్నిల్ ; ప్రకృతి శక్తియెన్రుమ్ ధాతుశక్తియెన్రుమ్ ఇరణ్డు శక్తికళ్ కొళ్ళప్పడుకిన్దన. అవఱ్ఱుళ్ ప్రకృతిశక్తియినాల్ కారణత్వముమ్ ధాతుశక్తియినాల్ రక్షకత్వముమ్ అర్థమాగత్తేఱుకిన్దన. ప్రకృతియావదు స్వభావమ్. అకారత్తిన్ స్వభావమ్ ఎప్పడిప్పట్టదెన్రాల్ * అకరముదలవెళుత్తెల్లామ్ * ఎన్గిఱపడియే సకలశబ్దజ్గళుక్కుమ్ తాన్ కారణమాయిరుక్కై-అకారత్తిన్ స్వభావమాకుమ్. ఇన్దస్వభావత్తుక్కు చ్చేర్న్దదానస్వభావమ్ ఎమ్బెరుమాన్ పక్కలిలే ఇరానిన్రతు ; అతావతు ఎల్లాజగత్తుక్కుమ్ తాన్ కారణమాయిరుక్కై. ఆక ఇన్దస్వభావసామ్యత్తై యిట్టు 'సకలశబ్దకారణభూతమాన అకారత్తిఱ్కు సకలజగత్కారణ భూతనాన నారాయణన్ అర్థమ్' ఎన్రు కొళ్ళువతానతు ప్రకృతిశక్తియినాలేసిద్ధిత్త అర్థమాకుమ్.

ఇని ధాతుశక్తియినాలే సిద్ధిక్కుఱపడి ఎజ్జనేయెన్నిల్, * అవ-రక్షణే * ఎన్గిఱపడియే రక్షణత్తై అర్థమాకవుడైత్తాన 'అవ'

మ-వ్యా.—కారణమాయ్, సర్వేశ్వరన్ సమస్తవస్తుశరీరితయా సర్వరక్షక నాయిరుక్కుమ్పడియై ప్రతిపాదిక్కిఱ నారాయణపదత్తుక్కు సఙ్గ్రహ మాయిరుక్కైయాలే, * యతో వా ఇమాని భూతాని జాయన్తే, యేన జాతానిజీవన్తి* *సఏవసృజ్యస్సచసర్గకర్తా సఏవపాత్యత్తిచ పాల్యతేచ* ఇత్యాదికళిల్ శొల్లుకిఱపడియే ఎల్లాజగత్తుక్కుమ్ కారణమాయ్, ఎల్లార్ క్కుమ్ రక్షకనాయిరుక్కు మెన్బెరుమానై చ్చొల్లుకిఱతెన్గై. ఇత్తాల్ - ఇవ్వక్షరత్తిల్ ప్రకృత్యర్థమాన కారణత్వముమ్, ధాత్వర్థమాన రక్షకత్వ ముమ్ శొల్లిన్ఱాయ్త్తు. ఇవ్వకారత్తుక్కు నారాయణపద సఙ్గ్రహ తయా రక్షకవాచిత్వమ్ శొల్లుమ్పోతుమ్ ధాతుసిద్ధవేషత్తై అవల మ్బిత్తే శొల్లవేణుమిత్తే. 3౫.

(అణ్.) ఎన్నుమ్ ధాతువడియాక అకారమ్ నిష్పన్నమాకైయాలే సర్వరక్షకనాన ఎమ్బెరుమానై చ్చొల్లక్కుత్తైయిల్లై.

ఇఙ్గే మూలత్తిల్ "అకారమ్ సకలశబ్దత్తుక్కుమ్ కారణ మాయ్ నారాయణపదత్తుక్కు సంగ్రహమాయిరుక్కైయాలే" ఎన్ఱు ళ్ళతు. ఇతనాల్ పిళ్ళైలోకాచార్యర్ ప్రకృతిశక్తియై మాత్తిరమ్ తిరువుళ్ళమ్ పఱ్ఱినదాగ త్తెరికిఱతేయన్ఱి ధాతుశక్తియై త్తిరువుళ్ళ మ్పఱ్ఱినదాగ త్తెరియవిల్లైయే. 'నారాయణపదత్తుక్కు సంగ్రహ మాయిరుక్కైయాలే సర్వరక్షకత్వమ్ శొల్లుకిఱతు' ఎన్ఱరుళిచ్చెయ్ తారే యల్లతు ధాతుశక్తియై నిరూపిత్తారిల్లైయే - ఎన్ఱు శిలర్ శఙ్కి క్కక్కూడుమ్; తన్నిరాసార్థమాగవే వ్యాఖ్యానత్తిల్ మణవాళ మామునికళ్ "ఇవ్వకారత్తుక్కు నారాయణపదసంగ్రహతయా రక్షక వాచిత్వమ్ శొల్లుమ్బోతుమ్ ధాతుసిద్ధవేషత్తై అవలమ్బిత్తే శొల్లవేణు మిత్తే" ఎన్ఱరుళిచ్చెయ్తార్. ఇవ్విడత్తిల్ అరుమ్బదవురైకారర్ ఎழுதువదావతు - "ధాతుసిద్ధవేషత్తై అవలమ్బిత్తాల్ అకారత్తుక్కన్ఱో

మూ—౩౬. రక్షిక్కైయావతు విరోధియైప్పోక్కుకైయుమ్,
అపేక్షితత్తైక్కొడుక్కైయుమ్.

మ-వ్యా.—౩౬. రక్షిక్కైయావతు తాన్ ఏతెన్నుమ్ ఆకాఙ్క్షైయిలే యరుళిచ్చెయ్కిఱార్ *రక్షిక్కైయావతెన్ఱుతొడఙ్గి.* అతావతు-రక్షకత్వన్దాన్ అనిష్టనివర్తకత్వ, ఇష్టప్రాపకత్వరూపేణ ద్వివిధమాకైయాలే ఈశ్వరన్ చేతనరై రక్షిక్కైయావతు అవర్కళుక్కు దుఃఖావహమాన విరోధియైప్పోక్కుకైయుమ్, సుఖావహమాన అపేక్షితత్తై క్కొడుక్కైయుమెన్గై. ౩౬.

(అరు.) రక్షకవాచిత్వముళ్ళతు; నారాయణపదత్తుక్కు అన్ఱోవెన్నిల్; ఆకిలుమ్ అకారత్తిల్ శొల్లుకిఱ సర్వరక్షకత్వత్తుక్కు అవశ్యాపేక్షితఙ్గళాన ప్రకారవిశేషఙ్గళై చ్చొల్లిక్కొణ్డు అకారవాచ్యనుడైయ సర్వరక్షకత్వత్తై వివరిక్కిఱతాకైయాలే నారాయణపదమ్ అకారత్తినుడైయ ధాతుసిద్ధవేషత్తై యవలమ్బిత్తు సర్వప్రకారత్తాలుమ్ సర్వరక్షకనై చ్చొల్లుకిఱతు." ఎన్ఱు. (౩౭.)

౩౬. సకలజగత్కారణ భూతనుమ్ సర్వరక్షకనుమాన ఎమ్బెరుమాన్ అకారార్థన్ ఎన్ఱు శొల్లినిన్ఱతుకీழ். ఇతిల్ సర్వరక్షకత్వరూపమాన అర్థమే మికవుమ్ ముఖ్యమాకైయాలే రక్షకత్వమావతు ఎన్న? ఎన్ఱు వివరిక్కవేణ్డియతు అవశ్యమాయిఱ్ఱు. లోకత్తిల్ ఒరువనై రక్షిప్పతావతు, అవనుక్కుణ్డాన అనిష్టఙ్గళైప్పోక్కి ఇష్టఙ్గళై త్తరుకైయేయామ్. ఆకవే అనిష్టనివర్తకత్వముమ్ ఇష్టప్రాపకత్వముమాకిఱయివైయిరణ్డుమ్ శేర్న్దు రక్షణమెనప్పడుమ్. అనిష్టనివారణ పూర్వకమాయ్ ఇష్టప్రాపణమ్ పణ్ణువదే రక్షణమ్ ఎన్ఱదాయ్త్తు. దుఃఖత్తై త్తరుమ్బడియాన విరోధియై ప్పోక్కుకైయుమ్ సుఖత్తై త్తరుమ్బడియాన అపేక్షితత్తైక్కొడుక్కైయుమ్ రక్షకత్వమెన్గై. ౩౬.

మూ—32. ఇవైయిరణ్డుమ్ చేతనర్ నిన్ఱనిన్ఱ వళవుక్కీడాయిరుక్కుమ్.

33. సంసారికళుక్కు విరోధి శత్రుపీడాదికళ్, అపేక్షితమ్ అన్నపానాదికళ్ ; ముముక్షుక్కళుక్కు విరోధి సంసారసమ్బన్ధమ్, అపేక్షితమ్ పరమపదప్రాప్తి. ముక్తర్క్కుమ్ నిత్యర్క్కుమ్ విరోధి కైఙ్కర్యహాని ; అపేక్షితమ్ కైఙ్కర్యవృద్ధి.

మ-వ్యా.—32. ఇవర్కళుక్కు ఇవ్వాఱోక్కుమ్ విరోధియేతు, కొడుక్కుమ్ అపేక్షితమేతెన్న అరుళిచ్చెయ్కిఱార్ *ఇవై యిరణ్డుమ్ చేతనర్ నిన్ఱనిన్ఱ వళవు క్కీడాయిరుక్కుమెన్ఱు. *చేతనర్ నిన్ఱనిన్ఱ వళవుక్కీడాయిరుక్కుమ్ ఎన్ఱతు - తత్తదధికారానుగుణమా యిరుక్కుమెన్ఱపడి.

33. ఇతుతన్నై వ్యక్తమాక వరుళిచ్చెయ్కిఱార్ మేల్ *సంసారికళుక్కిత్యాది. *అతావతు-దేహాత్మాభిమానాదికళుమ్, శబ్దాది విషయానుభవముమే యాత్రైయాయిరుక్కుమ్ సంసారికళుక్కు నివర్త్యమాన విరోధి, శత్రుక్కళాల్ వరుమ్ నలివుతొడక్కమానవై ; ప్రాప్యమాన అపేక్షితమ్, శోఱు తణ్ణీర్ ముతలానవై యెన్గై. *శత్రుపీడాది

(అణ్.) 32. రక్ష్యవర్గఙ్గళుక్కు విరోధికళ్ ఎవై? అపేక్షితఙ్గళ్ ఎవై ? ఎన్గిఱ కేళ్వి అడుత్తపడియాకవుణ్డాకుమ్. రక్ష్యవర్గఙ్గళ్ బద్ధర్కళెన్ఱుమ్ ముముక్షుక్కళెన్ఱుమ్ ముక్తర్కళెన్ఱుమ్ నిత్యర్కళెన్ఱుమ్ నాన్గువగైప్పట్టిరుక్కైయాలే అవరవర్కళుడైయ నిలైమైక్కుత్తక్కవాఱు ఇష్టానిష్టఙ్గళ్ ఉచ్చావచమాయిరుక్కుమెన్ఱు కొళ్క. 32.

33. అదై వ్యక్తమాకచ్చొల్లలాకాదోవెన్న, వ్యక్తమాకచ్చొల్లుకిఱదు. దేహత్తుక్కు మేఱ్పడ ఆత్మావెన్ఱు ఒరు పొరుళ్ ఇరుప్పదాక నినైయాతవర్కళాయ్ శబ్దాదివిషయభోగమే పోదుపోక్కా

మ-వ్యా.—కళ్ * ఎన్గిఱవిడత్తిల్, ఆది శబ్దత్తాలే-ఆధివ్యాధిముతలాన వఱ్ఱాల్ వరుమ్ పీడైకళై చ్చొల్లుకిఱతు. *అన్నపానాదికళ్* ఎన్గిఱవిడత్తిల్, ఆదిశబ్దత్తాలే - స్రగ్వస్త్రాభరణాఙ్గరాగ అఙ్గనాలిఙ్గనాదికళై చ్చొల్లుకిఱతు.

* ముముక్షుక్కళుక్కిత్యాది * అతావతు - సంసారత్తిల్ అడిక్కొడిత్తు పరమపదత్తిలేపోక ఆశైప్పడానిఱ్కుమ్ ముముక్షుక్కళుక్కు నివర్త్యమానవిరోధి * పోయ్నిన్ఱ ఞానముమ్ పొల్లావొఴుక్కుమ్ అఴుక్కుడమ్బుమాయ్క్కొణ్డు ఇవ్విభూతియిలేయిరుక్కైయాకిఱ సంసార

(అణ్.) యిరుప్పవర్కళాన బద్ధసంసారికళుక్కు నివర్తిప్పిక్కప్పడ వేణ్డియవిరోధియానతు-శత్రుక్కళాల్ వరుమ్ పీడైకళుమ్, దేహవ్యాధి మనోవ్యాధి ముతలియవఱ్ఱాల్ వరుమ్ పీడైకళుమామ్. శోఱుతణ్ణీర్ వెఱ్ఱిలైపాక్కు ముతలానవై అవర్గళుక్కు అపేక్షితఙ్గళామ్. ఆకవే శత్రుపీడాదికళై ప్పోక్కి అన్నపానాదికళై క్కొడుప్పతు సంసారికళుక్కు చ్చెయ్యుమ్ రక్షణమాకుమ్.

* ఇరుళ్ తరుమా ఞాలత్తుళ్ ఇనిప్పిఱవి యాన్ వేణ్డేన్ * ఎన్ఱుమ్ * ఆతలాల్ పిఱవి వేణ్డేన్ * ఎన్ఱుమ్ సంసారత్తిల్ అడిక్కొదిప్పాలే * నలమన్ద మిల్లదోర్నాడు పుక విరుమ్బి * తావివైయమ్కొణ్డ తడన్దామరైకట్కే కూవిక్కొళ్ళుమ్ కాలమిన్నమ్ కుఱుకాతో ఎన్ఱిరుక్కుమ్ ముముక్షుక్కళుక్కు - * పోయ్నిన్ఱ ఞానముమ్ పొల్లావొఴుక్కు మఴుక్కుడమ్బుమాయ్ ఇవ్విరుళ్తరుమా ఞాలత్తిలే యిరుక్కుమిరుప్పు విరోధియాయిరుక్కుమ్. ఎమ్బెరుమానై యథేష్టమాక అనుభవిక్కైక్కు ఉఱుప్పాన పరమపదప్రాప్తియానతు అవర్కళుక్కు అపేక్షితమాయిరుక్కుమ్. ఎనవే, సంసారసమ్బన్ధత్తై ప్పోక్కి ప్పరమపదప్రాప్తి పణ్ణివైప్పతు ముముక్షుక్కళుడైయ రక్షణమెన్ఱతాయిఱ్ఱు.

మ-వ్యా.—సమ్బన్ధమ్; ప్రాప్యమాన వపేక్షితమ్, భగవదనుభవాదికళు క్కు అనుకూలమాన పరమపదత్తై ప్రాపిక్కైయెన్గై. *ముక్తర్కుమి త్యాది. * అతావతు-నివృత్త సంసారరాయుమ్, అస్పృష్ట సంసారగన్ధ రాయుమ్, భగవదనుభవజనిత ప్రీతికారితకైఙ్కర్య పరరాయిరుక్కుమ్ ముక్తర్క్కుమ్ నిత్యర్క్కుమ్విరోధివకుత్తశేషియాన సర్వేశ్వరన్ తిరు వడికళిలే స్వరూపానురూపమాకప్పణ్ణిక్కొణ్డుపోరుమ్ కైఙ్కర్యత్తుక్కు వరుమ్ విచ్ఛేదమ్. అపేక్షితమ్ - ఉత్తరోత్తరమ్ అడిమైశెయ్తుశెల్లుకై యాకిఱ కైఙ్కర్యవృద్ధియెన్గై. ఆక, ఇప్పడి అధికారానుగుణమ్ విరోధి మైప్పోక్కి అపేక్షితత్తైక్కొడుక్కైయాలే ఈశ్వరనే సర్వరక్షకనెన్ను మిడమ్ శొల్లిఱ్ఱాయిఱ్ఱు. ౩౫.

(అణ్.) నెడుమ్కాలమ్ సంసారవాఴ్క్కైయిలిరున్దు * వినైప ఱ్ఱఱుక్కుమ్* ఎన్గిఱపడియే సంసారప్పఱ్ఱు అఱ్ఱు పరమపదమ్ శెన్ఱుశేర్న్దవర్కళాన ముక్తర్కళుక్కుమ్, ఒరునాళుమ్ సంసారనిలత్తి ఱ్ఱువారాతే * ఒఴివిల్కాలమెల్లా ముడనాయ్మన్ని వఴువిలావడిమై శెయ్తుకొణ్డిరుక్కుమ్ నిత్యసూరికళుక్కుమ్ విరోధి - ఎమ్బెరుమాన్ తిరువడికళిల్ తాఙ్గళ్ పణ్ణిక్కొణ్డుపోరుకిఱ కైఙ్కర్యత్తిఱ్కు నేరుమ్ ఇడైయూఱు; అప్పడి ఇడైయూఱిన్ఱిక్కే మేన్మేలుమ్ తొడర్చ్చి యాకవే కైఙ్కర్యమ్ శెయ్తుకొణ్డు పోవతాకిఱ కైఙ్కర్యాభివృద్ధియే అవర్కళుక్కు అపేక్షితమాకుమ్. ఆకవే ఇజ్జనమ్ అవరవర్కళుడైయ అధికారత్తుక్కు త్తకున్దపడి విరోధికళైప్పోక్కి అపేక్షితఙ్గళైక్కొడు ప్పవన్ ఎమ్బెరుమానే యాతలాల్ అవనే సర్వరక్షకనెన్బదు అఱియ త్తక్కతు. ౩౫.

మూ.—3౯. ఈశ్వరనై యొఴిన్దవర్కళ్ రక్షకరల్ల రెన్నుమిడమ్ ప్రపన్నపరిత్రాణత్తిలే శొన్నోమ్.

మ-వ్యా.—3౯. ఇప్పడి ఈశ్వరనేయొఴియ ఎల్లారైయుమ్ రక్షిక్కవల్లర్? లోకత్తిల్ మాతాపితృప్రభృతి దేవతాన్తర పర్యన్తమాక రక్షకరాయ్ ప్పోరుకిఱవర్కళ్ పలరుమిల్లైయో వెన్న వరుళిచ్చెయ్కిఱార్ *ఈశ్వరనైయొఴిన్దవర్కళ్ రక్షకరల్ల రెన్నుమిడమ్ ప్రపన్నపరిత్రాణత్తిలేశొన్నోమ్ * ఎన్ఱు. అతావతు - నిరుపాధిక బన్ధువాయ్, సర్వకాలముమ్ కైవిడాతే నోక్కిక్కొణ్డుపోరుమ్ సర్వేశ్వరనైయొఴిన్ద ఔపాధికబన్ధుక్కళాన మాతాపిత్రాదికళుమ్, అర్వాచీనరాన దేవాన్తర

(అణ్.) 3౯. ఎమ్పెరుమానొరువనే రక్షకనెన్ఱు శొల్లవొణ్ణుమో? ఉలకత్తిల్ మఱ్ఱుమ్ పలరక్షకర్కళై నామ్ కాణానిన్ఱోమే; పుత్రనుక్కు పితా రక్షకన్; తమ్పిక్కు త్తమైయన్ రక్షకన్; భార్యైక్కు భర్తా రక్షకన్; ప్రజైకళుక్కు రాజా రక్షకన్; మఱ్ఱుమ్ ఇన్ద్రన్ చన్ద్రన్ సూర్యన్ వరుణన్ ఎన్ఱు శొల్లప్పడుకిఱ దేవతైకళుమ్ రక్షకర్కళ్* ఎన్ఱు ఇజ్జనే రక్షకరాగ చ్చొల్లక్కూడియవర్ పలరుమ్ ఇల్లైయో వెన్న; అష్టాదశరహస్యజ్గళుళ్ ఒన్ఱాన ప్రపన్నపరిత్రాణ మెన్గిఱ రహస్యత్తిలే ఇతైప్పఱ్ఱి విశదమాగ అరుళిచ్చెయ్తువైత్తిరుక్కైయాలే అజ్గే కణ్డుకొళ్వతెన్ఱు అరుళిచ్చెయ్కిఱార్. నిరుపాధికబన్ధువాయుమ్ ఒరుపోదుమ్ కైవిడాదే నోక్కిక్కొణ్డు పోరు మవనాయుమిరుక్కిఱ సర్వేశ్వర నొరువన్ తవిర, మఱ్ఱైప్పడి ఔపాధక బన్ధుక్కళాన మాతాపితా ముదలానవర్కళుమ్ మఱ్ఱుళ్ళ దేవతాన్తరజ్గళుమ్ రక్షిక్క శక్తియుడైయరల్లర్ ఎన్నుమిడమ్ అనేక ఇతిహాసపురాణ వరలాఱుకళైక్కాట్టి సప్రమాణమాక మూదలిక్కప్పట్టిరుక్కిఱ పడియై అన్ద రహస్యగ్రన్థత్తిలే కణ్డుకొళ్వదెన్నై.

మ-వ్యా.—జ్గళుమ్ రక్షకరల్లరెన్నుమిడమ్ సహేతుకమాక ప్రపన్నపరిత్రాణమెన్గిఱ ప్రబన్ధత్తిలే శొన్నోమ్, అతిలే కణ్డుకొళ్వతెన్గై. ౩౯.

(అరు.) అదిలిరున్దుశిల శ్రీసూక్తికళై ఇజ్గెడుత్తు క్కాట్టుకిఱోమ్; -"భ్రాతాక్కళ్ రక్షకరల్ల రెన్నుమిడమ్ వాలిపక్కలిలుమ్ రావణన్ పక్కలిలుమ్ కాణలామ్. పుత్రర్కళ్ రక్షకరల్ల రెన్నుమిడమ్ రుద్రన్ పక్కలిలుమ్ కంసన్ పక్కలిలుమ్ కాణలామ్. మాతాపితాక్కళ్ రక్షకరల్లరెన్నుమిడమ్ కైకేయిపక్కలిలుమ్ హిరణ్యన్ పక్కలిలుమ్ కాణలామ్. మాతాపితాక్కళ్ యావనవిరోధియెన్ఱు ఉపేక్షిత్తల్, క్షామకాలమ్ వన్దవాఱే ఆళ్పార్త్తు త్తూఱ్ఱిలే పోకడుదల్, విలైకూఱివిఱ్ఱల్, ఆపత్తువన్దవాఱే నెకిఴనినైత్తల్, అర్థక్షేత్రాదికళుక్కాగ ఎదిరిట్టుక్కొల్లుదల్, ముడియుమవస్థైయిలే * శోర్వినాల్ పొరుళ్వైత్తుణ్డాకిల్ శొల్లు శొల్లెన్ఱుశుఱ్ఱ మిరున్దెన్గిఱపడియే ఈశ్వరనై స్మరిత్తుక్కరైమరమ్ శేరవొట్టాదపడి అలైత్తల్ ముడిత్తల్ శెయ్యానిఱ్పర్కళ్. స్త్రీకళుక్కు భర్త్తాక్కళ్ రక్షకరల్లరెన్నుమిడమ్ ధర్మపుత్రాదికళ్ పక్కలిలుమ్ నళన్ పక్కలిలుమ్ కాణలామ్. ...... చన్ద్రాదిత్యర్కళుమ్...హిరణ్యరావణాదికళ్ కైయిలే అకప్పట్టు అవర్కళుక్కు ఇఴితొఴిల్ శెయ్దు తిరివార్ శిలరాగైయాలే రక్షకరాగ మాట్టార్కళ్....బ్రహ్మావుమ్ మధుకైటభర్కళ్ కైయిలే అకప్పట్టు వేదజ్గళై ప్పఱికొడుత్తు 'కణ్ ఇఴన్దేన్ ధనమిఴన్దేన్' ఎన్ఱు నిలమ్ తుఴావుకైయాలుమ్ రుద్రన్ కైయిలే తలైయఱుప్పుణ్గైయాలుమ్ రక్షకనాగమాట్టాన్. రుద్రనుమ్ సకలప్రాణికళైయుమ్ సంహరిక్కైయే తొఴిలాగవుడైయనాయ్ విడాయర్ముకత్తిలే నెరుప్పైచ్చొరిన్దాప్పోలేయిరుక్క త్తఴల్నిఱవణ్ణనాయ్ తన్నైయాశ్రయిత్తవర్కళై 'అఱు

సూ.—౪౦. రక్షిక్కుమ్బోతు పిరాట్టిసన్నిధి వేణ్డుకైయాలే, ఇతిలే శ్రీసంబన్ధమనుసన్ధేయమ్.

మ-వ్యా.—౪౦. అనన్తరమ్, అర్థబలత్తాలే ఇప్పదత్తిలనుసన్ధిక్కప్పడుమ్ శ్రియఃపతిత్వత్తై యరుళిచ్చెయ్కిఱార్ *రక్షిక్కుమ్బోతు*

(అణ్.) తుత్తా పోశిత్తుత్తా ' ఎన్ఱు కొడున్దొழిల్కళై చ్చెయ్విత్తుక్కొళ్ళుకైయాలుమ్, తన్నైయాశ్రయిత్త బాణనై 'తలైయిల్ పూవాడాదేనోక్కుకిఱేన్ ' ఎన్ఱు ప్రతిజ్ఞైపణ్ణి, తన్నైత్తొழுతకైకళై కళ్ళికాడుశీయ్త్తాప్పోలే శీయ్క్కక్కణ్డు 'ఉయిరుణ్డాకిల్ ఉప్పుమాఱియుణ్ణలామ్ ' ఎన్ఱు నెఱ్ఱియిల్ కణ్ణైప్పుదైత్తుక్కొణ్డు నழுవినవనాకైయాలుమ్, లోకగురువాయ్ తనక్కుప్పితావాన బ్రహ్మావిన్ తలైయైత్తిరుకిపాతకియాయ్...కైయుమ్ కపాలముమాయ్ తిఱన్దుకిడన్ద వాశల్తో ఱుమ్పుక్కు త్తిరివానొరువనాకైయాలుమ్ రక్షకనాకమాట్టాన్.... ఈశ్వరన్, మాతాపితాక్కళ్ కైవిట్ట అవస్థైయిలుమ్ * పిన్నుమ్ నిన్ఱడియేనుక్కు ఉఱ్ఱానాయ్ వళర్త్తు ఎన్నుయిరాకినిన్ఱాన్ *ఎన్గిఱపడియే తన్నురుక్కొడుత్తు వేర్ఱురుకొణ్డు తాయ్ముకమ్ కాట్టియుమ్ ఇన్శొల్లు చ్చొల్లియుమ్, భ్రాతాక్కళుమ్ భర్తాక్కళుమ్ నెకిழ నిన్ఱవన్ఱు తానేఱట్టుక్కొణ్డు కழுత్తిలే ఓలైకట్టి త్తూదుపోయుమ్, పురువమ్ నెఱిత్తవిడత్తిలే తేరైనడత్తియుమ్ మార్విలే అమ్బేఱ్ఱుమ్ శావామల్ నోక్కియుమ్ శెత్తారైమీట్టుమ్ నారాయణత్వప్రయుక్తమాన పుదరత్తిరిప్పాలే అకవాయిలేనిన్ఱు సత్తైయై నోక్కికొణ్డుపోరుకైయాలే ఇవనే ఎల్లార్క్కుమ్ రక్షకన్. ” ఇత్యాది. 3౯.

౪౦. ప్రణవత్తిల్ ముదల్పదమాన అకారత్తిన్ పొరుళై నిరూపిత్తువరుకైయిల్ సర్వరక్షకనాన ఎమ్బెరుమాన్ అకారార్థమ్

మ-వ్యా.—ఎన్ఱుతుడఙ్గి. అతావతు. “ లక్ష్మ్యాసహ హృషీకేశో దేవ్యా కారుణ్యరూపయా । రక్షకస్సర్వసిద్ధాన్తే వేదాన్తేపిచ గీయతే” ఎన్గిఱపడియే రక్షకనాన ఈశ్వర఩్ చేతనరై రక్షిక్కున్దశైయిలే, ఇవర్ కళుడైయ అపరాధఙ్గళై క్కణ్డాతల్ త఩్ స్వాతన్త్ర్యత్తాలేయాతల్ ఉపేక్షియామల్ శెయ్కైక్కుఉఱుప్పాన కృపైయై జనిప్పిక్కుమ్ పురుషకారభూతైయాన పిరాట్టిసన్నిధి అవశ్యాపేక్షితమాకైయాలే, రక్షకనానవ

(అణ్.) ఎన్బతుమ్, రక్షిక్కైయావతు ఇన్నతు ఎన్బతుమ్, ఇన్నారై ఇన్నిన్నవిదమాక రక్షిప్పతుమ్, అవనొరువనుక్కే రక్షకత్వమ్ ఏఱ్కుమెన్బతుమ్ నిరూపిక్కప్పట్టనవాయిన. ఇన్ద అకారత్తిల్ లక్ష్మీసంబన్ధముమ్ అనుసన్ధిక్కప్పడవేణుమెన్బతు ఇని నిరూపిక్కప్పడుకిఱతు. రక్షిక్కుమ్ విషయత్తిలే ఎమ్బెరుమా఩్ యాదొరు సహాయాన్తరత్తైయుమ్ అపేక్షియాదపడి తానే ఏకాకియాయ్ రక్షిక్కవల్లవనానాలుమ్ పిరాట్టియైత్తుణైవియాగక్కొణ్డు రక్షిక్కిఱానెన్ఱు శాస్త్రఙ్గళ్ శొల్లుకిన్ఱన. *లక్ష్మ్యా సహ హృషీకేశో దేవ్యా కారుణ్యరూపయా । రక్షకస్సర్వసిద్ధాన్తే వేదాన్తేపి చ గీయతే.* ఇత్యాది ప్రమాణఙ్గళ్ భగవచ్ఛాస్త్రాదికళిల్ కాణప్పడుకిన్ఱన. కారుణ్యమే వడివెడుత్తవళాన పిరాట్టియోడుకూడియే ఎమ్బెరుమా఩్ రక్షిత్తరుళుకిఱానెన్ఱు సకల శాస్త్రఙ్గళిలుమ్ ముఱైయిడప్పడుకిఱదెన్బతు మేలెడుత్తుక్కాట్టియ ప్రమాణవచనత్తి఩్ పొరుళ్. అడిపణికిన్ఱ చేతనర్కళుడైయ కుఱ్ఱమ్ కుఱైకళైక్కణ్డుమ్ త఩్ స్వాతన్త్ర్యత్తైక్కొణ్డుమ్ రక్షియాదే ఎమ్బెరుమా఩్ ఉపేక్షిత్తువిడవుమ్ కూడుమాకైయాలే అప్పడి ఉపేక్షియామల్ విషయీకరిక్కైక్కుఉఱుప్పాన కృపైయై ప్పిఱప్పిక్కుమ్ పురుషకారభూతైయాన పిరాట్టియినుడైయ సన్నిధానమ్ ఎమ్బెరుమా఩్ రక్షిక్కుమ్బోదైక్కు వేణ్డియిరుక్కైయాలే, రక్షకనానవనై చ్చొల్లుకిఱ

మూ.—౭౧. అత్రభగవత్సేనాపతి మిశ్రర్ వాక్యమ్- "అవర్ మార్ వై విట్టు ప్పిరియల్ ఇవ్వక్షరమ్ విట్టుప్పిరివతు".

మ-వ్యా.—వనై చ్చొల్లుకిఅ ఇవ్వకారత్తిలే, అవనుడైయ లక్ష్మీసంబన్ధముమ్ అనుసన్ధేయమెన్గై. లక్ష్మీఎన్నాతే శ్రీయెన్గతు-"శ్రయతఇతిశ్రీః" ఎన్గిఅపడియే అవనై నిత్యసేవై పణ్ణుకైయాలే అవనోడు ఇవళుక్కుణ్డాన అవినాభావముమ్, "శ్రీయతఇతిశ్రీః" ఎన్గిఅపడియే చేతనర్కు ఇవళ్ నిత్యసేవ్యైయాయిరుక్కుమెన్నుమతువుమ్ తోన్ఱుకైక్కాక.

౭౧. ఇన్నముమివ్వకారత్తిలే ఈశ్వరనుడైయ లక్ష్మీసంబన్ధమ్ నియమేన తోన్ఱుమెన్నుమతై ఆప్తవచనత్తాలే దర్శిప్పిక్కిఱార్ (అత్ర) ఇత్యాదియాలే. అతావతు - ఇవ్విడత్తిలే జ్ఞానాధికరాన శ్రీసేనాపతిజీయర్ అరుళిచ్చెయ్యుమ్ వార్తై (౧) "అకలకిల్లేనిఱై యుమ్" ఎన్ఱు అవర్ తిరుమార్విలే నిత్యవాసమ్ పణ్ణుమివళ్ అమ్మార్వై

(అణ్.) ఇన్ద అకారత్తిలే అవనుడైయ లక్ష్మీసంబన్ధముమ్ అనుసన్ధిక్కప్పడవేణుమ్. అతావతు - పిరాట్టియోడు ఇణై పిరియాదవనాన నారాయణన్ అకారార్థనాగ క్కొళ్ళప్పడవేణుమెన్గై.

నారాయణన్ సిద్ధిక్కుమ్పోతు లక్ష్మీవిశిష్టనాగవే సిద్ధిక్కిన్ఱవనాకైయాలే ‹ ఇతిలే శ్రీసంబన్ధమ్ అనుసన్ధేయమ్ › ఎన్ఱు విశేషిత్తుచ్చొల్లవేణుమోవెన్నిల్, ఉళ్ళతాయిరుప్పతు తన్నైయే నినైప్పూట్టుకిఅపడి. ౭౦.

౭౧. శ్రీసేనాపతిజీయర్ ఎన్ఱొరుస్వామి పణ్డైక్కాలత్తవర్; అవర్ "అవర్ మార్వైవిట్టుప్పిరియల్ ఇవ్వక్షరమ్ విట్టుప్పిరివతు" ఎన్ఱు సాదిప్పరామ్. అతావతు, * అకలకిల్లేనిఱైయుమెన్ఱు అలర్ మేల్ మఙ్గైయుఱైమార్పా * ఎన్గిఅపడియే పిరాట్టి ఎమ్పెరుమాన్ తిరు

మూ.—౮౨. భర్తావినుడైయ పడుక్కైయైయుమ్ ప్రజైయినుడైయ తొట్టిలైయుమ్ విడాదేయిరుక్కుమ్ మాతావైప్పోలే, ప్రథమ చరమపదఙ్గళై విడాతే యిరుక్కుమిరుప్పు.

మ-వా.—విట్టుప్పిరియిలాయిఱ్ఱు అవనుక్కు ప్రతిపాదకమాన ఇవ్వక్షరత్తై విట్టుప్పిరివతెన్నై. ఇత్తాల్ అవర్ తిరుమార్విల్ సంబన్ధమివళుక్కు నిత్యమాకైయాలే అవన్ తోఱ్ఱుమిడత్తిలే ఇవళుమ్ తోఱ్ఱుకై నిశ్చితమాకైయాలే, అవన్దిరుమార్విలన్వయత్తోపాతి అవనుక్కు వాచకమాన అకారత్తిలన్వయముమ్ ఇవళుక్కు నిత్యమెన్నతాయిఱ్ఱు. ౮౧.

౮౨. ఇన్నముమ్ ఇవ్వర్థత్తై స్థిరీకరిక్కైక్కాక, ఈశ్వరచేతనవాచకఙ్గళాన అకార మకారఙ్గళిరణ్డిలుమ్ ఇవళుక్కుణ్డాన అనవరతాన్వయత్తై సదృష్టాన్తమాక వరుళిచ్చెయ్కిఱార్ * భర్తావినుడైయ *

(అణ్.)మార్పై ఒరు క్షణకాలముమ్ విట్టుప్పిరివతు ఎప్పడియిల్లైయో అప్పడియే అన్ద ఎమ్బెరుమానుక్కు ప్రతికపాదకమాక ఇన్ద అకారత్తైయుమ్ అవళ్ విట్టుప్పిరివతిల్లై యెన్నపడి. ఎమ్బెరుమార్ తిరుమార్పిలే అవళ్ నిత్యసంబన్ధమ్ పెఱ్ఱిరుప్పతుపోలే అకారత్తిలుమ్ నిత్యసంబన్ధమ్ పెఱ్ఱేయిరుక్కిన్ఱాళెన్నతాయిఱ్ఱు. ౮౧.

౮౨. ఉలకిల్ తత్త్వత్రయమే యుళ్ళతు; పిరాట్టి ఎన్ద తత్త్వత్తిల్ శేర్న్దవళ్? అచిత్తత్త్వత్తిలే శేర్న్దవళెన్నైక్కు ప్రసక్తియే యిల్లై. కీழ్ నిరూపిత్తపడియై నోక్కుమిడత్తిల్ ఈశ్వరతత్త్వత్తిలే శేర్న్దవళ్ పోలత్తోన్ఱుకిఱతు. అప్పడియాకిల్ ఈశ్వరద్విత్వమ్ ప్రసఙ్గిక్కుమే, పిరాట్టి చేతనకోటియిల్ శేర్న్దవళ్ ఎన్బతో వేదాన్తశాస్త్రసిద్ధాన్తమాక సకలపూర్వాచార్యర్కళుమ్ అఱుతియిట్టిరుప్పతు. అతక్కుచ్చేర నిర్వహిక్కుమ్బడి యెఙ్ఙనే ఎన్న; ఈశ్వరవాచకమాన అకారత్తిలుమ్ చేతనవాచకమాన మకారత్తిలుమ్ ఆక ఇరణ్డిలుమ్

మ-వ్యా.—ఎన్నుతుడఙ్గి. అతావతు - శేషభూతైయాన తన్ స్వరూపత్తుక్కుచ్చేరుమ్బడి అవనై రసిప్పిక్కైక్కాక భర్త్తావినుడైయ పడుక్కైయైయుమ్ విడాతే, రక్షకైయాన తన్ స్వరూపత్తుక్కుమ్ పోరుమ్బడి తద్రక్షణమ్ పణ్ణుకైక్కాక ప్రజైయినుడైయ తొట్టిలైయుమ్ విడాత్తేయిరుక్కుమ్ మాతావానవళై ప్పోలే, ఇవళుమ్, భర్తృభూతనాన ఈశ్వరనుక్కు ప్రతిపాదకమాయిరున్దుళ్ళ ప్రథమపదమాన అకారత్తైయుమ్, ప్రజాభూతరాన చేతనర్క్కు ప్రతిపాదకమాయిరున్దుళ్ళ చరమపదమాన మకారత్తైయుమ్, తత్తద్విషయత్తిల్ తనక్కుణ్డాన సంబన్ధత్తుక్కీడాక రసిప్పిక్కై రక్షిక్కైయాకిఱ ఇవఱ్ఱైప్పఱ్ఱి విడాతేయిరుక్కుమిరుప్పు ఎన్నై.

(అణ్.) ఇవళుక్కు అన్వయముణ్డెన్ఱు అరుళిచ్చెయ్కిఱార్. పిరాట్టిక్కు రక్షకకోటియిలుమ్ అన్వయముణ్డు, రక్ష్యకోటియిలుమ్ అన్వయముణ్డు ఎన్నై. ఇవ్వర్థత్తై ఒరుదృష్టాన్తముఖత్తాలుమ్ మూతలిక్కిఱార్. ఉలకత్తిల్ మాతావాయిరుప్పవళ్ తన్ భర్త్తావెప్పఱ్ఱిత్తాన్ అడియవళాయుమ్ తన్ ప్రజైయెప్పఱ్ఱిత్తాన్ తలైవియాయుమిరుప్పళ్. అప్పడియిరున్దుకొణ్డు తన్నుడైయ శేషత్వస్వరూపత్తిఱ్కుచ్చేరుమ్బడి భర్త్తావై రసిప్పిక్కైక్కాక అవనుడైయపడుక్కైయైయుమ్ విడాతేయిరుప్పళ్. ప్రజైయిన్ విషయత్తిల్ తనక్కుళ్ళ రక్షకత్వస్వరూపత్తుక్కుచ్చేరుమ్బడి అన్దప్రజైయై రక్షిక్కైక్కాక అతనుడైయ తొట్టిలైయుమ్ విడాతేయిరుప్పళ్. ఇవ్వణ్ణమాకవే పిరాట్టితానుమ్ తన్నుడైయ భర్త్తావాన ఈశ్వరనుక్కు ప్రతిపాదకమాయిరున్దుళ్ళ అకారత్తైయుమ్ విడమాట్టాతవళాయ్, తన్ ప్రజైకళాన చేతనర్క్కు ప్రతిపాదకమాయిరున్దుళ్ళ మకారత్తైయుమ్ విడమాట్టాతవళాయిరుప్పళ్. ఇరణ్డిడత్తిలుమ్ తనక్కు సంబన్ధమిరుక్కైయాలే ఈశ్వరనై రసిప్పిక్కైక్కాక అఙ్గుమ్ అన్వయముణ్డాయిరుప్పళ్; చేతనర్కళై రక్షిక్కైక్కాక ఇఙ్గుమ్ అన్వయముణ్డాయిరుప్పళ్. ఏవఞ్చ, రక్షకకోటియిలుమ్ రక్ష్యకోటియిలుమ్ పిరా

సూ.—౮౩. శ్రీనన్దగోపరైయుమ్ కృష్ణనైయుమ్ విడాత యశోదైప్పిరాట్టియైప్పోలే.

మ-వ్యా.—౮౩. కీఴ్ చ్చొన్నదృష్టాన్తత్తై ఒరువిశేషనిష్ఠమాక్కియరుళిచ్చెయ్కిఱార్ *శ్రీనన్దగోపరైయుమ్ కృష్ణనైయుమ్ విడాతే* ఎన్ఱు తుడఙ్గి. అతావతు-భార్యైయాన తన్ స్వరూపానుగుణమాక రసిప్పిక్కైక్కాక భర్తావాన శ్రీనన్దగోపరైయుమ్ విడాతే, మాతావాన తన్ స్వరూపానుగుణమాక రక్షిక్కైక్కాక పుత్త్రనాన కృష్ణనైయుమ్ విడాతే "అమ్బరమే" ఎన్గిఱపాట్టిల్ శొల్లుకిఱపడియే మధ్యే

(అణ్.) ట్టిక్కు అన్వయమ్ కణ్ణఴివర్ తిరుక్కైయాలే రక్షకవాచకమాన అకారత్తైయుమ్ విడమాట్టాళ్, రక్ష్యవాచకమాన మకారత్తైయుమ్ విడమాట్టాళ్ ఎన్ఱతాయ్త్తు. పిరాట్టిక్కు అకారత్తిలే అన్వయమ్ అర్థబలత్తాలే; ఇవళుక్కు శబ్దశక్త్యాబోధకమ్ మకారమేయాకైయాలే జీవకోట్యన్తర్భావమ్ అబాధితమెన్ఱతాక ముడిన్దునిన్ఱతు. ౮౨.

౮౩. * భర్తావినుడైయ పడుక్కైయైయుమ్ ప్రజైయినుడైయ తొట్టిలైయుమ్ విడాతేయిరుక్కుమ్ మాతావైప్పోలే * ఎన్ఱు కీఴే కాట్టిన సామాన్యదృష్టాన్తమ్ ఒరువిశేషనిష్ఠమాక క్కాట్టప్పడుకిఱతు. తిరుప్పావైయిల్ * అమ్బరమే తణ్ణీరే * ఎన్గిఱ పాశురత్తిల్ *ఎమ్బెరుమాన్ నన్దకోపాలా ఎఴున్దిరాయ్* ఎన్ఱు ముతలిల్ నన్దగోపరైయెఴుప్పి, పిఱకు * అశోతాయ్ అఱివుఱాయ్ * ఎన్ఱు యశోదైప్పిరాట్టియైయెఴుప్పి, అతన్ పిఱకు * ఉమ్బర్ కోమానే ఉఱఙ్గాతెఴున్దిరాయ్ * ఎన్ఱుకణ్ణపిరానైయెఴుప్పియిరుక్కిఱతు. ఇతిల్ యశోదైప్పిరాట్టి మధ్యవర్త్తిక్కిఱాళాక త్తెరియవరుకిఱతు. అవళ్ భార్యైయాన తన్ స్వరూపానుగుణమాక రసిప్పిక్కైక్కాక భర్తావాన శ్రీనన్దగోపరైయుమ్ విడామల్, మాతావాన తన్ స్వరూపత్తుక్కుచ్చేర

మూ.—౮౮. ఒరువన్ అడిమైకొళ్ళుమ్పోతు గృహిణిక్కన్నే ఆవణై యోలైయెழுతువతు; ఆకిలుమ్ పణిశెయ్వతు గృహిణిక్కుమే. అతుపోలే నామ్ పిరాట్టిక్కడిమైయాయిరుక్కుమ్పడి.

మ-వ్యా.—వర్తిక్కుమ్ యశోదై ప్పిరాట్టియైప్పోలే, ప్రథమ చరమపద వాచ్యరాన ఈశ్వర చేతనర్కళిరువరైయుమ్ విడాతే ఇవళుమ్ వర్తిక్కుమ్పడి యెన్నై. ౮౩.

౮౮. ఈశ్వర శేషత్వమాత్ర మొழிయ ప్పిరాట్టిక్కుమ్ శేష మెన్నుమిడమ్ ఇవ్వాచకత్తిలిన్ఱిక్కే యిరుక్కచ్చెయ్తేయుమ్ ఇవళుక్కుమ్ శేషమెన్ఱు నామ్ కొళ్ళుకిఱపడియెజ్జనేయెన్న వరుళిచ్చెయ్కిఱార్ * ఒరువనెన్ఱుతుడజ్గి * అతానతు - లోకత్తిలే ఒరువన్ దాస దాసికళ్ ముతలానతొరడిమైయై క్కొళ్ళుమ్పోతు తనక్కన్నేయెழுతి

(అణ్.)మ్పడి రక్షణార్థమాగ పుత్రనాన కణ్ణపిరానైయుమ్ విడామల్ మధ్యే వర్తిక్కిఱాళ్ పోలుమ్. అతుపోలవే పిరాట్టియుమ్ ప్రణవత్తిల్ ప్రథమపదవాచ్యనాన ఈశ్వరనైయుమ్ చరమపదవాచ్యరాన చేతనరైయుమ్ విడాతే యిరుక్కుమ్పడియెన్ఱు కణ్డుకొళ్వతు. ౮౩.

౮౮. చేతనన్ ఎమ్పెరుమానుక్కు శేషప్పట్టవన్ ఎన్గిఱ ఇవ్వళవుమాత్రమేయన్ఱో ప్రణవత్తిల్ తేఱుకిన్ఱపొరుళ్; ఇప్పడియిరుక్క, పిరాట్టిక్కుమ్ శేషప్పట్టదాగ క్కొళ్ళుకిఱపొరుళ్ ఎజ్జనే న్యాయ్యమాకుమ్? ఎన్ఱు పిన్నైయుమ్ శఙ్కిప్పవర్కళుక్కు, సామాన్యమాక లోకత్తిల్ కాణుమ్ ఒరున్యాయత్తైక్కొణ్డు సమాధానమ్ శొల్లప్పడుకిఱతు. లోకత్తిల్ పెరియప్రభుక్కళాయిరుప్పవర్కళ్ తమ్మిడత్తిల్ శిలవేలైక్కారర్కళై అమైత్తుక్కొళ్ళుమ్పోతు (కరార్నామా ఎన్ఱు ఇక్కాలత్తిల్ శొల్లుకిఱరీతియిలే) ఒరు శీట్టు ఎழுతువిప్పతు వழக్కముణ్డు. అతఱ్కు ఆవణైయోలైయెన్ఱుపెయర్. అన్దవోలైయోలైయై

మూ.—౨౫. ఆకప్పిరిత్తు నిలైయిల్లై.

మ-వ్యా.—కొళ్ళుమతొழియ తన్ గృహిణిక్కన్ఱ్రే విలైయోలైయెழுతిక్కొళ్వతు, ఆయిరుక్కచ్చెయ్తేయుమ్ అడిమైత్తొழில్ శెయ్వతు గృహిణిక్కిఱే; అతుపోలే, ఈశ్వర శేషమెన్నుమళవై ఇవ్వాకారమ్ శొల్లిన్ఱ్రేయాకిలుమ్ నామ్ పిరాట్టిక్కడిమైయాయిరుక్కుమ్పడియెన్నై. ౨౪.

౨౫. కీழ்చ్చొన్న హేతుక్కళై యెల్లామ్ అనువదిత్తుక్కొణ్డు ఈశ్వరనుక్కుమ్ పిరాట్టిక్కుమ్ ఒరుకాలుమ్ పృథక్స్థితి యిల్లామైయై యరుళిచ్చెయ్కిఱార్ * ఆక ప్పిరిత్తు నిలై యిల్లై * ఎన్ఱు. ౨౫.

(అణ్.) ఆణ్మక్కళ్ తఙ్గళ్ పేరుక్కు ఎழுదివాఙ్గిక్కొళ్వతున్ఱ్రే తవిర, తఙ్గళ్ పెణ్పెణ్డాట్టియైయుమ్ అతిల్ శేర్త్తు అవళుక్కుమాక ఎழுతివాఙ్గిక్కొళ్వతు కిడైయాతు. "నీఙ్గళ్ కాలా లేయిట్టవేలైయై త్తలైయాలే శెయ్తుకొణ్డు ఉఙ్గళిడమ్ పణిశెయ్తిరుక్కక్కడవేన్" ఎన్ఱుతాన్ ఎழுతువతు వழக్కమ్. మనైయాళుడైయ పెయర్ అతిల్ ఇరుక్కమాట్టాతు. ఆనాలుమ్, అన్దప్పణివిడైక్కారన్ అధికమాగప్పణిశెయ్వతు మనైయాళుక్కే యెన్బతై నామ్ ఉలకిల్ ప్రత్యక్షమాగక్కణ్డు వరుకిఱోమ్. అతుపోలవే ఇన్ద అకారముమ్ 'నామ్ సర్వేశ్వరనుక్కు శేషభూతర్కళ్' ఎన్నుమళవైయే శొల్లిన్ఱ్రానాలుమ్ నామ్ పిరాట్టిక్కుమ్ అడిమైయాయిరుక్కక్కుఱైయిల్లై యెన్ఱుణర్క. ౨౪.

౨౫. ఆక, కీழ்ే ఉపపాదిత్తకారణఙ్గళై యెల్లామ్ శేరప్పిడిత్తు నిగమనమ్ శెయ్యుమళవిల్, ఈశ్వరనుమ్ పిరాట్టియుమాకియ ఇన్ద దివ్యదమ్పతికళుక్కు ఎప్పోతుమ్ శేర్త్తితానుళ్ళతు, పిరిత్తునిలైయిల్లై - ఎన్ఱు సిద్ధాన్తమ్ శెయ్యప్పడుకిఱతు. ౨౫.

సూ.—౪౬. ప్రభైయైయుమ్ ప్రభావానైయుమ్, పుష్పత్తైయుమ్ మణత్తైయుమ్బోలే.

మ. వ్యా.—౪౬. ఇన్దపృథక్సిత్యభావత్తుక్కు ఇరణ్డుదృష్టాన్తమరుళిచ్చెయ్కిఱార్ * ప్రభైయైయుమన్ఱు తొడఙ్గి. అతావతు—ప్రభైక్కుమ్ ప్రభావానుక్కుమ్ పృథక్స్థితియిల్లాతాప్పోలవుమ్, పుష్పత్తుక్కుమ్ పరిమళత్తుక్కుమ్ పృథక్స్థితియిల్లాతాప్పోలవుమెన్గై. "అనన్యా రాఘవేణాహం భాస్కరేణ ప్రభా యథా" "అనన్యా హి మయా సీతా భాస్కరేణ ప్రభా యథా" ఎన్ఱు ప్రభాప్రభావాన్గళైప్పోలే ఇరువర్క్కుమ్

(అణ్.) ౪౬. దివ్యదమ్పతికళుక్కు ఒరుకాలుమ్ పిరిత్తు నిలైయిల్లైయెన్నుమిడమ్ ఇరణ్డుదృష్టాన్తఙ్గళినాల్ మూదలిక్కప్పడుకిఱతు. సూర్యన్ ముదలియ తేజఃపదార్థఙ్గళైయుమ్, అవర్ఱిన్ కిరణమాకియ ప్రభైయైయుమ్ కొళ్వోమ్; ఇవర్ఱుక్కు ఒరుపోతుమ్ పిరిత్తు నిలైకిడైయాతు. అఙ్గనమే పుష్పత్తైయుమ్ పరిమళత్తైయుమ్ కొళ్వోమ్; అవర్ఱుక్కుమ్ ఒరుపోదుమ్ పిరిత్తునిలైకిడైయాదు. ఇవ్వణ్ణమాగవే పెరుమాళుక్కుమ్ పిరాట్టిక్కుమ్ ఒరుపోదుమ్ పిరిత్తునిలైకిడైయాదెన్ఱు కొళ్ళత్తక్కదు. ఇన్ద ఇరణ్డు దృష్టాన్తఙ్గళుమ్ ఏఱ్కనవే పూర్వర్కళిన్ గ్రన్థఙ్గళిల్ కాట్టప్పట్టుమిరుక్కిన్ఱన. అశోకవనత్తిలే రావణన్ పిరాట్టిపక్కలిలే వన్దు ప్రలోభనవార్త్తైకళై ప్పేశత్తొడఙ్గిన పోతు, పిరాట్టి ఒరుతురుమ్బైక్కిళ్ళి ఎదిరేపోట్టు ప్రత్యుత్తరమరుళిచ్చెయ్యునవరుకైయిల్ * అనన్యా రాఘవేణాహం భాస్కరేణ ప్రభా యథా * ఎన్ఱు అరుళిచ్చెయ్తాళ్. ఇతిల్ ప్రభావాన్ స్థానత్తిలే పెరుమాళైయుమ్ ప్రభైయిన్ స్థానత్తిలే తన్నైయుమ్వైత్తు ప్పేశినాళ్ పిరాట్టి.

మూ.—౪౭. ఆక ఇచ్చేర్త్తి ఉద్దేశ్యమాయ్ విట్టతు.

మ వ్యా—పృథక్థ్సితియి ల్లైయెన్నుమిడమ్ ఇరువర్ వాక్కాలుమ్ శొల్ల ప్పట్టతితే. "ప్రసూనం పుష్యన్తీమపి పరిమళర్ధిం జగదిషుః" ఎన్గిఅవిడ త్తిల్ ఈశ్వరనై పుష్పస్థానేయాకవుమ్ పిరాట్టియై పరిమళస్థానేయాక వుమ్ భట్టరరుళిచ్చెయ్కైయాలే పుష్పపరిమళఙ్గళుక్కు ప్పోలే ఇరువర్ క్కుమ్ పృథక్థ్సితియిల్లై యెన్నుమిడమ్ అర్థాత్సిద్ధమ్. ౪౬.

౪౭. ఇన్దపృథక్థ్సిత్యభావత్తై యనువదిత్తుక్కొణ్డు ఇచ్చేర్త్తియే చేతనర్క్కు ఉద్దేశ్యమాయ్ త్తలైక్కట్టినపడియై యరుళిచ్చెయ్కి ఱార్ * ఆక ఇచ్చేర్త్తి ఉద్దేశ్యమాయ్విట్టతు * ఎన్రు. ఇచ్చేర్త్తి ఉద్దేశ్యమెన్గైయాలే ఇవర్కళై త్తనిత్తనియే విరుమ్బుకై ఉద్దేశ్యమన్ఱె న్రపడి. ఇరువరైయుమ్ పిరిత్తువిరుమ్బినాల్ రావణశూర్పణఖైకళుక్కు ప్పోలే అనర్థమే ఫలిక్కుమిత్తనై. ఇరువరైయుమ్ పఱ్ఱినాలిఱే శ్రీవిభీషణాళ్వానై ప్పోలే వాళ్లావతు. ౪౭.

(అణ్.)పిరాట్టి అగ్నిప్రవేశమ్ శెయ్దరుళి తమ్ముడైయ శుద్ధియై నిరూపిత్త అనన్తరత్తిలే పెరుమాళుమ్ * అనన్యా హి మయా సీతా భాస్కరేణ ప్రభా యథా*ఎన్రు ఇన్ద దృష్టాన్తత్తైయిట్టే అరుళిచ్చెయ్ తార్. పుష్పముమ్ పరిమళముమ్ ఎన్గిఱ దృష్టాన్తత్తై శ్రీగుణరత్న కోశత్తిలే భట్టర్ * ప్రసూనం పుష్యన్తీమపి పరిమళర్ధిం జగదిషుః * ఎన్గిఱ శ్లోకత్తాలే అరుళిచ్చెయ్తార్.

ఆక, ప్రభైక్కుమ్ ప్రభావానుక్కుమ్, పరిమళత్తిక్కుమ్ పుష్పత్తిక్కుమ్ పిరిత్తునిలైయిల్లాతాప్పోలే ఎమ్బెరుమానుక్కుమ్ పిరా ట్టిక్కుమ్ ఒరుకాలుమ్ పిరిత్తునిలైయిల్లైయెన్రతాయిఱ్ఱు. ౪౬.

౪౭. ఇజ్జనే దివ్యదమ్పతికళుక్కు ఒరుపోదుమ్ పిరిత్తునిలైయి ల్లామైయాలే నమక్కెల్లార్క్కుమ్ ఇచ్చేర్త్తి ఉద్దేశ్యమాయ్విట్టతు

మూ.—౭౮. ఇతిలే చతుర్థియేఱి క్కఱ్రియుమ్.

౭౯. చతుర్థియేఱినపడి యెన్నెన్నిల్;

మ-వ్యా.—౭౮. ఇనిమేల్, ఇతిల్విభక్త్యర్థమరుళిచ్చెయ్వతాక ప్రథమమ్ విభక్తితన్నై నిర్దేశిక్కిఱార్ * ఇతిలే చతుర్థియేఱిక్కఱ్రియుమ్ * ఎన్ఱు. అతావతు-ఇవ్వకారత్తిలే చతుర్థియేఱి "సుపాంసులుక్" ఇత్యాది సూత్రత్తాలే లుప్తమాయ్ప్పోమెన్నై. ౭౮.

౭౯. విభక్త్యన్తరమెల్లామ్కిడక్క ఇవ్వకారత్తిల్ చతుర్థియేఱినపడి తానెజ్ఞనేయెన్నిఱశఙ్కైయై యనువదిక్కిఱార్ * చతుర్థియేఱినపడి యెన్నెన్నిల్ * ఎన్ఱు. ౭౯.

(అణ్.) ఇవర్కళై త్తనిత్తనియే విరుమ్బుకై తకాదు ఎన్ఱుమ్, అప్పడి విరుమ్బినాల్ రావణనుమ్ శూర్పణఖైయుమ్ పట్టపాడు తాన్ పడనేరుమెన్ఱుమ్, ఇరువరైయుమ్ శేరప్పఱ్ఱినాల్ తాన్ శ్రీవిభీషణాழ్వానైప్పోలే వాழలామెన్ఱుమ్ తెరివిత్తపడియాయ్త్తు. ౭౭.

౭౮. ఆక, ఇవ్వళవుమ్ అకారత్తిన్ పొరుళై వివరిత్తాయిఱ్ఱు. ఇని అన్ద అకారత్తిన్మేల్ ఒరు విభక్తియిరుప్పదాకక్కొణ్డు అతఱ్కు అర్థమరుళిచ్చెయ్యత్తిరువుళ్ళమ్పఱ్ఱి, అన్ద విభక్తియానతు శాస్త్రప్పడి లోపిత్తువిట్టతెన్ఱు అరుళిచ్చెయ్కిఱార్. అతావతు, అకారత్తిన్మేల్ చతుర్థీవిభక్తి ఏఱియిరున్దు, అతు * సుపాంసులుక్ పూర్వసవర్ణాచ్ఛేయాడాడ్యా యాజాలః * ఎన్నిఱ [వైదికప్రక్రియైక్కురియ] సూత్రత్తినాల్ లోపిత్తిరుప్పతాకక్కొళ్ళవేణుమెన్నై. ౭౮.

౭౯. ౨౦. విభక్తికళ్ పలఇరుక్క చతుర్థీవిభక్తితాన్ ఏఱిక్కఱ్రిన్దతెన్ఱు కొళ్ళవేణ్డియ నియామకమ్ ఏతెన్నిల్; మేలేయుళ్ళ నారాయణపదత్తిఱ్కు ఇన్ద అకారమ్ సంగ్రహమెన్ఱుమ్, ఇన్ద అకా

మూ.—౭౦. నారాయణపదత్తుక్కు సఙ్గ్రహమాయిరుక్కైయాలే.

౭౧. ఇత్తాల్ ఈశ్వరనుక్కు శేషమెన్గిఱతు.

౭౨. శేషత్వమ్ దుఃఖరూపమాకవన్రో నాట్టిల్ కాణ్గిఱతెన్నిల్;

మ-వ్యా.—౭౦. అతుక్కు ఉత్తర మరుళిచ్చెయ్కిఱార్ *నారాయణ పదత్తుక్కు సఙ్గ్రహమాయిరుక్కైయాలే * ఎన్ఱు. అతావతు - ఇవ్వకారమ్ చతుర్థ్యన్తమాన నారాయణపదత్తుక్కు సఙ్గ్రహమాకైయాలే, ఇతిలుమ్ చతుర్థియేఱిక్ కైన్గై. ఇజ్జనన్ఱాకిల్ ఇరణ్డుక్కుమ్ సఙ్గ్రహవివరణత్వమ్ సిద్ధియాతిఱే. ౭౦.

౭౧. ఇత్తాల్ శొల్లుకిఱవర్థన్దానేతెన్న వరుళిచ్చెయ్కిఱార్ * ఇత్తాలీశ్వరనుక్కు శేషమెన్గిఱతు * ఎన్ఱు. అతావతు - ఇతుతాన్ తాదర్థ్యచతుర్థియాకైయాలే ఇచ్చతుర్థియాల్ ఈశ్వరనుక్కు శేషమెన్నుమిడమ్ శొల్లుకిఱతెన్గై. ౭౧.

౭౨. " సర్వం పరవశం దుఃఖమ్ " " సేవా శ్వవృత్తిః " ఎన్గిఱ లౌకికన్యాయత్తైక్కొణ్డు శేషత్వత్తై దుఃఖరూపమాక నినైత్తి

(అడి.) రత్తిఱ్కు నారాయణపదమ్ వివరణమెన్ఱుమ్ ఏఱ్పట్టిరుక్కైయాలే వివరణమాన అదిల్ చతుర్థీవిభక్తి వ్యక్తమాగ ఇరుక్కాన్గైయాలే అతన్ సంగ్రహమాన అకారత్తిలుమ్ అన్ద చతుర్థీవిభక్తియే తాన్ ఇరుక్కత్తకుమ్. ఆకవే ఇనువే నియామకమెన్ఱుకొళ్ళక్కడవతు.

౭౧. ఇఙ్గు ఏఱిక్కుఱైన్ద చతుర్థీవిభక్తిక్కు ఎన్న అర్థమెన్నిల్, తాదర్థ్యమ్ ఎన్బతు అర్థమ్. అతావతు శేషత్వమ్. అకారవాచ్యనాన ఈశ్వరనుక్కు శేషమ్ ఎన్ఱతాయిఱ్ఱు. ౭౧.

౭౨, ౭౩. ఒరువనుక్కు అడిమైప్పట్టిరుప్పతానతు వరుత్తమాకవన్రో ఉలకిల్ కాణప్పడానిన్ఱతు; ఆకవే అతు హేయమన్రో;

మూ.—౨౩. అన్ద నియమ మిల్లై, ఉకన్దవిషయత్తుక్కు శేషమా యిరుక్కై యిరుప్పు సుఖమాక కాణ్గైయాలే.

౨౪. అకారత్తిలే కల్యాణ గుణఙ్గళై చ్చొల్లుకైయాలే ఇన్ద శేషత్వముమ్ గుణత్తాలే వన్దతు.

మ-వ్యా.—రుక్కుమవర్కళ్ పణ్ణుమ్ ప్రశ్నత్తైయనువదిక్కిఱార్ *శేషత్వమ్ దుఃఖరూపమాకవన్ఱో నాట్టిల్ కాణ్గిఱతెన్నిల్ * ఎన్ఱు. ౨౨.

౨౩. అతుక్కుత్తర మరుళిచ్చెయ్కిఱార్ *అన్దనియమమిల్లై* ఎన్ఱుతుడఙ్గి. అతావతు - నాడుతన్నిలే "పణిమిఱ్ఱిరువరుళ్" ఇత్యాదిప్పడియే అభిమతవిషయత్తుక్కు శేషమాయిరుక్కు మిరుప్పుసుఖరూపమాక కాణ్గైయాలే, శేషత్వమాకిల్ దుఃఖరూపమాయిరుక్కు మెన్గిఱ నియమమిల్లైయెన్గై. ౨౩.

౨౪. అభిమతవిషయత్తిల్ శేషత్వమ్ సుఖమాకిఱతు - అవ్విషయత్తిల్ గుణమడియాకవన్దతాకైయాలేయన్ఱోవెన్న వరుళిచ్చెయ్కి

(అణ్.) హేయమాన శేషత్వత్తై విధిక్కలామోవెన్నిల్ ; అడిమైప్పట్టిరుప్పదెల్లామ్ వరుత్తమ్' ఎన్ఱు ఒరునియమమ్ కిడైయాతు; అభిమతవిషయఙ్గళిలే అడిమైప్పట్టిరుప్పతానతు పేరిన్బమాక ఉలకిల్ కాణప్పడానిన్ఱతు. * సంవాహయామి చరణావుత పద్మతామ్రౌ * ఎన్ఱు దుష్యన్తన్ శకున్తలైయైనోక్కి చ్చొల్లుకిఱాన్. 'ఉన్ కాల్కళై ఎన్ మడియిలే ఇట్టుక్కొణ్డు ఇనిమైయాక ప్పిడిక్కట్టుమా? ఆలవట్టమ్ పణిమాఱట్టుమా?' ఎన్ఱిప్పడి అభిమతవిషయఙ్గళైనోక్కి అవరవర్కళ్ ఉళ్కనిన్దుశొల్లువదు జగత్ప్రసిద్ధమ్. ఆకవే ఉకప్పుణ్డాన విషయఙ్గళిల్ అడిమైప్పడువతు ఆనన్దమాయిరుక్కైయాలే 'శేషత్వమ్ దుఃఖరూపమ్' ఎన్ఱు నియమమిల్లైయెన్ఱతాయిఱ్ఱు. ౨౨, ౨౩.

మూ.—౹౨౹. శేషత్వమే ఆత్మావుక్కు స్వరూపమ్.

మ-వ్యా.—ఙార్ *అకార త్తిలే* ఎన్ఱుతుడఙ్గి. అతావతు-ఈశ్వరనుడైయ రక్షకత్వప్రతిపాదకమాన అకార త్తిలే అన్దరక్షణోపయోగియాన కల్యాణగుణఙ్గళై చ్చొల్లుకైయాలే ఈశ్వరవిషయమాన ఇన్ద శేషత్వముమ్ అన్దగుణఙ్గళడియాక వన్దతెన్ఱై. ఆకైయాల్ ఇతువుమ్ సుఖరూపమాయిరుక్కక్కడవతైయిల్లై యెన్ఱు కరుత్తు. ౹౨౪.

౹౨౹. ఆనాల్ ఔపాధికమానవితు స్వరూపమన్ఱేయెన్న వరుళిచ్చెయ్కిఱార్ * శేషత్వమే ఆత్మావుక్కు స్వరూపమ్ * ఎన్ఱు. అతావతు - ఉకన్ద విషయ త్తిల్ ఇతిఃక్ సుఖరూపత్వత్తుక్కు గుణకృతత్వత్తై హేతువాకచ్చొల్లుకైయాలే అన్ద గుణకృతత్వ మిఙ్గు ముణ్డెన్నుమిడత్తుక్కుచ్చొన్న విత్తనై యొళ్ళియ, అర్థస్థితియై నిరూపిత్తాల్, "స్వత్వమా

(అణ్.) ౹౨౪. అడిమైప్పట్టిరుప్పతు సుఖరూపమాకవుమ్ ఉలకత్తిల్ కాణ్గిఱతెన్బతు వాస్తవమే; తాఙ్ ఉకక్కుమిడత్తిల్ ఏదో శిల గుణఙ్గళ్ ఇరుప్పతాక ఎణ్ణువదనాలన్ఱో అఙ్గు అడిమైరసిక్కిఱను; ఇఙ్గు అప్పడియుణ్డోవెన్న; "అకార త్తిలే కల్యాణగుణఙ్గళై చ్చొల్లుకైయాలే ఇన్ద శేషత్వముమ్ గుణత్తాలే వన్దతు" ఎన్గిఱార్. అకారమానతు ఎమ్బెరుమాఙ్ రక్షకనెన్నుమిడత్తై చ్చొల్లుకిఱతెన్ఱు కీళ్రే నిరూపిక్కప్పట్టతు. ఏవం చ, రక్షణత్తిఱ్కు వేణ్డియ కల్యాణగుణఙ్గళుమ్ శొల్లప్పట్టనవాతలాల్ భగవద్విషయత్తిలుణ్డాకిఱ శేషత్వముమ్ గుణప్రయుక్తమే ఎన్ఱు అఱియలామ్. ఆకవే ఇనువుమ్ సుఖరూపమాకవే యిరుక్కుమెన్ఱతాయిఱ్ఱు. ౹౨౪.

౹౨౹. శేషత్వమ్ గుణప్రయుక్తమెన్నుమ్పక్ష త్తిల్ ఔపాధికమ్ ఎన్ఱతాకవన్ఱో తేఱినిన్ఱతు; అప్పోతు ఇతు స్వరూపమాకమాట్టాతేమెన్న, శేషత్వమే ఆత్మావుక్కు స్వరూపమెన్గిఱార్. ఉలకత్తార్

మూ.—౫౬. శేషత్వమిల్లాతపోతు స్వరూపమిల్లై.

౫౭. ఆత్మాపహారమావతు స్వతన్త్ర్యమెన్గిఱ నినైవు; స్వతన్త్ర్యమామ్బోతు ఇల్లైయాయ్‌విడుమ్.

మ-వ్యా.—త్మని సఞ్జాతం స్వామిత్వం బ్రహ్మణిస్థితమ్” “ఆత్మదాస్యం హరేస్స్వామ్యం స్వభావం చ సదాస్మర” “దాసభూతాస్స్వతస్సర్వే హ్యాత్మానః పరమాత్మనః। నాన్యథా లక్షణం తేషాం బన్ధే మోక్షే తథైవచ” ఇత్యాదికళిలే ఇత్తై ఆత్మావుక్కు స్వాభావికమాక చ్చొల్లుకైయాలే శేషత్వమే ఆత్మావుక్కు స్వరూపమెన్గై. ౫౫.

౫౬. శేషత్వమేయెన్ఱు అవధరిప్పానేన్, జ్ఞానానన్దస్వరూపమాన ఆత్మవస్తువుక్కు అల్లాతపోతుమ్ స్వరూపమిల్లైయోవెన్న వరుళిచ్చెయ్‌కిఱార్ * శేషత్వమిల్లాతపోతు స్వరూపమిల్లై * ఎన్ఱు. ౫౬.

౫౭. శేషత్వమిల్లాతపోతు ఆత్మాపహారరూపమాన స్వాతన్త్ర్య బుద్ధినడక్కైయాలే, స్వరూపమళిన్దు విడుమెన్నుమత్తై దర్శిప్పిక్కిఱార్ మేలిరణ్డువాక్యత్తాలే * ఆత్మాపహారమావతు * ఎన్ఱుతుడఙ్గి. అతావతు - “ యోన్యథా సన్తమాత్మాన మన్యథా ప్రతిపద్యతే। కిం తేన న కృతం పాపం చోరేణాఽఽత్మాపహారిణా” ఎన్ఱు సర్వపాప

(అణ్.) ఉకన్దవిషయఙ్గళిల్ అడిమైప్పడువదై సుఖరూపమాగ నినైప్పతానతు అఙ్గేయుళ్ళగుణఙ్గళ్ కారణమాక-ఎన్ఱు ఒరుపేచ్చువన్దపడియాలే, అవ్వణ్ణమాకవే ఇఙ్గుమ్ గుణఙ్గళుణ్డు ఎన్ఱు శొల్లినన్ఱే తవిర, వస్తుస్థితియై నోక్కినాల్ శేషత్వమే ఆత్మావుక్కు స్వరూపమెన్ఱు శాస్త్రఙ్గళిల్ అఱుతియిడప్పట్టిరుక్కిఱతెన్గై. ౫౫.

౫౬, ౫౭. ‘ శేషత్వమే ఆత్మావుక్కు స్వరూపమ్ ’ ఎన్బానేన్ ? జ్ఞానానన్దస్వరూపనాగ చ్చొల్లప్పడుకిన్ఱ ఆత్మావుక్కు శేషత్వ

మ-వ్యా.-మూలమాకచ్చొన్న ఆత్మాపహారమావతు - తన్ స్వరూపమ్ స్వతన్త్రమెన్గిఱ ప్రతిపత్తి; స్వతన్త్రమామళవిల్ "అసన్నేవ" ఎన్గిఱ పడియే స్వరూపమ్ ఇల్లైయాయ్ విడుమెన్గై. ఆకైయాల్, శేషత్వమిల్లాతపోతు స్వరూపమిల్లైయెన్న తట్టిల్లైయెన్ఱు కరుత్తు.

ఆక, ప్రకృత్యర్థమాన ఈశ్వరనుడైయ కారణత్వముమ్, ధాత్వర్థమాన రక్షకత్వముమ్, అర్థబలత్తాల్ వన్ద శ్రియఃపతిత్వముమ్, ప్రత్యయసిద్ధమాన చేతనశేషత్వ ప్రతిసమ్బన్ధియాన శేషత్వముమాకిఱ అకారార్థత్తై యరుళిచ్చెయ్తారాయిఱ్ఱు. ౫౭.

(అణ్.) మిల్లాతపోతుమ్ స్వరూపమిల్లైయోవెన్న, ఇల్లైయెన్ఱు నిష్కర్షిక్కిఱార్. శేషత్వమిల్లైయెన్ఱాల్ తన్ స్వరూపమ్ స్వతన్త్రమ్ ఎన్ఱు నినైత్తపడియాయిఱ్ఱు; ఇన్ద నినైవుతాన్ ఆత్మాపహారక్కళవు ఎనప్పడుకిఱతు. అన్ద ఆత్మాపహారన్దాన్ సకలపాపఙ్గళుక్కుమ్ వేర్ప్పఱ్ఱాగచ్చొల్లప్పట్టుళదు. తన్నై స్వతన్త్రనెన్ఱు నినైత్తపోతే స్వరూపమ్ ఇల్లైయాయ్విడుమ్. ఆకవే, 'శేషత్వమిల్లాతపోతు స్వరూపమిల్లై' ఎన్ఱతు కల్వెట్టాయిఱ్ఱు. ఆక ఇవ్వళవుమ్ అకారార్థమ్ అరుళిచ్చెయ్యప్పట్టతాయిఱ్ఱు. ౫౬, ౫౭.

౫౮. ప్రణవత్తిల్ ముతల్పదమాన అకారత్తిఱ్కు అర్థమరుళిచ్చెయ్తు తలైక్కట్టియపిన్ నడువిల్పదమాన ఉకారత్తిఱ్కు అర్థమరుళిచ్చెయ్య త్తొడఙ్కుమాకిఱతు. ఉకారత్తిఱ్కు అవధారణమ్ అర్థమ్. (ఏవ) ఎన్ఱిరున్దాల్ ఎన్న అర్థమ్ కొళ్ళక్కూడుమో అన్ద అర్థమే ఉకారత్తిఱ్కు క్కొళ్ళవేణుమ్. వేదత్తిల్ ఏవకారస్థానత్తిలేయే ఉకారత్తై ప్రయోగిప్పతు వழక్కమాగక్కాణ్గిఱతు. * తదేవాగ్నిస్తద్వాయుస్తత్సూర్యస్తదు చన్ద్రమాః * ఎన్ఱుమ్, * తదేవభూతం తదు భవ్యమా ఇదమ్ * ఎన్ఱుముళ్ళ స్థలఙ్గళ్

మూ.—౫౮. స్థానప్రమాణత్తాలే ఉకారమవధారణార్థమ్,

మూ.—౫౯. ఇత్తాల్ పిఱర్కన్ఱు శేషమన్ఱెన్గిఱతు.

మ-వ్యా.—౫౮. అనన్తరమ్ మధ్యమాక్షరమాన ఉకారత్తుక్కర్థ మరుళిచ్చెయ్‌వతాక ఉపక్రమిక్కిఱార్ * స్థానప్రమాణత్తాలే ఉకార మవధారణార్థమ్ * ఎన్ఱు. అతావతు - "తదేవ భూతంతదు భవ్యమా ఇదమ్" ఎన్ఱుమ్, "తదేవాగ్నిస్తద్వాయుస్తత్సూర్యస్తదు చన్ద్రమాః" ఎన్ఱు మిత్యాదికళిలే ఏవకారస్థానత్తిలే ఉకారత్తై ప్రయోగిక్కక్కాణ్గై యాలే, స్థానప్రమాణత్తాలే ఉకారమ్ అవధారణత్తై యర్థమాకవుడై త్తాయిరుక్కుమెన్గై. ౫౮.

౫౯. అవధారణత్తుక్కర్థమ్ అయోగవ్యవచ్ఛేదమాతల్, అన్య యోగవ్యవచ్ఛేదమాతలాకైయాలే, ఇవ్వవధారణత్తాల్ శొల్లుకిఱ తేతెన్నవరుళిచ్చెయ్‌కిఱార్ * ఇత్తాల్ పిఱర్కన్ఱు శేషమన్ఱెన్గిఱతు *

(అరు.) కాణత్తక్క. ఇప్పడిప్పట్ట స్థానప్రమాణత్తైక్కొణ్డు ఉకారత్తిఱ్కు అవధారణమ్ అర్థమాకక్కొళ్ళక్కుఱైయిల్లై.

స్థానప్రమాణమావతు "ఉద్దేశ్యవిధేయ సమర్పకపదద్వయ మధ్యే ఉపస్థితత్వమ్ స్థానత్వమ్" ఎన్బర్ శాస్త్రజ్ఞర్. ఇన్ద లక్షణమ్ * తదేవాగ్నిః * తదుచన్ద్రమాః * ఇత్యాది స్థలఙ్గళిలుమ్, ఓమ్ ఎన్గిఱ ప్రకృత స్థలత్తిలుమ్ సమన్వయమడైయక్కాణలామ్. ఆకవే, లుప్త చతుర్థియినాలే శొల్లప్పట్ట శేషత్వమానతు అకారవాచ్యనాన ఎమ్బెరుమాన్ విషయత్తిల్ మాత్రమే ఎన్ఱతాయిఱ్ఱు. ౫౮.

౫౯. అవధారణత్తినాల్ శిలఇడఙ్గళిల్ అయోగవ్యవచ్ఛేదమ్ ఫలిక్కుమ్; శిలఇడఙ్గళిల్ అన్యయోగవ్యవచ్ఛేదమ్ ఫలిక్కుమ్. 'శఙ్గు వెళుత్తనిఱముడైయతే' ఎన్ఱాల్ ఇవ్విడత్తు అవధారణమ్ అయోగ వ్యవచ్ఛేదత్తైక్కాట్టుమ్. అతావతు, 'శఙ్గిల్ వెణ్ణిఱమ్ ఇరుక్కవే ఇరు

ను-వ్యా.—ఎన్ఱు. అతావతు-అవధారణవాచకమాన ఇవ్వుకారత్తాల్, కీళ్ ఈశ్వర శేషమాకచ్చొన్న ఇవ్వాత్మవస్తు అన్యర్క్కు- శేషమన్ఱె న్నుమిడత్తై చ్చొల్లుకిఱతెన్నై.

చతుర్థియాలే ఈశ్వరశేషత్వమ్ ప్రతిపాదితమాకచ్చెయ్తే, అన్యశేషత్వమ్ ప్రస్తుతమామోవెన్నిల్ లోకత్తిలే ఒరువనుక్కు- శేషమాన గృహక్షేత్ర పుత్త్రదాసాదికళ్ వేఱేయుమ్ శిలర్క్కు- శేష

(అణ్.) క్కు-అతు, ఎన్ఱు కాట్టుకిఱవిను అయోగవ్యవచ్ఛేదమాకుమ్. ‘వెణ్మైనిఱమ్ శఙ్ఖిల్ తవిర వేఱొన్ఱిల్ ఇల్లై’ ఎన్బతానాల్ ఇతు అన్యయోగవ్యవచ్ఛేదమాకుమ్. అప్పడిచ్చొల్ల ప్రసక్తియిల్లామైయాలే అఙ్గు అన్యయోగ వ్యవచ్ఛేదమెన్న ప్రసక్తియిల్లై. అయోగవ్యవచ్ఛేదమేయుళ్ళతు. ‘అర్జుననే విల్వల్లాన్’ ఎన్ఱాల్, విల్వల్లమై అర్జుననుక్కు-త్తవిర వేఱొరువనుక్కిల్లై ఎన్ఱు కాట్టప్పడువతాల్ ఇఙ్గు అన్యయోగవ్యవచ్ఛేదమ్ కొళ్ళప్పడుమ్. ప్రకృతత్తిల్ ఉకారత్తిఱ్కు- అర్థమాక చ్చొల్లప్పట్ట అవధారణమ్ అన్యయోగవ్యవచ్ఛేదత్తైయే కాట్టినిఱ్కుమ్. చేతనర్క్కు- క్కు-అప్పడుమ్ శేషత్వమానతు ఎమ్బెరుమాన్ విషయత్తిలేయన్ఱి మఱ్ఱొరువర్ విషయత్తిలే అన్ఱు ఎన్ఱతాకత్తేఱినిఱ్కుమ్. * పృథివ్యామేవ గన్ధః * ఎన్ఱుశొన్నాల్ మణమెన్నిఱ గుణమ్ పృథివియిల్ తవిర వేఱొన్ఱిల్ ఇల్లైయెన్ఱుకాట్టి అన్యయోగ వ్యవచ్ఛేదమ్ తేఱుకిఱాప్పోలే ఇఙ్గుమ్ ‘మకారార్థో జీవః ఈశ్వరస్యైవ శేషః’ ఎన్ఱతాకి, ‘చేతనన్ ఎమ్బెరుమానొరువనుక్కే శేషప్పట్టవన్ పిఱర్క్కు ఉరియవనల్లన్’ ఎన్ఱు అన్యయోగవ్యవచ్ఛేదమే తేఱినిఱ్కుమ్.

లుప్తచతుర్థియాలే ‘ఎమ్బెరుమానుక్కు- శేషభూతన్’ ఎన్నుమిడమ్ తెరివిక్కప్పడానిఱ్కు, వేఱొరువనుక్కు- శేష భూతనా అల్లనా

మూ.—౬౦. పెరియపిరాట్టియార్కు శేషమెన్నిలతెన్నుమ్ శొల్లువర్కళ్.

మ-వ్యా.-మాయిరుక్కక్కైయాలే అప్పడిప్పట్ట అన్యశేషత్వమ్ ఇన్దస్థలత్తిలువర్ణ్డో వెన్నొరు శఙ్కైయుదిక్కుమిత్తే; ఆకైయాలే తాదృశమానఅన్యశేషత్వమ్ ఇజ్గిల్లై యెన్నుమిడత్తై ప్రతిపాదిక్కిఱతు ఉకారమ్.

౬౦. అజ్జనన్ఱిక్కే, ఇవ్వుకారత్తాలే లక్ష్మీశేషత్వమ్ శొల్లుకిఱతెన్బారు ముణ్డెన్గిఱార్ * పెరియపిరాట్టియార్కు శేషమెన్గిఱతెన్నుమ్ శొల్లువర్కళ్ * ఎన్ఱు. అతావతు - "అకారశ్చిత్స్వరూపస్య విష్ణోర్వాచక ఇష్యతే। ఉకారశ్చిత్స్వరూపాయా శ్శ్రియోవాచీ తథా విభుః। మకారస్తు తయోర్దాస ఇతి ప్రణవలక్షణమ్" ఎన్ఱుమ్, "అకారేణోచ్యతే విష్ణు స్సర్వలోకేశ్వరో హరిః॥ ఉద్ధృతా విష్ణునా లక్ష్మీ రుకారేణోచ్యతే సదా। మకారస్తు తయోర్విప్ర శ్రీనారాయణయో స్సదా। ఆత్మన శ్శేషభూతస్య వాచక శ్శ్రుతిచోదితః" ఎన్ఱుమ్ ఇత్యా

(అణ్.) ఎన్గిఱ విచారత్తిత్కే ఉదయమిల్లామలిరుక్కైయిల్ అన్యశేషత్వత్తై యెడుత్తుక్కళిక్క వేణుమోవెన్ఱు శిలర్శఙ్కిప్పర్కళ్; ఉలకత్తిల్ ఒరువనుక్కు శేషప్పట్టవస్తువే మఱ్ఱొరువనుక్కుమ్ శేషప్పట్టిరుక్కిఱపడియై నామ్ గృహమ్ క్షేత్రమ్ పుత్రర్ దాసర్ ముతలానవిషయజ్గళిలే కాణానిన్ఱో మాకైయాలే, అప్పడిప్పట్ట అన్యశేషత్వమ్ ఇజ్గుముణ్డోవెన్ఱు శఙ్కైయుణ్డాక ప్రసక్తియిరుక్కైయాలే ఎడుత్తుక్కళిప్పతు పొరున్దుమెన్ఱు కొళ్క. గ౯.

౬౦. ఉకారత్తిఱ్కు అవధారణమెన్నుమ్పొరుళ్ కీళ్ శొల్లప్పట్టతు; అజ్జనన్ఱిక్కే లక్ష్మీయెన్గిఱ పొరుళుమ్ శిలర్కూఱువతుణ్డు; భగవచ్ఛాస్త్రత్తిల్ ఉకారత్తిఱ్కు లక్ష్మీ అర్థమెన్ఱుమ్, భగవానుక్కుమ్ చేతనర్ శేషభూతర్ ఎన్ఱు ప్రణవత్తినాల్ శొల్లప్పడుకిఱతు ఎన్ఱుమ్ స్పష్టమాన వచనజ్గళ్ కాణప్పడుకైయాలే అత్తైయడియొఱ్ఱి

సూ.—౬౧. అతిలుమ్ అన్య శేషత్వమ్ కఴిక్కైయే ప్రధానమ్.

మ-వ్యా.—దికళాలే భగవచ్ఛాస్త్రత్తిలే అకారత్తై భగవద్వాచకమాకవుమ్, ఉకారత్తై లక్ష్మీవాచకమాకవుమ్, మకారత్తై తదుభయ శేషభూత జీవవాచకమాకవుమ్ శొల్లుకైయాలే, ఉకారత్తై అవధారణ వాచకమాకక్కొళ్ళాతే లక్ష్మీవాచకమాకక్కొణ్డు ఇవ్వుకారత్తాలే పెరియ పిరాట్టియార్క్కు శేషమెన్గిఱతెన్ఱుమ్ నిర్వహిప్పర్కళెన్గై. ౬౦

౬౧. అత్తైప్పఱ్ఱవుమ్ పూర్వయోజనైయే ముఖ్యమెన్ను మత్తైయరుళిచ్చెయ్కిఱార్ (అతిలుమన్య శేషత్వమ్ కఴిక్కైయే ప్రధానమ్) ఎన్ఱు. అతావతు-పెరియపిరాట్టియార్క్కు శేషమాకైయాకిఱ వతిలుఙ్గాట్టిల్ కీఴ్చ్చొన్న భగవచ్ఛేషత్వత్తుక్కు విరోధియాన అన్య శేషత్వమ్ కఴిక్కైయే ప్రధానాపేక్షితమెన్గై. ౬౧.

(అణ్.) "ఉకారత్తాలే పెరియపిరాట్టియార్క్కు శేషభూతనెన్గిఱతు" ఎన్ఱు నిర్వహిప్పారుముళర్. అకారత్తిలే అర్థాత్ లక్ష్మీసంబన్ధమ్ అనుసన్ధిక్కవేణ్డా, ఉకారత్తిల్ స్పష్టమాకవే లక్ష్మీశేషత్వమ్ అర్థమాక అనుసన్ధిక్కప్పడలామ్ ఎన్ఱతాయిఱ్ఱు. ఇతు శిల ఆచార్యర్కళుడైయ నిర్వాహమ్. ౬౦.

౬౧. ఉకారత్తిఱ్కు ప్పెరియ పిరాట్టియారై అర్థమాకక్కొణ్డు నిర్వహిప్పతిలుమ్ కాట్టిల్ మున్దుఱనిర్వహిత్తపడి అవధారణత్తై అర్థమాకక్కొళ్వతే శిఱక్కుమ్. అవ్వర్థన్దాన్ ముఖ్యమాక అపేక్షితమ్. అకారత్తిలేయే లక్ష్మీసంబన్ధమ్ సిద్ధిత్తువిడ వఴియుణ్డు; అన్య శేషత్వమ్ కఴియుమ్పడియాన అవధారణప్పొరుళ్ కొళ్వతఱ్కుప్పాఙ్గాన ఇడమ్ వేఱు ఇల్లామైయాలే ఉకారత్తిలే అతనైక్కొళ్వతుతాన్ నన్ఱు. ౬౧.

మూ.—౬౨. దేవర్కళుక్కు శేషమాన పురోడాశత్తై నాయ్క్కిడుమాపోలే, ఈశ్వరశేషమాన ఆత్మవస్తువై సంసారికళుక్కు శేషమాక్కుకై.

మ-వ్యా.—౬౨. అన్యశేషత్వమ్ ఇప్పడి క్రూరమో వెన్న, అతిన్ క్రౌర్యత్తై సదృష్టాన్తమాక వరుళిచ్చెయ్కిఱార్ (దేవర్కళుక్కు) ఎన్తుతుడఙ్గి. అతావతు-ఆరాధ్యరాన ఇన్ద్రాదిదేవర్కళుక్కు భోగ్యతయా శేషమాకక్కల్పితమానపురోడాశత్తై, దర్శన స్పర్శనాదికళుక్కు అసహ్యమామ్పడి నిహీనమా యిరుక్కుఱ నాయ్క్కిడుమాపోలే యిరుప్పతొన్రు, ప్రాప్తశేషియాన ఈశ్వరనుక్కు శేషమాన ఆత్మవస్తువై సర్వప్రకారత్తాలుమ్ హేయరాన సంసారికళుక్కు శేషమాక్కుకై యెన్గై.

(అణ్.) ౬౨. అన్యశేషత్వత్తై అవశ్యమ్ కழిత్తేతీరవేణ్డుమ్పడి అతు అవ్వళవు కొడియతో వెన్నిల్, మికవుమ్ కొడియతేయామ్. వకుత్త శేషియాన ఎమ్బెరుమానుక్కు ఉరియతాన ఆత్మవస్తువై, పలపడియాలుమ్ హేయరాన సంసారికళుక్కు శేషప్పడుత్తువతు ఎతుపోన్తతెన్రాల్, * వానిడై వాழுమవ్వానవర్క్కు మఱైయవర్ వేళ్వియిల్ వకుత్త అవి*ఎన్నుమాప్పోలే ఇన్ద్రన్ ముతలియ దేవర్కళుక్కు భోగ్యమాయ్ శేషమాక క్కల్పిక్కప్పట్టతాన హవిస్సై అతినిహీన జన్తువాన నాయ్క్కు ఇడువతు పోన్తతాకుమ్.

ఆకవే, ఇవ్వళవు క్రూరమాన అన్యశేషత్వత్తై కழిక్క వేణ్డియతు అత్యావశ్యకమాకైయాలే ఉకారత్తిల్కు ప్పిరాట్టియై ప్పొరుళాకక్కొళ్వతిల్కాట్టిలుమ్, అన్యశేషత్వత్తై కழిప్పతఱ్కుఉప్పాన అవధారణత్తై ప్పొరుళాకక్కొళ్వతే యుక్తమెన్తతాయిఱ్ఱు. ౬౨.

మూ.—౬౩. భగవచ్ఛేషత్వత్తిలుమన్యశేషత్వమ్ కழிక్కైయే ప్రధానమ్.

౬౪. “ మఱన్దుమ్పుఱన్తొழாమాన్దర్ ” ఎన్గైయాలే.

మ-వ్యా.—౬౩. ఇప్పడి క్రూరమాన అన్యశేషత్వమ్ కழிక్కైయే ఆత్మావుక్కు ప్రధానాపేక్షితమెన్ఱు కీழ்చ్చొన్న వర్థత్తై స్థిరీకరిక్కిఱార్ (భగవచ్ఛేషత్వత్తిలు మన్యశేషత్వమ్ కழிక్కైయే ప్రధానమ్) ఎన్ఱు. అతావతు - లక్ష్మీశేషత్వత్తిలుజ్గాట్టిల్ ప్రధానమెన్ఱవళవేయన్ఱు, భగవాన్ఱనక్కు శేషమాయిరుక్కు మతిలుజ్గాట్టిల్ అన్యవిషయత్తిల్ శేషత్వమ్ కழிక్కైయే ఆత్మావుక్కు ప్రధానాపేక్షితమెన్గై. ౬౩.

౬౪. ఇతుక్కు ప్రమాణమ్ కాట్టుకిఱార్ (మఱన్దుమ్ పుఱన్తొழாమాన్దర్ ఎన్గైయాలే) ఎన్ఱు. అతావతు - యమకిజ్కరసంవా

(అణ్.) ౬౩. అఱుపత్తోరావతు చూర్ణైయిల్ తెరివిక్కప్పట్ట అర్థమ్మీణ్డుమ్ స్థిరమాక నిగమిక్కప్పడుకిఱతు. కీழ் ఉపపాదిత్తపడి అత్యన్తమ్ క్రూరమాన అన్యశేషత్వమ్ కழிక్కైయే ఆత్మావుక్కు మికవుమ్ ముఖ్యమాదలాల్, ఎమ్బెరుమానుక్కు శేషప్పట్టిరుప్పతిలుమ్ కాట్టిల్ పిఱర్ పక్కలిల్ శేషప్పడాతిరుక్కైయే అత్యన్తముద్దేశ్యమ్. ఉకారత్తిఱ్కు లక్ష్మీశేషత్వత్తై అర్థమాక చ్చొల్వతిఱ్కాట్టిలుమ్ అవధారణత్తై అర్థమాకక్కొళ్వతు ముఖ్యమ్ - ఎన్గిఱ ఇవ్వళవేయన్ఱు; భగవచ్ఛేషత్వత్తిలుమ్ కాట్టిల్ అన్యశేషత్వమ్ కழிక్కైతాన్ అవశ్యాపేక్షితమాన అర్థమ్ ఎన్ఱతాయిఱ్ఱు. ౬౩.

౬౪. కీழ்చ్చొన్న విషయత్తుక్కు ఒరు ప్రమాణమ్ కాట్టవేణుమేయెన్న, * మఱన్దుమ్ పుఱమ్తొழாమాన్దర్ * [నాన్ముకన్ తిరువన్దాది ౬౮.] ఎన్గిఱ తిరుమழிశైప్పిరాన్ పాశురమే ఇతఱ్కుచ్చిఱన్ద ప్రమాణమెన్ఱు కాట్టప్పడుకిఱతు. శ్రీవిష్ణుపురాణత్తిల్ (3-౭-౧౪).

మ-వ్యా.-దత్తై త్తిరుమఴిశైప్పిరాన్ అరుళిచ్చెయ్త "తిఱమ్బేల్ మిన్ కణ్డీర్" ఎన్గిఱపాట్టిలే భాగవతలక్షణమ్ శొల్లుకిఱవళవిల్, "తిరువడి తన్నామమ్ మఱన్దుమ్ పుఱన్దొఴువామాన్దర్" ఎన్ఱు-స్వామియుడైయ తిరు నామత్తై మఱన్దార్కళాకిలుమ్ మఱ్ఱొరు విషయత్తిల్ శేషవృత్తి పణ్ణాతవర్కళ్ ఎన్ఱు శొల్లుకైయాలే మెన్నై. ౬౮.

(అణ్.) *స్వపురుషమభివీక్ష్య పాశహస్తం వదతి యమః కిల తస్య కర్ణమూలే । పరిహర మధుసూదనప్రపన్నాన్ ప్రభురహమన్యనృణాం న వైష్ణవానామ్ * ఎన్గిఱ శ్లోకత్తిర్కు మొఴిపెయర్ప్పాక త్తిరుమఴిశైప్పిరాన్ * తిఱమ్బేల్ మిన్ కణ్డీర్ తిరువడితన్నామమ్ మఱన్దుమ్ పుఱన్దొఴువామాన్దర్ - ఇఱైఞ్జియుమ్ శాదువరాయ్ ప్పోతుమిన్గళెన్ఱాన్ నమనుమ్ తన్ తూతువరైక్కూవిచ్చెవిక్కు * ఎన్ఱ పాశురత్తై అరుళిచ్చెయ్తార్. ఇతిల్ * తిరువడి తన్ నామమ్మఱన్దుమ్ పుఱన్దొఴువామాన్దర్ * ఎన్ఱతు మికవుమ్ సారమానతు. 'అడి' ఎన్ఱుమ్ 'అడికళ్' ఎన్ఱుమ్ 'తిరువడి' ఎన్ఱుమ్ స్వామిక్కువాచకమ్. స్వామియాన ఎమ్బెరుమానుడైయ తిరునామత్తై మఱన్దిరున్దాలు మిరుక్కలామ్; (అతావతు) భగవద్భజనత్తై త్తవిర్న్దిరున్దాలు మిరుక్కలామ్; పుఱమ్తొఴుకై [అతావతు అన్యశేషత్వమ్] ఆకాతు ఎన్బతు ఇఴుక్కాట్టప్పట్టతు. ఒరుత్తి తన్ కణవనిడత్తిల్ విద్వేషప్పట్టిరున్దాలు మిరుక్కలామ్. నాళడైవిల్ ఆనుకూల్యమ్ విళైయక్కూడుమ్. వేఱుపురుషనిడత్తిల్ అన్బుకొణ్డాల్ అవద్యమాకుమే; అతుపోలవామ్. శ్రీవిష్ణుపురాణత్తిల్ పరాశరమహర్షి * మధుసూదనప్రపన్నాన్ * ఎన్ఱతై ఆఴ్వార్ * మఱన్దుమ్ పుఱన్దొఴువామాన్దర్ * ఎన్ఱ శొల్లాలే మొఴిపెయర్త్తిరుక్కైయాలే అన్యశేషప్పడామలిరుక్కు మవే భాగవతర్కళైన్నై

మూ.—౬౫. ఇత్తాల్ తనక్కుమ్ పిఱర్క్కుమ్ ఉరిత్తన్ని఩్ఱు.

మ. వ్యా.—౬౫ ఈశ్వర శేషమాన వాత్మ వస్తువుక్కు స్వ శేషత్వ పర శేషత్వఙ్గళిరణ్డుమ్ అన్య శేషత్వమాకైయాలే ఉభయత్తైయు మివ్వుకారమ్ కழிక్కి఩ తెన్ఱు శొల్లి నిగమిక్కి఩ార్ (ఇత్తాల్ తనక్కుమ్ పిఱర్క్కుమ్ ఉరిత్తన్ని఩ఙ్ఱు) ఎన్ఱు. అతావతు - అన్య శేషత్వ నివర్తకమాన ఇవ్వుకారత్తాలే అన్యరిల్ అన్యతమత్వ మవిశిష్టమాకైయాలే ఇవ్వాత్మ వస్తు తనక్కుమ్ ఉరిత్తన్ఱు, తన్నైయొழிన్ద సంసారికళుక్కుమ్ ఉరిత్తన్ఱు ఎన్ను మిడమ్ శొల్లుకి఩తెన్నై. ఆక, ఉకారార్థత్తై యరుళిచ్చెయ్తారా యిఱ్ఱు.　　౬౫.

(అణ్.) క్కు఩ప్పిరుమ్ ఎన్ఱు సిద్ధిక్కిన్ఱతు. ఆకవే ఇసద్ప్రాపుర త్తినాల్, భగవచ్ఛేషత్వత్తి఩ాట్టిలుమ్ అన్య శేషత్వమ్ కழிకైయే ముఖ్యమెన్ను మిడమ్ మూదలిక్కప్పట్టతాయిఱ్ఱు.　　౬౪.

౬౫. "అన్య శేషత్వమ్ కழிకై" ఎన్బతు వ్యాఖ్యానిక్కప్పడుకి఩తు. ఇవ్వాత్మవస్తువానతు తన్నైయొழிన్ద సంసారికళుక్కు ఉరిత్తన్ఱు ఎన్బతుమాత్తిరమ్ పొరుళల్ల; 'తనక్కుమ్ ఉరిత్తన్ఱు, పిఱర్క్కుమ్ ఉరిత్తన్ఱు' ఎన్గి఩వరైయిల్ పొరుళ్ పట్టునిఱ్కుమ్. అన్యర్ ఎన్ఱు శొన్నాల్ అన్యరిల్ తానుమ్ శేర్న్దవనేయాకైయాలే తనక్కుమ్ పిఱర్క్కుమ్ ఉరిత్తన్ఱు ఎన్బతు తా఩ అన్య శేషత్వమ్ కழிకైయావతు. స్వ శేషత్వత్తై కழிప్పతఱ్కాక త్తనియే ఒరు ప్రయాసమ్ అనపేక్షితమ్. అన్య శేషత్వత్తై కழிక్కి఩ ఉకారత్తిలేయే స్వ శేషత్వముమ్ అర్థాత్ కழிయుణ్డాతెన్ఱతాయిఱ్ఱు. ఆక ఇవ్వళవుమ్ ఉకారార్థమ్ శొల్లిముడిక్కప్పట్టతు.　　౬౫.

సూ.—౬౬. మకారమ్ ఇరుపత్తఞ్జామక్షరమాయ్ జ్ఞానవాచియుమాయిరుక్కైయాలే ఆత్మావైచ్చొల్లుకిఱతు.

మ-వ్యా.—౬౬. అనన్తరమ్ తృతీయాక్షరమాన మకారార్థత్తై యరుళిచ్చెయ్కిఱార్ (మకారమ్) ఎన్ఱుతుడఙ్గి. అతావతు-"భూతాని చ కవర్గేణ చవర్గేణేన్ద్రియాణిచ। టవర్గేణ, తవర్గేణ జ్ఞానగన్ధాదయస్తథా। మనఃపకారేణైవోక్తం ఫకారేణ త్వహఙ్కృతిః। బకారేణ భకారేణ మహాన్ ప్రకృతిరుచ్యతే। ఆత్మా తు స మకారేణ పఞ్చవింశః ప్రకీర్తితః" ఎన్ఱిఱపడియే పృథివ్యాది ప్రకృత్యన్తమాన ఇరుపత్తునాలు తత్త్వత్తుక్కుమ్ వాచకమాయిరున్దుళ్ళ కకారాది భకారాన్తమాన ఇరుపత్తునాలు అక్షరముమ్పోలన్ఱిక్కే, మకారమ్ ఇరుపత్తఞ్జామక్షరమాయ్, "మన - జ్ఞానే" ఎన్ఱిఱధాతువిలే యాతల్, "మను - అవబోధనే" ఎన్ఱిఱ ధాతువిలేయాతల్ నిష్పన్నమాకైయాలే, జ్ఞానవాచియుమా యిరుక్కైయాలే, "పఞ్చవింశోఽయం పురుషః" "పఞ్చవింశ ఆత్మా భవతి" ఎన్ఱిఱపడియే పఞ్చవింశకనాయ్, "విజ్ఞానాత్మా పురుషః"

(అణ్.) ౬౬. ఇనిప్రణవత్తిల్ మూన్ఱావతు అక్షరమాన మకారత్తిన్ పొరుళ్ వివరిక్కప్పడుకిఱతు. అక్షరరాశియిల్ (హల్లెழுత్తుక్కళిల్) ఒవ్వొరు అక్షరత్తినాలుమ్ ఒవ్వొరు తత్వమ్ కూఱప్పడువతాకచ్చొల్లివరుమడైవిల్ కకారమ్ముతల్ భకారమ్ వరైయిలులుళ్ళ ఇరుపత్తునాలు అక్షరఙ్గళాలుమ్*పొఙ్గైమ్బులనుమ్ పొఱియైన్దుమ్ కరుమేన్దిరియమైమ్బూతమ్ ఇఙ్గివ్వుయిరేయ్ పిరకిరుతి మానాఙ్గార మనఙ్గళే* ఎన్నప్పట్ట ఇరుపత్తునాన్గు తత్వఙ్గళ్ కూఱప్పట్టనవాకవుమ్, ఇరుపత్తైన్దావదు అక్షరమాన మకారమానతు ఇరుపత్తైన్దావతు తత్వమాన జీవాత్మావై చ్చొల్లుకిఱతాకవుమ్ శొల్లియిరుక్కిఱతు. అన్ఱియుమ్ మకారమానతు * మన -జ్ఞానే * (అల్లతు) * మను - అవబోధనే * ఎన్ఱిఱ

మూ.—౬౭. ఇతుతాన్ సమష్టివాచకమ్.

౬౮. జాత్యేకవచనమ్.

మ-వ్యా.—"విజ్ఞాతారమరే కేన విజానీయాత్" ఎన్గిఱపడియే జ్ఞానస్వరూపనుమాయ్ జ్ఞానగుణకనుమాయిరుక్కిఱ ఆత్మావైచ్చొల్లుకిఱతెన్గై.

౬౭. కీళ్చ్చొన్న శేషత్వమ్ సర్వసాధారణమాకైయాలే త్రివిధాత్మవర్గత్తైయు మితిలే శొల్లవేణ్డుకైయాలే యరుళిచ్చెయ్కిఱార్ (ఇతుతాన్ సమష్టివాచకమ్) ఎన్ఱు. అతావతు ఇప్పడి - ఆత్మవాచకమానఇమ్మకారన్దాన్ ఆత్మసమష్టిక్కువాచకమెన్గై. ౬౭.

౬౮. ఏకవచనమ్ సమష్టివాచకమామో వెన్గిఱ శఙ్కైయిలే యరుళిచ్చెయ్కిఱార్ (జాత్యేకవచనమ్) ఎన్ఱు. అతావతు - వ్రీహిసమూహత్తైచ్చొల్లుకిఱవర్, "ఇతు ఒరునెల్" ఎన్ఱాల్ అన్ద ఏకవచనమ్ జాతిపరమానాప్పోలే ఇతువుమ్ ఆత్మజాతిపరమాన ఏకవచనమెన్గై. ౬౮.

(అణ్.) ధాతువిలిరున్దు నిష్పన్నమానతాకైయాలుమ్, జ్ఞానస్వరూపనుమాయ్ జ్ఞానత్తైయే గుణమాకవుడైయనుమాన ఆత్మావైచ్చొల్లిన్ఱాకిఱతు. ౬౬.

౬౭, ౬౮. ప్రణవత్తిలుళ్ళ మకారమానతు ఏకవచనాన్తమాయిరుక్కైయాలే ఒరు ఆత్మావైత్తానే శొల్లుమ్; ఇఙ్గేశొల్లప్పడుకిఱ భగవచ్ఛేషత్వమ్ ఒరు ఆత్మావుక్కు ఉళ్ళతాకత్తానే ఇతనాల్ తేఱుమ్. అతుపోరున్దుమో? బద్ధర్ ముక్తర్ నిత్యర్ ఎన్ఱు శొల్లప్పడుకిఱ ఆత్మవర్గఙ్గళ్ మూన్ఱిలుముళ్ళ సకలాత్మాక్కళుక్కుమన్ఱో భగవచ్ఛేషత్వమ్ లక్షణమాకవుళ్ళతు. ఇఙ్గు ఏకవచనమే ఉళ్ళపడియాలే అతు ఎఙ్ఙనే పోరున్దుమ్? ఎన్ఱు శఙ్కైయుణ్డాక, ఇతు జాత్యేకవచనమాకైయాలే ఆత్మసముదాయఙ్గళెల్లావఱ్ఱైయుమ్ శొల్లక్కుఱైయిల్లైయెన్ఱు

సూ.—౬౯. ఇత్తాల్ ఆత్మా జ్ఞాతావెన్ఱు దేహత్తిల్ వ్యావృత్తి శొల్లిఱ్ఱాయిఱ్ఱు.

సూ.—౭౦. దేహత్తిల్ వ్యావృత్తి తత్త్వశేఖరత్తిలే శొన్నోమ్.

మ-వ్యా.—౬౯. ఇమ్మకారత్తాల్ ఆత్మావినుడైయ ఎవ్వాకారమ్ శొల్లుకిఱతెన్న వరుళిచ్చెయ్కిఱార్ (ఇత్తాల్) ఎన్ఱుతుడఙ్గి. అతావతు-పఞ్చవింశాక్షరమాయ్, జ్ఞానవాచియుమాయిరున్నుళ్ళ ఇమ్మకారత్తాలే, శేషత్వాశ్రయమాన ఆత్మా జ్ఞానాశ్రయభూతనానవనెన్ఱు, అచేతనమాన దేహత్తిఱ్కాట్టిల్ ఆత్మావిన్ వ్యావృత్తి శొల్లిఱ్ఱాయిఱ్ఱెన్నై. ౬౯.

౭౦. "దేవోహమ్" "మనుష్యోహమ్" "స్థూలోహమ్" "కృశోహమ్" ఎన్ఱు దేహత్తిలే అహంబుద్ధి వ్యవహారఙ్గళ్ నడవానిఱ్క-,

---

(అణ్.) నిర్ణయిక్కప్పడుకిఱతు. "అస్మిన్ ఆపణే ఛత్రం విక్రీయతే" [ఇన్ద కడైయిల్ కుడై విఱ్కప్పడుకిఱతు] ఎన్ఱాల్, ఛత్రమ్ ఎన్ఱ ఏకవచనత్తినాల్ ఒరుకుడై తాన్ విఱ్కప్పడుకిఱతెన్ఱు పొరుళ్ పడుమో? అన్ద ఏకవచనమ్ జాతిపరమ్ ఎన్ఱు కొళ్ళప్పడువతుపోల్ ఇఙ్గుమ్ (మ్) ఎన్నిఱ ఏకవచనమ్ ఆత్మజాతిపరమ్ ఎన్ఱతాయిఱ్ఱు. ౬౭, ౬౮.

౬౯. ఆత్మావుక్కు శేషత్వమ్ జ్ఞాతృత్వమ్ ఆనన్దిత్వమ్ ముతలాకవుళ్ళ ధర్మఙ్గళిల్ ఇప్పోతు మకారత్తినాల్ ఎవ్విదమాన ధర్మమ్ శొల్లప్పట్టతెన్నిల్, ఇరుపత్తైన్దావతు అక్షరమాయుమ్ జ్ఞానత్తైచ్చొల్లుమతాయు మిరుక్కిన్ఱ ఇన్ద మకారత్తినాల్ ఆత్మావిన్ జ్ఞానాశ్రయత్వమ్ శొల్లప్పడుకిఱతు. ఇతు శొన్నతనాల్ ఎన్నతేఱుకిఱతెన్నిల్, అచేతనమాన దేహత్తిఱ్కాట్టిల్ ఆత్మా విలక్షణ మెన్ను మిడమ్ తేఱుకిఱతు. ౬౯.

౭౦. దేహమే ఆత్మావెన్ఱుమ్ దేహత్తిఱ్కాట్టిల్ వేఱుపట్ట ఆత్మా ఇల్లైయెన్ఱుమ్ శిలర్ వాదిక్కిన్ఱార్కళే; అప్పడియిరుక్క ఆత్మా

మూ.—౨౧. మణత్తైయుమ్ ఒళియైయుఙ్గొణ్డు పూవైయుమ్ రత్నత్తైయుమ్ విరుమ్బుమాపోలే శేషమెన్నా త్మావై యాదరిక్కిఱతు; అల్లాతపోతు "ఉయిరినాల్ కుఱైవిలమ్" ఎన్గిఱపడియే త్యాజ్యమ్. అతు తోన్ఱ శేషత్వత్తై చ్చొల్లి, పిన్నై ఆత్మావై చ్చొల్లుకిఱతు.

మ-వ్యా.—అహమర్థభూతనాన ఆత్మా దేహత్తిలే వ్యావృత్తనెన్ఱు శొల్లుకిఱపడి తానెజ్ఞనే యెన్నవరుళిచ్చెయ్కిఱార్ (దేహత్తిల్ వ్యావృత్తి తత్త్వశేఖరత్తిలే శొన్నోమ్) ఎన్ఱు. అతావతు - అనేకహేతుక్కళాలే దేహత్తినుడైయ అనాత్మత్వత్తై సాధియానిన్ఱుకొణ్డు ఆత్మావినుడైయ తద్వ్యావృత్తియై తత్త్వశేఖరమాకిఱ ప్రబన్ధత్తిలే వ్యక్తమాకచ్చొన్నోమ్, అతిలే కణ్డు కొళ్వతెన్గై. ౨౦.

౨౧. ధర్మిస్వరూప కథనపూర్వకమాక తద్ధర్మమాన శేషత్వత్తై చ్చొల్లుకై ప్రాప్తమాయిరుక్క, ఇప్పిణవన్దన్నిలే ప్రథమమ్ శేషత్వత్తై చ్చొల్లి పిన్నై ఆత్మావై చ్చొల్లువానెన్నెన్గిఱ శఙ్కైయిలే, అప్పడి శొల్లుకైక్కు హేతువై యరుళిచ్చెయ్కిఱార్ (మణత్తైయుమ్ ఇత్యాది వాక్యత్రయత్తాలే). అతావతు - మణత్తుక్కాశ్రయమెన్ఱు పూవై విరు

(అణ్.) దేహత్తిఱ్కాట్టిల్ వేఱుపట్టవనెన్ఱు ఎప్పడినిర్వహిక్క ముడియుమెన్న, ఇతైప్పఱ్ఱిన విరివు ఇవ్విడత్తిల్ వైత్తుక్కొళ్ళవిల్లై; ఏఱ్కనవే తత్త్వశేఖరమెన్నుమ్ పెరియగ్రన్థత్తిల్ అతు మికవుమ్ విరివాక విచారిత్తు ముడిక్కప్పట్టుళ్ళతు; అఙ్గేకణ్డుకొళ్వతు ఎన్ఱారాయిఱ్ఱు. ౨౦.

౨౧. ధర్మియిన్ స్వరూపత్తై మున్నమ్ శొల్లి, పిఱకు అతన్ ధర్మత్తై చ్చొల్లువతు ముఱైమై. ప్రకృతత్తిల్ అన్దరీతియిలే శొల్లువతానాల్ (ఇన్దప్రణవత్తిలే) మున్నే ఆత్మావైచ్చొల్లి పిన్నే శేషత్వత్తై చ్చొల్లవేణుమ్; అఙ్ఙనేశొల్లామల్ మున్నమ్ శేషత్వత్తైచ్చొల్లి పిన్నై

మ వ్యా. మ్బుమాపోలేయుమ్, ఒళిక్కాశ్రయమెన్ఱు రత్నత్తై విరుమ్బు మాపోలేయుమ్ శేషత్వత్తుక్కాశ్రయ మెన్ఱాయిఱ్ఱు ఆత్మావైయాదరి క్కిఅతు. శేషత్వాశ్రయమల్లాతపోతు "ఉయిరినాల్ కుఱైవిలమ్" ఎన్ఱు-భగవచ్ఛేషత్వ రహితమాన ఆత్మావాల్ అపేక్షైయుడై యోమల్లో మెన్గిఅపడియే త్యాజ్యనాయ్ విడుమిత్తనై ; ఇప్పడి యిరున్దుళ్ళ శేష త్వత్తై నూఱ్ఱమ్ తోఱ్ఱ శేషత్వత్తై మున్దుఅచ్చొల్లి, పిన్నై ఆత్మావై చ్చొల్లిఱ్ఱైన్నై. ౭౧.

(అణ్.) మకారత్తాలే ఆత్మావైచ్చొల్లి యిరుక్కిఅతే, ఇతఱ్కు ఎన్న కారణమ్? ఎన్న, అతుశొల్లుకిఅతు. లోకత్తిల్ పుష్పత్తై విరుమ్బుకిఅవర్ అతు సుగన్ధముడైయతు ఎన్గిఅ కారణత్తైయిట్టే విరుమ్బుకిఆాప్పోలవుమ్, రత్నత్తై విరుమ్బుకిఅవర్ అతు ఒళియుడైయతు ఎన్గిఅకారణత్తై యిట్టే విరుమ్బుకిఆాప్పోలవుమ్ ఆత్మావై విరుమ్బుకిఅతుమ్ శేషత్వమెన్గిఅ శెల్వత్తై యిట్టేయాకుమ్. అన్ద శెల్వత్తిఱ్కు ఆత్మా ఆశ్రయమల్లావిడిల్ అవ్వాత్మా త్యాజ్యనేయాకిఆాఱ. అజ్గనే కణ్డతుణ్డోవెన్నిల్, * తడమ్ పునల శడైముడియర్ తనియొరుకూఅమర్న్దుఱైయుమ్ ఉడమ్బుడై యార్ కవరాత ఉయిరినాల్ కుఱైవిలమే * [తిరువాయ్మొழி ౪ - ౮ - ౧౦] ఎన్ఱ ఆழ்వార్ పాశురమ్ కాణ్బతు. ఎమ్బెరుమానుక్కు ఉఅుప్పల్లాత ఆత్మా తొలైన్దుపోకట్టుమెన్బతు ఇప్పాశురత్తిన్ తాత్ప ర్యమ్. ఆళవన్దారుమ్ స్తోత్రరత్నత్తిల్ * తవ శేషత్వవిభవాద్బహి ర్భూతం నాథ క్షణమపి సహే యాతు శతధావినాశం తత్సత్యం మధు మథన! విజ్ఞాపనమిదమ్ * ఎన్ఱరుళిచ్చెయ్తార్. అఱివుడైయార్ ఇజ్గనే పేశుమ్బడి కీఴాకవుళ్ళ శేషత్వత్తిన్ ఉఱైప్పుతోఱ్ఱువతఱ్కా కవే శేషత్వత్తై మున్దుఅమున్నమ్ శొల్లి పిన్నై ఆత్మావై చ్చొన్నతు.

మూ.—౭౨. ఆక, ప్రణవత్తాల్- “కణ్ణపురమొన్ఱుడైయానుక్కడియేన్ నొరువర్క్కురియేనో” ఎన్గిఱపడియే జీవ పరసమ్బన్ధమ్ శొల్లిఱ్ఱు.

మ వ్యా. ౭౨. పదత్రయాత్మకమాన ఇప్పిరణవత్తాల్ శొల్లిత్తలెక్కట్టినవర్థత్తై యరుళిచ్చెయ్కిఱార్ (ఆక వెన్ఱు తుడఙ్గి). అతావతు- కీఴ్చ్చొన్న ఎల్లావఱ్ఱాలుమ్, ప్రణవత్తాల్, “కణ్ణపురమొన్ఱుడైయానుక్కు” ఎన్ఱు చతుర్థ్యన్తమాన అకారార్థత్తైయుమ్, “అడియేన్” ఎన్ఱు - శేషత్వాశ్రయ వాచియాన మకారత్తిలర్థత్తైయుమ్, “ఒరువర్క్కురియేనో” ఎన్ఱు - అన్యశేషత్వ నివర్తకమాన ఉకారార్థత్తైయుమ్ శొల్లానిన్ఱుకొణ్డు, ప్రణవార్థత్తై యనుసన్ధిత్త తిరుమఙ్గైయాఴ్వార్ శ్రీసూక్తిప్పడియే, జీవ పరర్కళుక్కుణ్డాన శేషశేషిభావసమ్బన్ధత్తై చ్చొల్లిఱ్ఱెన్గై. ౭౨.

(అరు.) ౭౨. ఆకఇవ్వళవుమ్ ప్రణవత్తిన్ పొరుళ్ వివరిక్కప్పట్టతాయిఱ్ఱు. ప్రణవత్తిన్ పిణ్డితార్థమ్ ఎన్న వెనిల్ అతుశొల్లుకిఱతు ఇప్పోతు. జీవాత్మావుక్కుమ్ పరమాత్మావుక్కు ముళ్ళ శేషశేషిత్వ రూపమాన సమ్బన్ధమ్ ప్రణవత్తినాల్ శొల్లప్పట్టతాయిఱ్ఱెన్ఱుకొళ్క. ఇతఱ్కు చ్చార్పాక * కణ్ణపురమొన్ఱుడైయానుక్కడియేన్ ఒరువర్క్కురియేనో * ఎన్గిఱ తిరుమఙ్గైయాఴ్వారరుళిచ్చెయల్ అనుసన్ధిక్కప్రాప్తమ్. ఇన్దచ్చన్దై ప్రణవమే వడివెడుత్తతు పోన్ఱుళ్ళతు. ‘కణ్ణపుర మొన్ఱుడైయానుక్కు’ ఎన్ఱతనాల్ (లుప్తచతుర్థీ విభక్తికమాన) అకారత్తిన్ అర్థమ్ శొల్లిఱ్ఱు. ‘అడియేన్’ ఎన్ఱతనాల్ శేషత్వత్తిఱ్కు ఆశ్రయమాన వస్తువైచ్చొల్లుమతాన మకారత్తిన్ అర్థమ్ శొల్లిఱ్ఱు. ఒరువర్క్కు ఉరియేనో, ఎన్ఱతనాల్ అన్యశేషత్వత్తై క్కఴిక్కుమతాన ఉకారత్తిన్ అర్థమ్ శొల్లిఱ్ఱు. ఆకవే ఇన్దచ్చన్దై ప్రణవమాక అనుసన్ధిక్కప్పడుమ్. ౭౨.

మూ.—23. ఇత్తాల్ - "తామరైయాళ్ కేళ్వనొరువనైయే నోక్కు-ముణర్వు" ఎన్ఱతాయిత్ఱు.

మ-వ్యా.-23. ఇన్నముమ్, పొయ్కైయారుడైయ దివ్యసూక్తియిలే శేషత్వప్రతిసంబన్ధి ఒరుమిథున మెన్నుమిడమ్తోన్ఱ ఇన్ద జీవపరసంబన్ధత్తై యరుళిచ్చెయ్కిఱార్ (ఇత్తాల్ తామరైయాళ్ కేళ్వన్) ఎన్ఱు తొడఙ్గి. అతావతు - ఇప్ప్రణవత్తాల్, తామరైయాళ్ కేళ్వనెన్ఱు - అకారవాచ్యనాయ్ శేషత్వప్రతి సంబన్ధియాన శ్రియఃపతియైయుమ్, ఒరువనైయే నోక్కు-మెన్ఱు - చతుర్థ్యుకారఙ్గళాల్ శొల్లుకిఱ అనన్యార్హశేషత్వ ప్రయుక్తమాన ఆత్మావినుడైయ తదేకపరత్వత్తైయుమ్, ఉణర్వెన్ఱు అన్ద శేషత్వాశ్రయమాక మకారత్తాల్ శొల్లప్పట్ట

(అర్.) 23. "రక్షిక్కు-మ్పోతు పిరాట్టిసన్నిధి వేణ్డుకైయాలే ఇతిలే శ్రీసంబన్ధము మనుసన్ధేయమ్" ఎన్ఱు కీళే అరుళిచ్చెయ్తతఱ్కు- ఇణఙ్గ దివ్యదమ్పతికళే శేషత్వప్రతిసంబన్ధి యెన్నుమిడమ్ తోన్ఱ జీవపర సంబన్ధమ్ అరుళిచ్చెయ్యప్పడుకిఱతు. * ఒణ్ తామరైయాళ్ కేళ్వనొరువనైయే నోక్కు-ముణర్వు * ఎన్గిఱ పొయ్కైయాళ్వార్ పాశురత్తై క్కొణ్డుమ్ ప్రణవత్తిన్ పొరుళై అనుసన్ధిక్క-లామ్. 'తామరైయాళ్ కేళ్వన్' ఎన్నతనాల్ అకారవాచ్యనాయ్ శేషత్వప్రతిసంబన్ధియాన శ్రియఃపతి శొల్లిత్ఱు. 'ఒరువనైయే నోక్కు-మ్' ఎన్నతనాల్, చతుర్థియాలుమ్ ఉకారత్తాలుమ్ శొల్లప్పడుకిఱ అనన్యార్హశేషత్వప్రయుక్తమాన ఆత్మావిన్ తదేకపరత్వమ్ శొల్లిత్ఱు. 'ఉణర్వు' ఎన్నతనాల్, అన్ద శేషత్వత్తుక్కు- ఇరుప్పిడమాక మకారత్తినాల్ శొల్లప్పట్ట జ్ఞానైకనిరూపణీయమాన ఆత్మవస్తు శొల్లిత్ఱు. ఆకవే, లక్ష్మీసంబన్ధముమ్ తోన్ఱుమ్పడియాక ప్రణవార్థత్తై అనుసన్ధిక్క-వేణ్డిల్

మూ.—౨౪. అకారత్తాలుమ్ మకారత్తాలుమ్ రక్షకనైయుమ్ రక్ష్యత్తైయుమ్ శొల్లిర్ఱు; చతుర్థియాలుమ్ ఉకారత్తాలుమ్ రక్షణహేతువాన ప్రాప్తియైయుమ్ ఫలత్తైయుమ్ శొల్లిర్ఱు.

మ-వ్యా.-జ్ఞానైకనిరూపణీయనాన ఆత్మావైయుమ్ శొల్లుకిఱ సూక్తియిప్పడియే జీవపరసంబన్ధమ్ శొల్లిర్ఱాయిర్ఱైన్ఱై. ౨౩.

౨౪. అకారత్తిల్ ప్రత్యయార్థ ప్రధానమాక ప్రణవార్థత్తై యోజిత్తార్కీళ్; అతిల్ ధాత్వర్థప్రధానమాక ప్రణవత్తుక్కు ఇన్నము మొరు యోజనైయరుళిచ్చెయ్కిఱార్ (అకారత్తాలుమ్) ఎన్ఱుతుడఙ్గి. అతావతు-అకారత్తాలే రక్షకనాన ఈశ్వరనైచ్చొల్లిర్ఱు, మకారత్తాలే తద్రక్ష్యమాన ఆత్మవస్తువైచ్చొల్లిర్ఱు, చతుర్థియాలే రక్షైక్కుక్కు హేతువాన శేషత్వమాకిఱ ప్రాప్తియైచ్చొల్లిర్ఱు. ఇప్పడి రక్షిక్కుఱ

(అణ్.) పొయ్కైయార్ వారుడైయ ఇన్ద ప్పాశురత్తై అనుసన్ధిక్కలామెన్ఱతాయిర్ఱు. ౨౩.

౨౪. కీళ్ ఎళుపత్తిరణ్డావతు చూర్ణికైయిలుమ్ ఎళుపత్తు మూన్ఱావతు చూర్ణికైయిలుమ్ ప్రణవత్తిన్ సారమాన పొరుళ్ ఒరువాఱు తొకుత్తుక్కాట్టప్పట్టతు. అకారత్తిన్మేల్ ఏఱికిడక్కిన్ఱ లుప్త చతుర్థీవిభక్తియిన్ అర్థమాన శేషత్వత్తై ప్రధానమాగ వైత్తు అన్ద త్తొకుత్తల్ కాట్టప్పట్టతు. ఇప్పోతు ధాతువిన్ అర్థత్తై ప్రధానమాక వైత్తు ప్రణవత్తిఱ్కు ఇన్నముమ్ ఒరు సారార్థయోజనై కాట్టప్పడుకిఱతు. అకారమానతు * అవ—రక్షణే * ఎన్గిఱ ధాతువిలిరున్దు నిష్పన్నమాన తొకైయాలే అన్ద ధాతువిన్ అర్థమాన రక్షణత్తై ప్రధానమాక వైత్తు ప్రణవసారార్థమ్ తొకుత్తు

మూ.—౭౫. ఇనిమేల్ ప్రణవత్తై వివరిక్కిఱతు.

మ-వ్యా.-తఱ్కు ఫలమ్ ఇవ్వాత్మవస్తు అత్తలైక్కనన్యార్హమాక వినియోగప్పడుకైయాకైయాలే అవ్వనన్యార్హ శేషత్వవాచియాన ఉకారత్తాలే రక్షణఫలత్తై చ్చొల్లిఱ్ఱైనే.

ఆక ఇమ్మన్త్రత్తిల్ ప్రథమపదమాన ప్రణవార్థత్తై యరుళిచ్చెయ్తారాయిఱ్ఱు. ౭౪.

౭౫. ఇని, మేలిఱ్పదజ్ఞళుక్కుమ్ అర్థమరుళిచ్చెయ్వతాకమన్త్రశేషముమితుక్కు వివరణమాయిరుక్కుమ్పడియై మున్దుఱ వరుళిచ్చెయ్కిఱార్ (ఇనిమేల్ ప్రణవత్తై వివరిక్కిఱతు) ఎన్ఱు. "ఇవ్విడత్తిల్

(అణ్.)ఉరైక్కప్పడుకిన్ఱ తైన్నై. ఎజ్ఞనేయెన్నిల్, అకారత్తాలే రక్షకనాన ఎమ్బెరుమానై చ్చొల్లిఱ్ఱు. మకారత్తాలే అన్ద ఎమ్బెరుమానాలే రక్షిక్కప్పడ వేణ్డియదాన ఆత్మవస్తువై చ్చొల్లిఱ్ఱు. ‘ఇవర్ నమక్కు శేషప్పట్టవర్’ ఎన్గిఱ కారణత్తాలేయే రక్షిక్కవేణ్డుదలాల్, రక్షిక్కైక్కు హేతువాన శేషత్వమాకిఱ ప్రాప్తియై చతుర్థియాలే శొల్లిఱ్ఱు. ఇప్పడి రక్షిప్పతఱ్కు ఫలమ్ ఇన్ద ఆత్మవస్తువానతు అత్తలైక్కే వినియోగప్పడుకైయాకైయాలే అన్ద అనన్యార్హ శేషత్వత్తై చ్చొల్లువతాన ఉకారత్తాలే రక్షణప్రయోజనమ్ శొల్లిఱ్ఱు. ఆక ప్రణవత్తాలే-రక్షకవస్తువుమ్ రక్షణీయవస్తువుమ్ రక్షణహేతువుమ్ రక్షణప్రయోజనముమాకిఱ నాన్గుమ్ శొల్లప్పట్టన వెన్ఱతాయిఱ్ఱు. ౭౪.

౭౫. మన్త్రశేషమెన్నప్పడుకిఱ నమఃపద నారాయణాయ పదఙ్గళుక్కు ఇని అర్థమరుళిచ్చెయ్య ప్పోకిఱారాయ్, అన్ద మన్త్రశేషమానతు ప్రణవత్తిఱ్కు వ్యాఖ్యానరూపమ్ ఎన్ఱు మున్నమ్ శొల్లప్పడుకిఱతు. మూలత్తిలుళ్ళ శొఱ్కళై యెడుత్తు ప్పొరుళ్ వివరిప్పదన్ఱో వ్యాఖ్యానమెన్ఱు కూఱప్పడుకిఱతు; ప్రణవత్తిలుళ్ళ ఒరు శొల్లైయు

మూ.—౭౬. ఉకారత్తై వివరిక్కిఱతు నమస్సు, అకారత్తై వివరిక్కిఱతు నారాయణపదమ్; మకారత్తై వివరిక్కిఱతు చతుర్థి; నారపదమెన్నుమ్ శొల్లువర్‌కళ్.

మ-వ్యా.—వివరణమాకిఱతు, ప్రస్తుతమానవర్థత్తుక్కు ఉపయుక్తమాన వర్థత్తైచ్చొల్లిక్కొణ్డు పూర్వోక్తమానవర్థత్తై విశదీకరిక్కై" ఎన్ఱు దీపప్రకాశత్తిలుమ్, "ఉక్తార్థవిశదీకారయుక్తార్థాన్తరబోధనమ్। మతం వివరణం తత్ర మహితానాం మనీషిణామ్" ఎన్ఱు రహస్యత్రయార్థ వివరణ క్రమమరుళిచ్చెయ్‌త ప్రబన్ధత్తిలుమ్, వివరణలక్షణత్తై జీయరరుళిచ్చెయ్‌తారిఱే. ౭౫.

౭౬. వివరిక్కిఱపడితాం నెఙ్ఙనేయెన్న వరుళిచ్చెయ్‌కిఱార్ (ఉకారత్తై వివరిక్కిఱతు నమస్సు) ఎన్ఱు తొడఙ్గి. అతావతు - అన్యశేషత్వత్తైక్కఴిక్కిఱవిడత్తిల్ అన్యరిలే అన్యతమనాక చ్చొల్లప్పట్ట

(అణ్.) మెడుత్తు మన్త్రశేషమ్ వ్యాఖ్యానిత్తిరుక్కవిల్లైయే; అప్పడి యిరుక్క "ఇనిమేల్ ప్రణవత్తై వివరిక్కిఱతు" ఎన్ఱు ఎఙ్ఙనే శొల్లలామెన్ఱు శిలర్ శఙ్కిక్కక్కూడుమ్. కేణ్మిన్; మూలత్తిలుళ్ళ పదఙ్గళై యెడుత్తు అర్థవివరణమ్ శెయ్యావిట్టాలుమ్, ప్రస్తుతమాన అర్థత్తుక్కు ఉపయుక్తమాన అర్థత్తైచ్చొల్లిక్కొణ్డు మున్నేశొన్న అర్థత్తై విశదప్పడుత్తుకైయుమ్ వివరణమాతలాల్ 'ప్రణవత్తై మన్త్రశేషమ్ వివరిక్కిఱతు' ఎన్నత్తట్టిల్లై. ప్రణవత్తిల్ తొకుత్తురైక్కప్పట్ట అర్థమానతు మేలిరణ్డుపదఙ్గళిల్ మికవుమ్ విళక్కమాకక్కాట్టప్పడుకిఱతెన్క.

౭౬. మన్త్రశేషమానతు ప్రణవత్తై వివరిక్కిఱతెన్ఱు కీఴే శొన్నపడి ఇన్నత్తై ఇన్నతు వివరిక్కిఱతెన్ఱు ఇప్పోతు విళక్కిక్కాట్టప్పడుకిఱతు. [ఉకారత్తై వివరిక్కిఱతు నమస్సు.] ఎప్పడియెన్ఱాల్, అవధారణార్థకమాన ఉకారమానతు అన్యశేషత్వత్తైక్కఴిక్కిఱ

మ-వ్యా-త్తై వెళియాక చ్చొల్లిక్క-ఴిక్కైయాలే ఉకారత్తై వివరిక్కి-అతు నమస్సు; రక్షకనాన వీశ్వరనుడైయ స్వరూపత్తైయుమ్, రక్ష్యభూత చేతనాచేతనఙ్గళైయుమ్, రక్షణోపయోగియాన గుణాదికళైయుమ్, రక్షణప్రకారత్తైయుమ్, విశదమాక చ్చొల్లుకైయాలే అకారత్తై వివరిక్కి-అతు నారాయణపదమ్; "నాకిఞ్చిత్కు-ర్వత శ్శేషత్వమ్" "అకిఞ్చిత్క-రస్య శేషత్వానుపపత్తిః" ఎన్గిఱపడియే కిఞ్చిత్కా-ర మిల్లాతపోతు శేషత్వసిద్ధియిల్లామైయాల్, తత్సిద్ధిక్కు-ఉప్పాన కిఞ్చిత్కా-రత్తై ప్రతిపాదిక్కి-అ చతుర్థి, శేషత్వాశ్రయమాన ఆత్మవస్తువై చ్చొల్లుకిఱ మకారత్తై వివరిక్కి-అతు. మకారవాచ్యనాన ఆత్మానినుడైయ

(అణ్.) దెన్ఱు షున్నమే శొల్లిన్ఱార్; అన్యశేషత్వత్తిల్ స్వశేషత్వముమ్ శేర్న్దతాకైయాలే అదై వెళిప్పడైయాగ ఎడుత్తు క-ఴిక్కి-అ నమస్సానతు ఉకారత్తై వివరిత్తతాకిఱతు.

[అకారత్తై వివరిక్కి-అతు నారాయణపదమ్.] నారాయణపదమానతు రక్షకనాన ఎమ్బెరుమానుడైయ స్వరూపత్తైయుమ్, రక్షిక్క-ప్పడుమ్ వస్తువాన చేతనాచేతనఙ్గళైయుమ్ రక్షిక్కైక్కు- ఆవశ్యకఙ్గళాన గుణమ్ ముతలానవైకళైయుమ్, రక్షిక్కి-అ ప్రకారత్తైయుమ్ విశదమాగ చ్చొల్లుకిఱతాకైయాలే అతు అకారత్తై వివరిక్కి-అతాయిన్ఱు.

[మకారత్తై వివరిక్కి-అతు చతుర్థీ.] ఏత్తేనుమొరు కిఞ్చిత్కా-రమ్ శెయ్యాతవళవిల్ శేషత్వమ్ సిద్ధిక్క-మాట్టాతాకైయాలే అతు సిద్ధిప్పతఱ్కు-ఉప్పాన కిఞ్చిత్కా-రత్తై త్తెరివిక్కు-మతాన (వ్యక్త) చతుర్థీయానతు - శేషత్వత్తిఱ్కు- ఆశ్రయమాన ఆత్మవస్తువై చ్చొల్లుకిఱ మకారత్తై వివరిక్కి-అతాయ్త్తు. [నారపదమెన్ఱుమ్ శొల్లువర్కళ్.] మకారార్థమాన ఆత్మా నిత్యర్ ఎన్బతైయుమ్, ఏకరూపర్ ఎన్బతై

మూ.—౭౭. అఙ్ఞైవే నివరియాతొఴికిఱతు, విరోధిపోయనుభవిక్క-వేణ్డుకైయాలే.

మ-వ్యా.—నిత్యత్వమ్ ఏకరూపత్వమ్ బహుత్వమ్ తుడక్కమానవర్రై ప్రతిపాదిక్కైయాలే మకారత్తై వివరిక్కిఱతు నారపదమెన్ఱుమ్ శొల్లువర్కళైన్నై. ౭౬.

౭౭. అక్షరక్రమత్తిలే వివరియాతే వ్యుత్క్రమమాక వివరిప్పా నెన్నెన్న వరుళిచ్చెయ్కిఱార్ (అఙ్ఞైవే) ఎన్ఱు తుడఙ్గి. అతావతు-అక్షరక్రమత్తిలే వివరియాతొఴికిఱతు - అకార వివరణమాన నారాయణ

(అణ్.) యుమ్, బహు ఎన్బతైయుమ్ నారపదమ్ వివరిక్కిన్ఱతాకైయాలే మకారత్తై వివరిక్కిఱతు నారపదమెన్ఱుమ్ శొల్లువర్కళ్. ఆత్మావినుడైయ నిత్యత్వ బహుత్వ ఏకరూపత్వాదిగళ్ నారపదత్తాలే ఎఙ్ఙనే తెరికిన్ఱన వెన్ఱాల్, * రిజ్ - క్షయే * ఎన్గిఱ ధాతువిలిరున్దు (ర) ఎన్ఱాకిఱతు; నశిక్కక్కూడియతు ఎన్ఱు అర్థమ్. (నర) ఎన్ఱాల్ నశిక్కామల్ నిత్యమా యిరుక్కక్కూడియతెన్గై. ఆకవే నిత్యత్వమ్ తెరిన్దతు. సమూహమ్ ఎన్గిఱ అర్థత్తిల్ అణ్ ప్రత్యయమ్ వన్దు (నార) ఎన్ఱు ఆనమైయాలే బహుత్వమ్ తెరిన్దతు. ఇఙ్ఙనమే మఱ్ఱుమ్ కణ్డుకొళ్వతు. ౭౬.

౭౭. ప్రణవత్తిల్ అకార ఉకార మకారఙ్గళ్ వరిశైయాగ ఇరుక్కుమ్బోతు అన్ద వరిశైక్రమత్తిలేయే మన్త్రశేషమ్ వివరణమ్ శెయ్యలాకాతో ? క్రమమ్ తప్పి వివరణమ్ శెయ్తిరుప్పతాకవన్ఱో కీర్ప్రే నిరూపిక్కప్పట్టతు. ఏన్ ఇప్పడి అఙ్ఞైవుకెడ వివరిక్కవేణుమెన్నిల్, కేణ్మిన్ ; వరిశైక్రమమాగ వివరిప్పతాయిరున్దాల్, అకారత్తై వివరిప్పదాన నారాయణపదమ్ మున్దుఱమున్నమ్ ఇరుక్కవేణ్డుమ్ ఎన్ఱతాకిఱతు. అప్పడియిల్లై యెన్బతు వాస్తవమే. అకారవివరణమాన

మూ.—౭౮. నమస్సు "న" ఎన్నుమ్, "మః" ఎన్నుమ్, ఇరణ్డుపదమ్.
౭౯. "మః" ఎన్గిఱవిత్తాల్ తనక్కురియనెన్గిఱతు, "న" ఎన్ను అత్తైత్తవిర్క్కిఱతు.

మ-వ్యా.—పదత్తిల్ భగవదనుభవత్తుక్కు విరోధియాన అహఙ్కార మమకారాదికళ్ నమస్సాలేకళియుణ్డుపోయ్ పిన్నై యనుభవిక్క వేణ్డుకైయాలే యెన్గై. ౭౭.

౭౮. ఇని మధ్యమపదమాన నమస్సుక్కు అర్థమరుళిచ్చెయ్వతాక, అతిల్ అవాన్తరపదభేదత్తై యరుళిచ్చెయ్కిఱార్ (నమస్సు న ఎన్నుమ్ మః ఎన్నుమ్ ఇరణ్డుపదమ్) ఎన్ను. ౭౮.

౭౯. ఇవ్విరణ్డు పదఙ్గళుక్కు మర్థమేతెన్న వరుళిచ్చెయ్కిఱార్ (మః ఎన్గిఱవిత్తాల్) ఎన్ను తుడఙ్గి. అతావతు - "మః" ఎన్ను షష్ఠ్యన్త

(అణ్.) అన్ద నారాయణపదత్తిల్ ఉడ్డాక వేణ్డియ భగవదనుభవత్తుక్కు ఇడైచ్చువరాన అహఙ్కారమ్ మమకారమ్ ముతలానవైకళ్ నమస్సాలే కళియుణ్డుపోనాల్ పిఱకు భగవదనుభవమ్ శాలప్పొఙ్గాకుమాకైయాలే అడైవుకెడ వివరిత్తతెన్ను కొళ్క. మక్షికానిరసనమ్ శెయ్తు మధుపానమ్ పణ్ణుకై అడైవాదలాల్, నమస్సాలే మక్షికానిరసనమ్ శెయ్తు, నారాయణపదత్తాలే మధుపానమ్ పణ్ణువతాన విధముత్తైమైయే యాకుమ్. ౭౭.

౭౮. ఇని నడుప్పదమాన నమస్సుక్కు అర్థమ్ అరుళిచ్చెయ్య వేణ్డి, ఒరుపదమాన అదుతానుమ్ ఇరణ్డుపదమాగ ప్పిరికిఱపడి కాట్టప్పడుకిఱతు. "నమస్సు న ఎన్నుమ్ మః ఎన్నుమ్ ఇరణ్డుపదమ్" ఎన్ను. ఇదు అవాన్తరపద విభాగమెన్ను కొళ్క. ౭౮.

౭౯, ౮౦. అవ్విరణ్డు పదఙ్గళుక్కుమ్ పొరుళ్ కూఱప్పడుకిఱతు. (మః) ఎన్బతు షష్ఠీవిభక్త్యన్తమాన మకారమాదలాల్ (తనక్కు)

మూ.—౮౦. ఆక "నమగి" ఎన్ఱిఱవిత్తాల్ తనక్కురియనన్ఱెన్ఱిఱతు.

౮౧. పిఱర్క్కురియనానవన్ఱు తన్ వైలక్షణ్యత్తైక్కాట్టిపిఱర్క్కు లామ్, తనక్కెన్నుమన్ఱు యోగ్యత్తైయుమ్ కూడవఴియుమ్.

మ-వ్యా.—మాన ఇమ్మకారత్తాల్, మకారవాచ్యనాన ఆత్మావుక్కుక్కీఴ్ చ్చొన్న తాదర్థ్య ప్రతికోటియాన స్వార్థత్వమ్ తోన్ఱుకైయాలే తనక్కురియనెన్నుమత్తై చ్చొల్లుకిఱతు, "న" ఎన్ఱు నిషేధవాచియాన నఞ్ఞాలే అత్తైక్కఴిక్కిఱతెన్ఱై. ౭౯.

౮౦. ఉభయపదత్తాలుమ్ శొన్నవర్థత్తై చ్చేరప్పిడిత్తరుళిచ్చెయ్కిఱార్ (ఆక నమః ఎన్ఱిఱవిత్తాల్ తనక్కురియనన్ఱెన్ఱిఱతు) ఎన్ఱు. పదక్రమత్తిలే యర్థమ్ శొల్లాతే వ్యుత్క్రమమాక చ్చొల్లుకిఱతు, నిషేధ్యత్తైచ్చొల్లి నిషేధిక్కవేణ్డుకైయాలే. క్రమత్తిలే శొల్లుమొబ్బతు "వీడుమిన్ ముఱ్ఱవుమ్" ఎన్నుమాపోలే నిషేధపూర్వకమాక నిషేధ్యత్తై చ్చొల్లుకిఱతెన్ఱు యోజిక్కవేణుమ్; అతుతాన్నుమ్ పరనపడియిలే ఇవర్ తామే యరుళిచ్చెయ్తార్. ౮౦.

౮౧. "తనక్కుమ్ పిఱర్క్కుమురిత్తన్ఱు" ఎన్ఱు అన్యశేషత్వత్తై నిషేధిత్త ఉకారత్తై వివరిక్కిఱతాకిల్, పిఱర్క్కురి తనెనత్తైయుమ్

(అణ్.) ఎన్ఱు పొరుళ్ పట్టు నిఱ్కిఱతు. ఎనవే, స్వార్థత్వమ్ తోన్ఱినిన్ఱతు; 'ఎనక్కునాన్ ఉరియన్' ఎన్ఱుశొన్నతాక ఆయిఱ్ఱు. (న) ఎన్ఱు అదుకఴిక్కప్పట్టు, ఎనక్కునాన్ ఉరియేనల్లేన్ ఎన్ఱతాక ముడిన్దతు.

౮౧. కీఴ్ "ఉకారత్తై వివరిక్కిఱతు నమస్సు" ఎన్నప్పట్టతు. అన్యశేషత్వత్తైయన్ఱో ఉకారమ్ కఴిత్తిరుక్కిఱతు. 'తనక్కుమ్ పిఱర్క్కుమ్ ఉరిత్తన్ఱు' ఎన్ఱు కాట్టియిరుక్కిఱ ఉకారత్తై నమస్సువివరిక్కిఱ

ము-వ్యా.—వివరియామల్ తనక్కురియనన్రెన్ఱ వి త్తైయే వివరిప్పానెన్ని న్గిఱ|శజ్ఞైయిలే యరుళిచ్చెయ్‌కిఱార్ (పిఱర్‌క్కురియనానవన్ఱు) ఎన్ఱు తుడఙ్గి. అతావతు-అన్య శేషభూతనానవన్ఱు, శేషత్వత్తుక్కిశైకైయాలే అన్యరిఱ్ఱాట్టిల్ తనక్కుణ్డాన సర్వకారణత్వ సర్వరక్షకత్వ సర్వశేషిత్వాదియాన వైలక్షణ్యత్తై క్కాట్టి అన్నిలైయిల్ నిన్ఱుమ్ మీట్కలామ్, "తనక్కు ఉరియన్" ఎన్ఱు నిఱ్కుమన్ఱు "త్వంమే" ఎన్ఱాల్ "అహంమే" ఎన్నుమతోడొఴియ శేషత్వత్తుక్కిశైయామైయాలే మీట్కైక్కు యోగ్యత్తైయుణ్డాక్కి వ్లైయాయ్ విడుమెన్గై. ౮౧.

(అణ్.) ఆకిల్, తనక్కురియనన్ఱు ఎన్గిఱ ఇవ్వళవైయే శొల్లినిన్ఱాల్ పోదుమో? పిఱర్‌క్కు ఉరిత్తన్ఱు ఎన్ఱత్తైయుమ్ వివరిక్కవేణ్డావోవెన్ఱ పిఱక్కక్కూడియ శఙ్కైక్కు ప్పరిహారమరుళిచ్చెయ్య ప్పడుకిఱతు. స్వశేషత్వమ్, అన్యశేషత్వమ్ ఎన్ఱ ఇరణ్డిల్ మికవుమ్ క్రూరమ్ ఎదువెన్ఱాల్ స్వశేషత్వమేయాకుమ్. పిఱర్‌క్కు శేషప్పడువానాగిల్ ఒరువర్‌క్కు శేషప్పడుతల్ ఎన్గిఱ అర్థత్తుక్కు ఇశైన్దవనాకైయాలే, ఎమ్బెరుమాన్ తన్నుడైయ పలవకైయాన వైలక్షణ్యత్తైక్కాట్టి అన్య శేషప్పట్ట అవనై మీట్టు తన్నిడత్తిల్ ఈడుపడుత్తిక్కొళ్ళ ఎళితాకుమ్. ‹పిఱరొరువర్‌క్కుమ్ నాన్ శేషప్పట్టవనల్లేన్, ఎనక్కే నాన్ ఉరియేన్› ఎన్ఱిరుక్కుమ్ పక్షత్తిల్ శేషత్వత్తిఱ్కు అడియోడు ఇశైయామైయాలే అన్ద వ్యక్తియై త్తన్నిడత్తిల్ ఈడుపడుత్తిక్కొళ్ళుకై ఎమ్బెరుమానుక్కు మికవుమ్ కఠినమేయాకుమ్. ఆకవే, అన్యశేషత్వ నివృత్తియిఱ్ఱాట్టిలుమ్ స్వస్వాతన్త్ర్య నివృత్తియే అత్యన్తమ్ ముఖ్యమాదలాల్ నమస్సిల్ అదు శెయ్యప్పడుకిఱతు ఎన్ఱతాయిఱ్ఱు. ౮౧.

మూ.—౮౨. ఇత్తాల్ విరోధియై కళిక్కిఱతు.

౮౩. విరోధితాన్ మూన్ఱు.

౮౪. అతావతు—స్వరూపవిరోధియుమ్, ఉపాయవిరోధియుమ్, ప్రాప్యవిరోధియుమ్.

మ-వ్యా.—౮౨. ఇన్నమస్సాలే శెయ్కిఱ అంశన్దానే తెన్న వరుళిచ్చెయ్కిఱార్ (ఇత్తాల్ విరోధియై కళిక్కిఱతు) ఎన్ఱు. ౮౨.

౮౩. అతుతాన్ ఒన్ఱో పలవో వెన్న వరుళిచ్చెయ్కిఱార్ (విరోధితాన్ మూన్ఱు) ఎన్ఱు. ౮౩.

౮౪. అమ్మూన్ఱున్దాన్ ఏతెన్న వరుళిచ్చెయ్కిఱార్ (అతావతు స్వరూపవిరోధియుమ్ ఉపాయవిరోధియుమ్ ప్రాప్యవిరోధియుమ్) ఎన్ఱు.

(అణ్.) ౮౨, ౮౩, ౮౪. నమస్సానదు విరోధియై కళిప్పదాకుమ్. విరోధికళ్ మూన్ఱు వకైయాక ఇరుక్కిన్ఱన. ౧. స్వరూప విరోధి. ౨. ఉపాయ విరోధి. ౩. ప్రాప్యవిరోధి ఎన్ఱు మూన్ఱు వకైప్పడుమ్. కీళ్ ప్రణవత్తినాల్ తేఱిన స్వరూపత్తుక్కు ఎదు విరోధియో అదు స్వరూప విరోధి యెనప్పడుమ్. ప్రకృతమాన నమస్సిల్ అర్థాత్ సిద్ధిక్కిఱ ఉపాయత్తిఱ్కు ఎదు విరోధియో అదు ఉపాయ విరోధి యెనప్పడుమ్. మేల్ పదమాకియ 'నారాయణాయ' ఎన్బదిల్ శొల్లప్పడుకిఱ ఉపేయత్తిఱ్కు ఎదు విరోధియో అదు ఉపేయ విరోధి యెనప్పడుమ్. [ఉపేయమెన్ఱాలుమ్ ప్రాప్య మెన్ఱాలుమ్ ఫలమెన్ఱాలుమ్ పురుషార్థ మెన్ఱాలుమ్ ఒన్ఱే.] తిరుమన్త్రత్తిల్ స్వరూప - ఉపాయ - పురుషార్థఙ్గళ్ మూన్ఱుమ్ నిరూపిక్కప్పడుకిన్ఱన వెన్బదు ఏఱ్కనవే తెరివిక్కప్పట్టిరుక్కిఱదు. అన్ద మూన్ఱుక్కుమ్ విరోధికళుమ్ ఉణ్డాకైయాలే అన్ద మూన్ఱు విరోధికళైయుమ్ కళిక్కిన్ఱతాయ్త్తు ఇన్ద నమస్సు.

మూ.---౮౫. స్వరూపవిరోధికళ్తిక్కైయావతు- "యానేనీయెన్నుడైమైయుమ్ నీయే" ఎన్గిరుక్కై. ఉపాయవిరోధికళ్తిక్కైయావతు - "కళైవాయ్ తున్బమ్ కళైయాతొழివాయ్ కళైకణ్ మత్ఱిలేన్" ఎన్గిరుక్కై. ప్రాప్యవిరోధికళ్తిక్కైయావతు-"మత్ఱైనమ్మకామజ్గళ్ మాత్ఱు" ఎన్గిరుక్కై.

మ-వ్యా.-ఇత్తాల్-ప్రథమపదత్తిఱ్పోన్న స్వరూపత్తుక్కు విరోధియుమ్, ఇప్పదత్తిలార్థమాక సిద్ధిక్కుమ ఉపాయత్తుక్కు విరోధియుమ్, ఉత్తరపదత్తిఱ్పొల్లుకిఱ ప్రాప్యత్తుక్కు విరోధియుమెన్నై. ఇన్నమస్సు తాన్ కాకాక్షిన్యాయత్తాలే పూర్వోత్తర పదజ్గళిఱ్పొల్లుకిఱ స్వరూప ప్రాప్యజ్గళినుడైయ విరోధికళైక్కళిక్కు క్కడవతాయితే యిరుప్పతు. ౮౪.

(అణ్.) ౧. శేషత్వమాకిఱ స్వరూపత్తుక్కు అహజ్కార మమకారజ్గళ్ విరోధి. ౨. ఎమ్బెరుమాన్ కైమైయే పార్త్తిరుక్కై యాగిఱ ఉపాయత్తుక్కు స్వరక్షణత్తిల్ తాన్ అన్వయిప్పదు విరోధి. 3. భగవత్కైజ్కర్యమాగిఱ పురుషార్థత్తుక్కు -అదిల్ స్వభోగ్యతాబుద్ధి శెల్లువదు విరోధి. ఆగ, ఇమ్మూన్ఱు విరోధికళైయుమ్ ఇన్ద నమస్సై ఎజ్గనే కళిక్కిన్ఱదెన్నాల్, అష్టశ్లోకియిల్ * మన్త్రబ్రహ్మణి మధ్యమేన నమసా పుంసః స్వరూపం గతిగమ్యం శిక్షితమీక్షితేన పురతః పశ్చాదపి స్థానతః * ఎన్ఱు భట్టర్ అరుళిచ్చెయ్దపడియే ఇన్ద నమస్సానదు కాకాక్షిన్యాయత్తాలే కీழోడే అన్వయిత్తుమ్ మేలోడే అన్వయిత్తుమ్ స్వస్థానత్తిలిరున్దుకొణ్డుమ్ మూన్ఱు విరోధికళైయుమ్ కళిక్కిఱదాయ్ త్తు. ౧. కీழోడే అన్వయిక్కుమ్బోదు 'ఓమ్ నమః' ఎన్ఱామ్. ౨. మేలోడే అన్వయిక్కుమ్బోదు 'నారాయణాయనమః' ఎన్ఱామ్. 3. స్వస్థానత్తైయేనోక్కుమ్బోదు 'నమోనమః' ఎన్ఱామ్. ౮౨. ౮3. ౮౪.

మ-వ్యా.-౮౫. ఇవ్విరోధిత్రయముమ్ కఴిక్కైయావతు తాన్ ఏతెన్న, అతుతన్నైయడైవే యరుళిచ్చెయ్కిఱార్ మేల్ మూన్ఱువాక్యత్తాలే (స్వరూపవిరోధిఇత్యాది). అతావతు - స్వరూపత్తుక్కు విరోధి "యానేయెన్ఱనతే" ఎన్ఱిరుక్కైయాకైయాలే, అతుకఴిక్కైయావతు - "యానేనీయెన్నుడైమైయుమ్ నీయే" ఎన్ఱు ఆత్మాత్మీయఙ్గళిరణ్డుమ్ అత్తలైక్కు ప్రకారతయా శేషమెన్ఱిరుక్కైయెన్గై. (ఉపాయవిరోధిఇత్యాది.) అతావతు-ఉపాయత్తుక్కు విరోధి స్వరక్షణే స్వాన్వయమాకైయాలే,

---

(అర్.) ౮౫. కీఴ్చ్చొన్న మూన్ఱు విరోధికళుమ్ కఴియప్పెఱ్ఱవర్కళిన్ అనుసన్ధాన క్రమత్తైక్కాట్టినాల్ విరోధికళిన్ స్వరూపమ్ తెళివాగ త్తెరిన్దుకొళ్ళలాకుమెన్ఱు తిరువుళ్ళమ్బఱ్ఱి అన్ద అనుసన్ధాన క్రమఙ్గళైక్కాట్టి యరుళుకిఱార్. ౧. * యానే నీ యెన్నుడైమైయుమ్ నీయే * యెన్ఱిరుక్కై స్వరూప విరోధి కఴిక్కైయాకుమ్. * యానే యెన్నైయఱియకిలాదే, యానే యెన్ఱనదే యెన్ఱిరున్దేన్ * ఎన్ఱు ఆఴ్వారరుళిచ్చెయ్దపడి అహఙ్కార మమకారఙ్గళోడు కూడియిరుత్తల్ స్వరూప విరోధి యెన్ఱదాయ్త్తు. * ఎన్నైయుమెన్నుడైమైయైయుమ్ ఉన్ శక్కరప్పొఱియొఱ్ఱిక్కొణ్డు నిన్నరుళే పురిన్దిరున్దేన్ * ఎన్ఱుపెరియాఴ్వారరుళిచ్చెయ్దపడియే ఆత్మాత్మీయఙ్గళిరణ్డుమ్ ఎమ్బెరుమానుక్కే శేషమెన్ఱిరుక్కై స్వరూపవిరోధి కఴిన్ద నిలైమై యెన్ఱదాయ్త్తు.

౨. కళైవాయ్తున్బమ్ కళైయాదొఴివాయ్ కళైకణ్ మఱ్ఱిలేన్ ఎన్ఱిరుక్కై ఉపాయవిరోధికఴిక్కైయాకుమ్. తన్నైరక్షిత్తుక్కొళ్వదిల్ తానుమ్ ఒరుతలైపఱ్ఱినిఱ్కై ఉపాయత్తుక్కు విరోధియాగైయాలే [అదావదు సిద్ధోపాయ భూతనాన ఎమ్బెరుమానుడైయ కార్యకరత్వత్తిఱ్కు ప్రతిబన్ధకమాగైయాలే] అన్దస్వయత్నమ్ కఴిన్దనిలై

మ-వ్యా.—అతుకఴిక్కైయావతు "కళైవాయ్ తున్బమ్ కళైయాతొఴివాయ్ కళైకణ్ మఱ్ఱిలేన్" ఎన్ఱు-దుఃఖత్తై పోక్కువాయ్, పోక్కాతొఴివాయ్ వేఱొరు రక్షకవస్తువై యుడైయేనల్లేనెన్ఱిరుక్కైయెన్నై. (ప్రాప్యవిరోధియిత్యాది). అతావతు-ప్రాప్యత్తుక్కు విరోధి స్వప్రయోజనబుద్ధియాకైయాలే, అతుకఴిక్కైయావతు - "మఱ్ఱైనఙ్గామఙ్గళ్ మాఱ్ఱు" ఎన్ఱు ఉన్నుకప్పాక్కుప్పాఅమ్మాన ఎఙ్గళుడైయ ఆశైయై పోక్కు ఎన్ఱిరుక్కైయెన్నై. రాగి.

(అణ్.) మైమెప్పుఱ్ఱ*ఉనక్కు ప్పణిశెయ్దిరుక్కుమ్ తవముడైయేన్ ఇనిప్పోయొరువన్ఱనక్కు ప్పణిన్దు కడైత్తలైనిఱ్కై నిన్ శాయైయఴివు కణ్డాయ్ * ఎన్ఱు పెరియాఴ్వారరుళిచ్చెయ్తపడియే వేఱొరు రక్షకన్ మనైయైత్తేడి చ్చెల్వేనల్లేనెన్ఱిరుక్కై ఉపాయ విరోధి కఴిన్ద నిలైమై ఎన్ఱదాయిఱ్ఱు.

3. * మఱ్ఱైనమ్ కామఙ్గళ్ మాఱ్ఱు *ఎన్ఱిరుక్కై ఉపేయ విరోధికఴిక్కైయాకుమ్. కైఙ్కర్యన్దాన్ ఉపేయమెనప్పడుకిఱదు. అదుతన్నిలే స్వప్రయోజన బుద్ధి నడైయాడిఱ్ఱాకిల్ అదుతాన్ అదఱ్కు విరోధి. కైఙ్కర్యత్తినాల్ విళైకిన్ఱ ఆనన్దత్తిల్ తనక్కు అన్వయమఱ్ఱిరుక్కవేణుమ్. నిలాతెన్ఱల్ పుష్పమ్ చన్దనమ్ ముదలానవై పిఱర్క్కు ఉపయోగప్పడుమళవిల్ అవైకళుక్కు స్వప్రయోజనమెన్బదు ఈషత్తుమ్ ఇల్లాదాప్పోలే యిరుక్క వేణుమ్. * మఱ్ఱైనమ్ కామఙ్గళ్ మాఱ్ఱు*ఎన్గిఱ తిరుప్పావై ప్పాశురత్తిల్ ఇదువే వివక్షితమ్. *వఴువిలావడిమై శెయ్యవేణ్డునామ్ * ఎన్గిఱ విడత్తిలుమ్ 'వఴు' ఎన్గిఱ శొల్లాల్ ఇదు తాన్ వివక్షితమ్. ఆకైయాల్ కైఙ్కర్యత్తిల్ స్వప్రయోజన బుద్ధి కఴిన్ద నిలైమైయే ఉపేయ విరోధి కఴిన్ద నిలైమైయెన్ఱదాయిత్తు. రాగి.

మూ.—౭౩. "మః" ఎన్గైస్వరూపనాశమ్; "నమః" ఎన్గైస్వరూపోజ్జీవనమ్.

మ-వ్యా.—౭౩. ఇప్పడిస్వరూపోపాయ పురుషార్థఙ్గళ్ మూన్ఱుక్కుమ్ విరోధియాకిఱతు ఇవనుడైయ అహఙ్కార మమకారఙ్గళాకైయాలే, అతిరుడైయ క్రౌర్యత్తైయుమ్ తన్నివృత్తియిలుణ్డాన నన్మైయై మరుళిచ్చెయ్కిఱార్ (మః ఎన్గై స్వరూపనాశమ్, నమః ఎన్గై స్వరూపోజ్జీవనమ్) ఎన్ఱు. అతావతు - "చేతనస్యయదామమ్యం స్వస్మిన్ స్వీయేచ వస్తుని। మమ ఇత్యక్షరద్వన్ద్వం తదామమ్యస్యవాచకమ్" ఎన్గిఱపడియే - మః ఎన్గిఱ ఇతిలే అహఙ్కార మమకారఙ్గళిరణ్డుముణ్డాకైయాలే అతిలే అన్వితనాకై, ఇవ్వాత్మావినుడైయ స్వరూపత్తుక్కు నాశమ్; నమః - ఎన్ఱు అతిలన్వయమఱ్ఱిరుక్కై స్వరూపత్తుక్కు ఉజ్జీవనమెన్గై. ద్వ్యక్షరస్తు భవేన్మృత్యుస్త్ర్యక్షరం బ్రహ్మణఃపదమ్। మమేతి ద్వ్యక్షరోమృత్యుర్నమమేతి చ శాశ్వతమ్" ఎన్నక్కడవతిత్తే. ౭౩.

(అణ్.) ౭౩. కీழ్చ్ చొన్న వకుత్తుక్కాట్టప్పట్ట విరోధికళ్ మూన్ఱుమ్ అహఙ్కార మమకారఙ్గళేయాగ ముడిన్దునిఱ్కైయాలే అవఱ్ఱిన్ కొడుమైయిరుక్కుమ్పడియుమ్, అవైకழిన్దాల్ ఉణ్డాకక్కూడియదాన నన్మైయుమ్ కాట్టప్పడుకిఱతు. [మః ఎన్గై స్వరూపనాశమ్.] మః ఎన్గిఱవిదిలే అహఙ్కార మమకారఙ్గళిరణ్డుమ్ అడఙ్గియిరుక్కుమ్. తన్నిడత్తిలే ఉణ్డాకిఱ మమతై అహఙ్కారమెన్ఱుమ్, తన్నుడైయవస్తువిలే ఉణ్డాకిఱ మమతై మమకారమెన్ఱుమ్ శొల్లప్పడుకైయాలే (మః) ఎన్బదిలే అహఙ్కార మమకారఙ్గళిరణ్డుమ్ ఉణ్డాయిరుక్కుమెన్ఱు కుఱైయిల్లై. అవైయిరణ్డుమ్ స్వరూపనాశకఙ్గళాగైయాలే (మః ఎన్గై స్వరూపనాశమ్) ఎన్నప్పట్టదు. అన్ద అహఙ్కార మమకారఙ్గళిలే అన్వయమఱ్ఱిరుక్కై స్వరూపత్తిఱ్కు ఉజ్జీవనమాగైయాలే (నమః ఎన్గై స్వరూపోజ్జీవనమ్) ఎన్నప్పట్టతు. ౭౩.

మూ.—౮౭. ఇతుతాన్ స్వరూపత్తైయుమ్ ఉపాయత్తైయుమ్ ఫలత్తై
యుమ్ కాట్టుమ్.

మూ.—౮౮. "తొలైవిల్లిమఙ్గలమ్ తొழுమ్" ఎన్గైయాలే స్వరూపమ్
శొల్లిற్ఱు; "వేఙ్గడత్తుఱైవార్క్కు నమః" ఎన్గైయాలే
ఉపాయమ్ శొల్లిற్ఱు; "అడిత్తొழுమ్శొల్" ఎన్గై
యాలే ఫలమ్ శొల్లిற్ఱు.

మ-వ్యా.—౮౭. ఇప్పడి స్వరూపోపాయ పురుషార్థ విరోధికళై
క్కழிక్కైఅవళవన్ఱిక్కే ఇన్నమన్నతాన్ స్వరూపాదిత్రయత్తైయుమ్
ప్రకాశిప్పిక్కుమెన్గిఱార్ (ఇతుతాన్ స్వరూపత్తైయుమ్ ఉపాయత్తై
యుమ్ ఫలత్తైయుమ్ కాట్టుమ్) ఎన్ఱు. ౮౭.

౮౮. ఇతుతన్నై ఉపపాదిక్కిఱార్ మేల్ మూన్ఱువాక్యత్తాలే.
(తొలైవిల్లిమఙ్గలమిత్యాది). అతావతు- "తొలైవిల్లిమఙ్గలమ్తొழுమ్"
ఎన్ఱు అవనుకన్దరుళిన నిలత్తళవుమ్ శెల్ల శేషమాయిరుక్కుమ్బడియై
చ్చొల్లుకిఱవళవిల్ ..."తొழுమ్" ఎన్ఱు నమస్కారత్తై చ్చొల్లుకైయాలే
స్వరూపమ్ శొల్లిற்றైన్గై. (వేఙ్గడత్తిత్యాది). అతావతు - "వేఙ్గడ
త్తుఱై వార్క్కు నమః" ఎన్ఱు-తిరువేఙ్గడముడైయానుక్కు శేషమన్ఱాన్,

---

(అణ్.) ౮౭, ౮౮. కీழ்ச్ విపరీతపడి ఇన్ద నమస్సానను స్వరూ
పోపాయ పురుషార్థఙ్గళిన్ విరోధికళై క్కழிక్కుమ్ మాత్రమేయల్లా
మల్ అన్ద స్వరూపోపాయ పురుషార్థఙ్గళ్ మూన్ఱుక్కుమ్ వాచక
మాయుమిరుక్కుమ్. ఎఙ్ఙనేయెన్నిల్; *తువళిల్ మామణిమాడమోఙ్గు
తులైవిల్లిమఙ్గలమ్ తొழுమివళై * ఎన్ఱవిడత్తు, అవనుకన్దరుళిన నిలత్త
ళవుమ్ శెల్ల శేషమాయిరుక్కైయాకిఱ స్వరూపత్తై చ్చొల్లుకైయాలే,
ఇవ్విడత్తిలే నమస్సుక్కు ప్పర్యాయమాన 'తొழுమ్' ఎన్గిఱ శొల్

మూ.---౭౯. “ఉఱ్ఱతు మున్నడియార్క్కడిమై” ఎన్గైయాలే ఇతిలే భాగవత శేషత్వమనుసన్ధేయమ్.

మ-వ్యా.-ఎనక్కురియేనల్లేన్ ఎన్ఱు స్వరక్షణత్తిల్ ప్రాప్తియిల్లాత స్వరూప పారతన్త్ర్యత్తై చ్చొల్లుకైయాలే అవనేయుపాయ మెన్నుమిడమ్ సిద్ధిక్కైయాలే ఉపాయమ్ శొల్లిఱ్ఱెన్గై. (అన్దితొఴుమ్ శొల్లిత్యాది). అతావతు-“అన్ది తొఴుమ్ శొల్” ఎన్ఱు-దాస్యరసమతిశయిత్తాల్ అతినుడైయ చరమదశైయిలే శొల్లక్కడవ “తొఴుమ్ శొల్” ఎన్ఱు నమశ్శబ్దత్తై చ్చొల్లుకైయాలే ఫలమ్ శొల్లిఱ్ఱెన్గై. ౭౮.

౭౯. ఇప్పదత్తిలే తదీయశేషత్వమ్ ఆర్థమాకవనుసన్ధేయమాకైయాలే అత్తై యరుళిచ్చెయ్కిఱార్ (ఉఱ్ఱతుమెన్ఱుతుడఙ్గి.)

(అణ్.) ప్రయోగిక్కప్పట్టిరుక్కైయాలే, నమస్సు స్వరూపత్తై క్కాట్టిఱ్ఱాయిఱ్ఱు. * వేఙ్కడఙ్గళ్ *ఎన్ఱ పాశురత్తిల్ * వేఙ్గడత్తుఱైవార్క్కు నమ వెన్నలామ్ కడమైయదు శుమన్దార్కట్కే * ఎన్ఱవిడత్తు స్వరక్షణనివృత్తియై చ్చొల్లుమ్ ముఖత్తాల్ అవనే ఉపాయమెన్నుమిడమ్ కాట్టప్పడుకిఱదు. ఇఙ్గుమ్ (నమః) ఎన్ఱు ప్రయోగిక్కప్పట్టిరుక్కైయాలే ఉపాయత్తై క్కాట్టిఱ్ఱాయిఱ్ఱు. *ఉణ్డుకళిత్తేఱ్కు* ఎన్ఱ పాశురత్తిల్, కైఙ్కర్యరసమ్ అతిశయిక్కిఱ కాలత్తిలే అదినుడైయ మేలెల్లైయిలే శొల్లుకిఱ శొల్ నమస్సు ఎన్బదై * అన్ది తొఴుమ్ శొల్లుప్పెఱ్ఱేన్ * ఎన్బదనాల్ ఆఴ్వార్ కాట్టియరుళినార్. ఆగవే (తొఴుమ్ శొల్) ఎన్ఱు నమశ్శబ్దత్తై చ్చొల్లుకైయాలే నమస్సు ఫలత్తైయుమ్ కాట్టిఱ్ఱాయిఱ్ఱు. ౭౭. ౭౮.

౭౯. ఇన్ద నమస్సిలే భాగవత శేషత్వముమ్ అర్థాత్ అనుసన్ధేయమాగైయాలే అదు శొల్లప్పడుకిఱదు. అహఙ్కార మమకార

మూ.—౯౦. ఇతు అకారత్తిలే యెన్ఱుమ్ శొల్లువర్‌గళ్.
ఉకారత్తిలే యెన్ఱుమ్ శొల్లువర్‌కళ్.

మ-వ్యా.—అతావతు - "నిన్ తిరువెట్టెழுత్తుమ్ కఱ్ఱు నానుఱ్ఱతు మున్నడియార్‌క్కడిమై" ఎన్ఱు-తిరుమన్త్రమ్ కఱ్ఱత్తాల్ నానుఱ్ఱతు ఉన్నడియార్‌క్కడిమై ఎన్ను మివ్వర్థత్తిలే ఎన్గిఱపడియే అహఙ్కార మమకారఙ్గళ్ నివృత్తమాయ్ భగవచ్ఛేషత్వమ్ ఉళ్ళపడి ప్రకాశిక్కిఱ ఇన్నమస్సిలే తత్కాష్ఠైయాన భాగవత శేషత్వమ్ అనుసన్ధిక్కవేణ్డు మెన్నై. ౮౯.

౯౦. ఇప్పడి ఆర్థమాక వనుసన్ధిక్కప్పడుమ్ భాగవత శేషత్వన్దాన్ ఇన్నమస్సిలన్ఱిక్కే స్థలాన్తరఙ్గళిలే శొల్లువారుముణ్డాకైయాలే అత్తై యరుళిచ్చెయ్‌కిఱార్ (ఇతు అకారత్తిలే యెన్ఱుమ్ శొల్లువర్‌గళ్ ఉకారత్తిలే యెన్ఱుమ్ శొల్లువర్‌కళ్) ఎన్ఱు. అతావతు - చతుర్థియాలే ఆత్మావినుడైయ భగవచ్ఛేషత్వత్తై చ్చొల్లుకైయాలే, భగవచ్ఛేషత్వ

(అణ్.) ఙ్గళ్ అడిమోడే తొలైన్దు భగవచ్ఛేషత్వమ్ ఉళ్ళపడి విళఙ్గ నిఱ్కుమ్ ఇన్ద నమస్సిలే అన్ద భగవచ్ఛేషత్వత్తుక్కు ఎల్లైనిలమాన భాగవత శేషత్వమ్ అనుసన్ధిక్కప్పడవేణుమ్. తిరుమఙ్గైయాళ్వారుడైయ అరుళిచ్చెయలే ఇదఱ్కు ప్రమాణమ్. * మఱ్ఱుమోర్ తెయ్‌వముళ దెన్ఱిరుప్పారోడుఱ్ఱిలేన్, ఉఱ్ఱతు మున్నడియార్‌క్కడిమై, మఱ్ఱెల్లామ్ పేశిలుమ్ నిన్ తిరువెట్టెழுత్తుమ్ కఱ్ఱునాన్, కణ్ణపురత్తుఱైయమ్మానే * (౮—౧౦—3) ఎన్గిఱ పెరియతిరుమొழிప్పాశురమ్ కాణ్గ.

౯౦. అనుసన్ధేయమాగ చ్చొన్న భాగవతశేషత్వమ్ ఇన్ద నమస్సిలల్లామల్ కీళ్రే అకారత్తిలేయే అనుసన్ధిక్కప్పడలామెన్ఱు శిలరుమ్,

మ-న్యా.—కాష్ఠైయాన ఇన్ద భాగవతశేషత్వానుసన్ధానమ్ అకారత్తిలే యెన్ఱుమ్ శిలర్ శొల్లువర్కళ్. అనన్యార్హ శేషత్వత్తుక్కెల్లై తదీయ శేషత్వ పర్యన్తమాక నిఱ్కైయాకైయాలే అనన్యార్హత్వ ప్రతిపాదకమాన ఉకారత్తిలేయెన్ఱుమ్ శిలర్ శొల్లువర్కళ్ ఎన్నై. అర్థమాకైయాలే అవ్వవస్థలఙ్గళిలుమ్ శొల్లలాయిరున్దతేయాకిలుమ్ కన్దల్ కళ్తిన్దవిడత్తిలే శొల్లుకైయే ఉచితమెన్ఱు కరుత్తు. ౯౦.

(అణ్.) ఉకారత్తిలే అనుసన్ధిక్కప్పడలామెన్ఱు శిలరుమ్ శొల్లువదుణ్డాగైయాలే అన్ద పక్షఙ్గళుమ్ ఇఙ్గు ఎడుత్తుక్కాట్టప్పడుకిన్ఱన. ప్రణవత్తిల్ ముదల్పదమాన అకారత్తిల్ లోపమడైన్దిరుక్కుమ్ చతుర్థియినాలే ఆత్మావినుడైయభగవచ్ఛేషత్వమ్ శొల్లప్పడుకైయాలే అన్ద శేషత్వత్తిన్ సీమాభూమియాన భాగవతశేషత్వత్తిన్ అనుసన్ధానముమ్ అన్ద అకారత్తిలేయేపణ్ణప్రాప్తమ్ ఎన్ఱు శిలర్ శొల్లువర్కళ్.

అకారత్తిఱ్కు అడుత్తదాన ఉకారమానదు అనన్యార్హ శేషత్వత్తైయుతే ప్రతిపాదిక్కుమ్. అన్ద అనన్యార్హశేషత్వత్తుక్కెల్లై భాగవతశేషత్వమాగైయాలే ఇదినుడైయ అనుసన్ధానమ్ అనన్యార్హత్వ ప్రతిపాదకమాన అన్ద ఉకారత్తిలేయే పణ్ణప్రాప్తమ్ ఎన్ఱు శిలర్ శొల్లువర్కళ్.

ఇన్ద భాగవతశేషత్వ మెన్బదు సాక్షాత్తాక శబ్దత్తిలిరున్దు కిడైక్కామల్ అర్థబలత్తాలే కిడైప్పదొన్ఱాకైయాలే ఇదై ఎన్ద ఇడత్తిల్ అనుసన్ధిత్తాలుమ్ కుఱైయిల్లై. ఆనాలుమ్ అహఙ్కార మమకారఙ్గళాకిఱ కన్దల్ నన్ఱాకక్కళిన్ద విడమాకియ నమస్సిలే అదై అనుసన్ధిప్పతు మికవుమ్ సముచితమెన్ఱు ఆశిరియరుడైయ తిరువుళ్ళమ్. ౯౦.

మూ.—౯౧. ఈశ్వరన్ తనక్కేయాయిరుక్కుమ్; అచిత్తుపిఱర్క్కే యాయిరుక్కుమ్; ఆత్మా తనక్కుమ్ పిఱర్క్కుమ్ పొతు వాయిరుక్కుమెన్ఱు ముఱ్పట్టనినైవు అజ్ఞనస్థిక్కే, అచిత్తైప్పోలే*తనక్కేయాక వెన్నైక్కొళ్ళవేణుమెన్గిఱతు నమస్సాల్.

మ-వ్యా.—౯౧. ఇన్నమస్సుక్కు పూర్వత్తిల్పిఱన్ద ప్రతిపత్తియై ప్పఱ్ఱ ఇతిల్ పిఱన్ద ప్రతిపత్తిక్కుణ్డాన వాశియై యరుళిచ్చెయ్‌కిఱార్ (ఈశ్వరన్ తనక్కేయాయిరుక్కుమ్) ఎన్ఱు తుడఙ్గి. అతావతు - "స్వరూపం స్వాతన్త్ర్యం భగవతః" ఎన్గిఱపడిగే స్వాతన్త్ర్యమే స్వరూపమాన ఈశ్వరన్ స్వార్థపరనాయే యిరుక్కుమ్; చైతన్యరహిత మాకైయాలే తనక్కెన్నైక్కు యోగ్యతై యిన్ఱిక్కే పారతన్త్ర్య స్వరూపమా యిరుక్కుమ్ అచిత్తు పరార్థమాయే యిరుక్కుమ్, చతుర్థి యిల్ శొన్న శేషత్వత్తైయుమ్, మకారత్తిల్ శొన్న జ్ఞాతృత్వత్తైయు

(అణ్.) ౯౧ సమశ్శబ్దార్థత్తై త్తెరిన్దుకొళ్వతఱ్కుమున్నే చేత నర్కళుక్కు ఇరుక్కక్కూడియనినైవుమ్ అతఱ్కుప్పిన్నే ఉణ్డాకక్కూ డియనినైవుమ్ కాట్టప్పడుకిన్ఱతు. చిత్తు అచిత్తు ఈశ్వరన్ ఎన్ఱు మూన్ఱు తత్వఙ్గళాతలాల్ ఇవైగళిల్ సర్వేశ్వరన్ స్వతన్త్రనే యాదలాల్ అవన్ పరార్థనాయిరుక్క ప్రసక్తియిల్లై, స్వార్థనాయే యిరుప్పన్ ఎన్ఱుమ్, అచిత్తానదు చైతన్య శూన్యమాగైయాలే తనక్కేయాయి రుక్క యోగ్యతైయఱ్ఱు పరార్థమాయే యిరుక్కుమెన్ఱుమ్, చేతన నానవన్ లుప్తచతుర్థియిల్ శొన్న శేషత్వత్తైయుమ్, మకారత్తిల్ శొన్న జ్ఞాతృత్వత్తైయుముడైయనాగైయాలే శేషత్వత్తుక్కు అనుగుణ మాక పరార్థనాయిరుక్కవుమ్ జ్ఞాతృత్వత్తుక్కు అనుగుణమాగ స్వార్థనాయిరుక్కవుమ్ ఆక ఇరణ్డుక్కుమ్ పొతువాన యోగ్యతైయై యుడైయవన్ ఎన్ఱుమ్ నమస్సుక్కు మున్నే పిఱక్కక్కూడియ నినైవు;

సూ.—౯౨. అతావతు - భోగదశైయిలీశ్వరనుక్కు మ్భాతు నోక్క
వేణుమెన్ఱుమియా తోఱ్కై.

మ-వ్యా.—ముడైయనాన ఆత్మా జ్ఞాతృత్వబలత్తాలే స్వార్థతైక్కుమ్, శేషత్వత్తాలే పరార్థతైక్కుమ్ పోతువాయిరుక్కుమెన్ఱు, నమస్సుక్కు పూర్వపదత్తిల్పిఱన్ద ప్రతిపత్తి; అప్పడియన్ఱిక్కే, పరార్థతైకవేషమా నవచిత్తుప్పోలే "తనక్కేయాక వెనైక్కొళ్ళుమీతే" ఎన్గిఱపడియే అత్తలైక్కేరసమామ్బడి వినియోగమ్ కొళ్ళవేణుమెన్ఱ పేక్షిక్కిఱతు ఇన్నమస్సాలే యెన్గై. ౯౧.

౯౨. "తనక్కేయాక" ఎన్ఱత్తైయుపపాదిక్కిఱార్ (అతావతు) ఎన్ఱుతుడఙ్గి. ఇత్తాల్ - అత్తలైక్కేరసమామ్బడి వినియోగప్పడుకై యావతు తన్నోడే కలన్దు పరిమాఱున్దశైయిల్ భోక్తావాన ఈశ్వరఱ్ "ఆట్కొళ్వానొత్తెన్నుయిరుణ్డ మాయఱ్" ఎన్గిఱపడియే అడిమై

(అణ్.) నమస్సిఱ్ పొరుళ్ నెఞ్జిలే ఊఱిన సమనన్తరత్తిలోవెన్నిల్, చైతన్యశూన్యమాన అచిత్తానతు ఎప్పడి తనక్కెన్ఱిరుక్కై యన్ఱిక్కే పరార్థమేయాయిరుక్కుమో, అప్పడియే చేతననుమ్ స్వార్థత్వప్రతిపత్తిలేశముమన్ఱిక్కు * తనక్కేయాక ఎనైక్కొళ్ళుమీదే ఎనక్కే కణ్ణనై యాఱ్ కొళ్శిఱప్పే * ఎన్ఱు ఆఴ్వారరుళిచ్చెయ్తపడియే అత్తలైక్కే రసమామ్బడి వినియోగప్పడుత్తిక్కొళ్ళవేణుమెన్గిఱ ఇప్పడిప్పట్ట నినైవాయ్త్తు. నమశ్శబ్దార్థజ్ఞానత్తిఱ్కు ఇప్పడిప్పట్ట పారార్థ్య ప్రతిపత్తియే ఫలమెన్ఱతాయిఱ్ఱు. ౯౧.

౯౨. కీఴే "తనక్కేయాగ ఎనైక్కొళ్ళవేణుమెన్గిఱను నమస్సాల్" ఎనప్పట్టను. అతిల్ 'తనక్కేయాగ' ఎన్ఱదై సఙ్గువివరిక్కిఱను ఇప్పోను. అత్తలైక్కే రసమామ్బడి వినియోగప్పడుకై యావదు ఇన్నదు ఎన్ఱు నిరూపిక్కప్పడుకిఱను. భోక్తావాన సర్వేశ్వరఱ్ తన్నోడు

మూ.—౯౩. అడిమైక్కు హేతు కీழ్ చ్చొల్లిற్ఱు, మేలుమ్ శొల్లుమ్.

మ-వ్యా.—కొళ్వారైప్పోలే పురుషన్ తన్ వ్యామోహత్తాలే తాழనిన్ఱు పరిమాఱి ఇత్తలైయిల్ శేషత్వత్తై యడిక్కుమ్బోదు "నమ్ శేషత్వత్తై నామ్ నోక్కవేణుమ్" ఎన్ఱు నైచ్యమ్ భావిత్తిరాయ్త్తు అవన్ భోగత్తై యడియాత్తొழికై యెన్గై. ౯ ౨.

౯౩. ఇప్పడి ఇవనడిమైక్కు హేతువెన్నెన్న వరుళిచ్చెయ్కిఱార్ (అడిమైక్కు హేతు) ఎన్ఱుతుడఙ్గి. అతావతు - ఈశ్వరన్ మేల్ విழున్దువినియోగఙ్గొళ్ళుకిఱ దశైయిలే ఇవన్ నైచ్యమ్ భావిత్తిరాయ్త్తు

(అణ్.) కలన్దు పరిమాఱుకిఱ సమయత్తిల్ *వాగికొణ్డునైన్ఱ విழుఙ్గవన్ కాణిలెన్ఱు ఆర్ పుగ్ఱ్ఱ ఎనైన్ఱరొమడియ ఎన్నిల్ మున్నమ్పారిత్తు, తానెనైన్ఱ ముఱ్ఱప్పరుకినాన్ * ఎన్నుమాప్పోలే తలైతడుమాఱాన అభినివేశత్తాలే తాழనిన్ఱు పరిమాఱి ఇత్తలైయిల్ శేషత్వత్తై అడిక్కనేర్న్దాల్ 'నమ్ముడైయ శేషత్వత్తై నామ్ నోక్కిక్కొళ్ళవేణుమే' యెన్ఱెణ్ణి నైచ్యమ్ భావిత్తు ప్పిన్వాఙ్గి అన్ద ఎమ్బెరుమానుడైయ భోగత్తై అడిప్పదెన్ఱు ఒన్ఱు ఉణ్డాకుమ్, అను ఉణ్డాకప్పెఱామల్, * శెన్ఱత్తాలె మొழునాఱ్ఱుప్పోల్ అవన్ శెయ్వన శెయ్తుకొళ్ళ*ఎన్ఱు పెరియాழ్వారరుళిచ్చెయ్త పుడైయిలే ఎదఱ్కుమ్ ఇశైన్దు నిఱ్కైయాయ్త్తు అత్తలైక్కేరసమామ్బడి వినియోగప్పడుకైయావను. ౯ ౨.

౯౩. భోగదశైయిల్ ఎమ్బెరుమాన్ ఉనస్త్సకమాగ అనుభవిక్కిఱ సమయత్తిల్ అప్పడిప్పట్ట భోగత్తై అడికామలిరుక్కవేణుమెన్ఱు కీழ్ శొల్లిఱ్ఱు; * ప్రసక్తస్యైవ హి ప్రతిషేధః * ఎన్గిఱ న్యాయత్తాలే అడిమైక్కు ప్రసక్తియిరున్దాలన్ఱో అదై నిషేధిక్కవేణుమ్; ప్రసక్తియుణ్డో? ఎన్ఱు కేళ్వియుణ్డాకుమళవిల్, అదుక్కు ఉత్తరమ్ శొల్లుకిఱతు. శేషత్వమే ఆత్మావుక్కు స్వరూపమెన్ఱు కీழ్

మూ.—౯౪. ఇన్ని నైవు పిఱన్దపోతే కృతకృత్యన్ ; ఇన్నినైవిల్లాతపోతు ఎల్లాదుష్కృతఙ్గళుమ్ కృతమ్. ఇన్ని నైవిలే యెల్లా సుకృతఙ్గళుముణ్డు; ఇతిన్ఱిక్కేయిరుక్కప్పణ్ణుమ్ యజ్ఞాదికళుమ్ ప్రాయశ్చిత్తాదికళుమ్ నిష్ప్రయోజనఙ్గళ్ ; ఇతుతన్నాలే యెల్లాపాపఙ్గళుమ్ పోమ్, ఎల్లాఫలఙ్గళుముణ్డామ్.

మ-వ్యా.—అవన్ భోగత్తై యక్షిక్కైక్కు హేతు, "శేషత్వమే ఆత్మావుక్కు స్వరూపమ్" ఎన్గైయాలే కీழ் ప్రణవత్తిలే శొల్లిఱ్ఱు, చతుర్థియిలే కిఙ్కరస్వభావనాక చ్చొల్లుకైయాలే మేలిల్ పదత్తిలుమ్ శొల్లుమెన్గై. ౯౩.

౯౪. ఇని ఇప్పారతన్త్ర్యప్రతిపత్తియినుడైయ వైభవత్తై ప్పలపడియాక వరుళిచ్చెయ్యా నిన్ఱుకొణ్డు ఇప్పదత్తై నిగమిత్తరుళుకిఱార్ మేల్. (ఇన్ని నైవు పిఱన్దపోతే కృతకృత్యన్) ఎన్ఱతు - "తనక్కేయాక వెనైక్కొళ్ళవేణుమ్" ఎన్నుమివ్వత్యన్త పారతన్త్ర్యప్రతిపత్తి పిఱన్దపోదే తన్నుడైయ హితత్తుక్కుడలాకచ్చెయ్యవేణ్డువతెల్లామ్ శెయ్తు తలైక్కట్టినవనెన్గై.

(అణ్.) ప్రణవత్తిల్ శొల్లియిరుక్కైయాలే ఉనన్స్తకభోగత్తై అక్షిక్కనినైప్పదఱ్కు హేతువాకైయాలే అదు కీழ் శొల్లప్పట్టతు. మేల్ చతుర్థియిలుమ్ అను శొల్లప్పడుమెన్ఱదాయ్త్తు.

౯౫. నమశ్శబ్దత్తిల్ పరమతాత్పర్యమాన పారతన్త్ర్యత్తిల్ ఉణర్చ్చియినాల్ విళైయుమ్ నన్మైకళ్ ఇని ఉరైక్కప్పడుకిన్ఱన. ఒరువన్ తన్నుడైయ హితత్తుక్కాకచ్చెయ్యవేణ్డువదెల్లామ్ శెయ్దు తలైక్కట్టినవనాగ ఆకవేణుమానాల్ *తనక్కేయాగ ఎనైక్కొళ్ళవేణుమ్* ఎన్గిఱ ఇన్ద అత్యన్తపారతన్త్ర్యవుణర్చ్చియై ప్పెఱ్ఱవనాగ ఆదల్

మ-వ్యా.—(ఇన్నినై విల్లాతపోతు ఎల్లాదుష్కృతజ్గళుమ్ కృతమ్) ఎన్రతు-ఇప్పారతన్త్ర్య ప్రతిపత్తియిల్లాతపోతు "కిం తేన నకృతం పాపం చోరేణాత్మాపహారిణా" ఎన్గిఱపడియే సకల దుష్కృతజ్గళుమ్ ఇవనాలే శెయ్యప్పట్టతాయ్ విడుమెన్గై.

(ఇన్నినైవిలే యెల్లాసుకృతజ్గళుముణ్డు) ఎన్రతు - ఇతుణ్డాకవే ఎల్లాసుకృతముమ్ పణ్ణినాల్ పిఱక్కుమ్ ప్రీతి ఈశ్వరనుక్కు విళైకైయాలే ఇన్ద పారతన్త్ర్య ప్రతిపత్తియిలే సకలసుకృతము ముణ్డెన్గై.

(ఇతిన్రిక్కే యిరుక్క ప్పణ్ణుమ్ యజ్ఞాదికళుమ్ ప్రాయశ్చిత్తాదికళుమ్ నిష్ప్రయోజనజ్గళ్) ఎన్రతు - ఇన్దపారతన్త్ర్య ప్రతిపత్తి యిన్రిక్కేయిరుక్కచ్చెయ్తే ఈశ్వర ప్రీణనార్థమాక ఇవన్ పణ్ణుమ్ యాగాదికర్మజ్గళుమ్, తన్ పాపవిమోచనార్థమాక ప్పణ్ణుమ్ కృచ్ఛ్ర చాన్ద్రాయణాదికళాకిఱ ప్రాయశ్చిత్తాదికళుమ్, ఈశ్వరప్రీతిక్కుమ్ స్వపాప విమోచనత్తుక్కుమ్ ఉడలాకామైయాలే నిష్ప్రయోజనజ్గళెన్గై.

(అణ్.) వేణ్డుమ్. ఇవ్వుణర్చ్చి ఉణ్డాయ్విట్టాల్ అవన్ కృతకృత్యనేయాం వన్ ఇవ్వుణర్చ్చి ఉణ్డాకాదవళవిల్ సకలవిధమాన పాపజ్గళుమ్ అవనాల్ శెయ్యప్పట్టనవేయాకుమ్. * కిం తేన నకృతం పాపం చోరేణాత్మాపహారిణా * ఎన్బదు ఇదఱ్కు ప్రమాణమాగ అనుసన్ధేయమ్. ఇవ్వుణర్చ్చియిలే ఎల్లాసుకృతజ్గళుముణ్డు ఎన్రదు - ఎల్లాసుకృతజ్గళుమ్ పణ్ణినాల్ ఎమ్బెరుమానుక్కు ఎప్పడిప్పట్ట ఉగప్పువిళైయుమో అప్పడిప్పట్ట ఉగప్పు ఇప్పారతన్త్ర్యవుణర్చ్చియుణ్డాకవే విళైయుమెన్రపడి. ఇన్ద పారతన్త్ర్యవుణర్చ్చియిల్లామలిరుక్క ఎమ్బెరుమానుడైయ తిరువుళ్ళవుగప్పుక్కాగ ఇవన్ పణ్ణుమ్ యాగమ్ ముదలియ కర్మజ్గళుమ్, తన్ పాపగళ్ తొలైవదఱ్కాగ ప్పణ్ణుమ్ కృచ్ఛ్రమ్ చాన్ద్రాయణమ్ ముదలియ

మూ.—౯౨. నారాయణనెన్ఱతు - నారఙ్గళుక్కు అయనమెన్ఱపడి.

మ-వ్యా.—(ఇతుతన్నాలే యెల్లాపాపఙ్గళుమ్ పోమ్ ఎల్లాఫలఙ్గళు ముణ్డామ్) ఎన్ఱతు-ఇన్దపారతన్త్ర్య ప్రతిపత్తియాలే ఈశ్వరన్ ఇవనళవిలే అనుగ్రహాతిశయత్తై ప్పణ్ణుకైయాలే అవనుడైయ నిగ్రహాత్మకమాన సకలపాపఙ్గళుమ్పోమ్; "ఉన్నడియార్క్కెన్ శెయ్వనెన్ఱేయిరుత్తినీ" ఎన్గిఱపడియే ఇవనుక్కు ఎత్తైచ్చెయ్వోమెన్ఱు మేన్మేలుముపకరిక్కై యాలే సంసారనివృత్తి తొడక్కమాయ్ కైఙ్కర్యప్రాప్తిపర్యన్తమాక సకల ఫలఙ్గళుముణ్డామెన్గై.

ఆక మధ్యమ పదార్థత్తై యరుళిచ్చెయ్తారాయిన్ఱు. ౯౧.

౯౨. అనన్తరమ్ నారాయణ పదార్థత్తై యరుళిచ్చెయ్కిఱార్ (నారాయణనెన్ఱతు) ఎన్ఱుతొడఙ్గి. అతావతు - నారాయణ పదన్దాన్, "నారాణాం అయనం యః సః నారాయణః" ఎన్ఱుమ్, " నారాః

(అణ్.) ప్రాయశ్చిత్తఙ్గళుమ్-ఎమ్బెరుమానుడైయ పుగప్పుక్కుమ్ తన్ పాపమ్ తొలైవదఱ్కుమ్ ఉఱుప్పల్లామైయాలే పయనఱ్ఱవైయామ్. ఇప్పారతన్త్ర్యవుణర్చ్చియినాలే ఎమ్బెరుమాన్ ఇవన్ తిఱత్తిల్ అత్యన్తమ్ అనుగ్రహత్తైప్పణ్ణుకైయాలే అవనుడైయ నిగ్రహరూపమాన సకల పాపఙ్గళుమ్ తొలైయుమ్. సంసారనివృత్తిముదలాగ నిత్యకైఙ్కర్య పర్యన్తమాగవుణ్డాన సకలఫలఙ్గళుమ్ సిద్ధిక్కుమ్. ఆక ఇవ్వళవుమ్ నడువిల్ పదమాన నమస్సిన్ అర్థమ్ వివరిక్కప్పట్టదాయ్త్తు. ౯౧.

౯౨. ఇని నారాయణపదత్తిన్ అర్థమ్ వివరిక్కప్పడుకిఱతు. నారాయణనెన్గిఱ తిరునామత్తిఱ్కు ఇరణ్డువగైయాన వ్యుత్పత్తికళ్ శెయ్య ఇడముణ్డు; తత్పురుషసమాసమ్ బహువ్రీహిసమాసమ్ ఎన ఇరణ్డువగైయాన సమాసఙ్గళ్ ఇఙ్గేకొళ్ళలామ్. "నారాణామ్ అయనమ్

మూ.—౯౬. నారఙ్గళావన - నిత్యవస్తుక్కళినుడైయ తిరళ్.

మ-వ్యా.—అయనం యస్య సః నారాయణః” ఎన్ఱుమ్, తత్పురుషబహు వ్రీహిరూప సమాసద్వయ సిద్ధమాకైయాలే, అతిల్ తత్పురుషసిలర్థత్తై మున్దుఱ వరుళిచ్చెయ్కిఱార్ (నారఙ్గళుక్కు అయనమెన్నపడి) ఎన్ఱు. ౯౫.

౯౬. నారఙ్గళాకిఱవై తానవై యెన్న వరుళిచ్చెయ్కిఱార్ (నారఙ్గళావన నిత్యవస్తుక్కళినుడైయ తిరళ్) ఎన్ఱు. నారపదమ్ “నర” ఎన్ఱుమ్ “నార” ఎన్ఱుమ్ “నారాః” ఎన్ఱుమాయ్, “రిజ్-క్షయే” ఎన్గిఱధాతువిలే “ర” ఎన్ఱు పదమాయ్ క్షయిక్కుమ్ వస్తువైచ్చొల్లి నకారమ్ అత్తై నిషేధిత్తు, “నర” ఎన్ఱు క్షయమిల్లాత నిత్యవస్తువై క్కాట్టి, సమూహార్థత్తిలే అణ్ ప్రత్యయముమ్ ఆదివృద్ధియుమాయ్, “నార” ఎన్ఱు నిత్యవస్తుసమూహత్తైచ్చొల్లి “నారాః” ఎన్ఱు బహువచనమాకైయాలే సమూహ బాహుళ్యత్తైయుమ్ శొల్లుకైయాలే (నిత్యవస్తుక్కళినుడైయ తిరళ్) ఎన్గిఱార్. ఇతిల్ (నిత్య) ఎన్గైయాలే నరశబ్దార్థముమ్, (వస్తుక్కళ్) ఎన్గైయాలే నారశబ్దార్థముమ్, అవఱ్ఱి నుడైయ (తిరళ్) ఎన్గైయాలే బహువచనార్థముమ్ శొల్లప్పట్టతితే. ౯౬.

(అణ్.) నారాయణః” ఎన్బదు తత్పురుషసమాసమ్. “నారాః అయనం యస్య సః” ఎన్బదు బహువ్రీహి సమాసమ్. ఇవఱ్ఱుళ్ మున్దుఱమున్నమ్ తత్పురుషసమాసత్తైక్కొణ్డు “నారాయణనెన్బదు నారఙ్గళుక్కు అయన మెన్నపడి” ఎన్ఱు కూఱప్పట్టను. ౯౫.

౯౬, ౯౭. నారఙ్గళెన్ఱాల్ ఎన్న? ఎన్నిల్, నిత్యవస్తుక్కళిన్ సమూహమే నారమెనప్పడుమ్. అవైతామ్ ఎవైయెన్నిల్; భగవత్స్వ

మూ.—౯౭. అవైయావన-జ్ఞానానన్దాఽమలత్వాదికళుమ్ జ్ఞానశక్త్యాదికళుమ్, వాత్సల్యసౌశీల్యాదికళుమ్, తిరుమేనియుమ్, కాన్తిసౌకుమార్యాదికళుమ్, దివ్యభూషణఙ్గళుమ్ దివ్యాయుధఙ్గళుమ్, పెరియపిరాట్టియార్ తొడక్కమాన నాచ్చిమార్కళుమ్, నిత్యసూరికళుమ్, ఛత్రచామరాదికళుమ్, తిరువాశల్ కాక్కుమ్ ముతలికళుమ్, గణాధిపరుమ్, ముక్తరుమ్, పరమాకాశముమ్, ప్రకృతియుమ్, బద్ధాత్మాక్కళుమ్, కాలముమ్ మహదాదివికారఙ్గళుమ్, అణ్డఙ్గళుమ్, అణ్డత్తుక్కుట్పట్ట దేవాదిపదార్థఙ్గళుమ్.

మ-వ్యా,—౯౭. తాదృశఙ్గళానవై తానెవై యెన్న వరుళిచ్చెయ్కిఱార్ (అవైయావన) ఎన్నుతుడఙ్గి. జ్ఞానానన్దామలత్వాదికళావన-స్వరూపనిరూపక ధర్మఙ్గళ్. ఆదిశబ్దత్తాలే అనన్తత్వత్తై చ్చొల్లుకిఱతు. జ్ఞానశక్త్యాదికళావన-నిరూపిత స్వరూపవిశేషణఙ్గళాన సమస్త కల్యాణగుణఙ్గళుక్కుమ్ ప్రధానమాయిరున్దుళ్ళ జ్ఞానశక్తిబలైశ్వర్య వీర్యతేజస్సుక్కళాకిఱ షడ్గుణఙ్గళ్. వాత్సల్య సౌశీల్యాదికళావన-అన్ద షాడ్గుణ్యాయత్తమాన వాత్సల్యసౌశీల్యస్వామిత్వ సౌలభ్యాద్యసఙ్ఖ్యేయకల్యాణగుణవిశేషఙ్గళ్. తిరుమేనియావతు-అసాధారణమాన దివ్యమఙ్గళ విగ్రహమ్. ఏకవచనమ్ జాత్యభిప్రాయమాయ్, నిత్యమాన దివ్యవిగ్రహత్తైయుమ్, ఐచ్ఛికమాక పరిగ్రహిక్కుమ్ విగ్రహాన్తరఙ్గళైయుమ్ శొల్లుకిఱతు; అల్లాతపోతు

(అర్.) రూపనిరూపకధర్మఙ్గళాన జ్ఞాన ఆనన్ద అమలత్వ అనన్తత్వఙ్గళ్; నిరూపితస్వరూపవిశేషణఙ్గళాన జ్ఞానశక్తిబలఐశ్వర్యవీర్య తేజస్సుక్కళాకిఱ షడ్గుణఙ్గళ్, వాత్సల్యసౌశీల్యస్వామిత్వసౌలభ్యమ్ ముదలియ ఎణ్ణిఅన్ద కల్యాణగుణవిశేషఙ్గళ్, అసాధారణదివ్యమఙ్గళవిగ్రహమ్, ఇచ్ఛైయి

మ-వ్యా.–ఓగోసమూహమాక ఎణ్ణివరుకిఱ ప్రకరణత్తుక్కు చ్చేరాతు; ఇతుతాన్, నడువిల్ తిరువీతిప్పిళ్ళైభట్టర్, ఆచ్చాన్పిళ్ళై ఇవర్కళరుళి చ్చెయ్త ప్రబన్ధఙ్గళిలే సుస్పష్టమ్. కాన్తిసౌకుమార్యాదికళావన - అన్ద విగ్రహ గుణఙ్గళాన సౌన్దర్యసౌకుమార్య సౌగన్ధ్యలావణ్య యౌవనాది కళ్. దివ్యభూషణఙ్గళావన–ఆభరణచూర్ణైయిలే భాష్యకారరరుళిచ్చె య్తపడియే కిరీటాది నూపురాన్తమాయ్ అత్తిరుమేనిక్కు చ్చాత్తుమస ఙ్ఖ్యేయమాన తిరువాభరణఙ్గళ్. దివ్యాయుధఙ్గళావన-అఴకుక్కుమ్ ఆశ్రి తవిరోధి నిరసనత్తుక్కు ముడలాయిరున్దుళ్ళ శఙ్ఖచక్రగదాఽసి శార్ఙ్గా ద్యసఙ్ఖ్యేయాయుధ విశేషఙ్గళ్. పెరియపిరాట్టియార్ తుడక్కమాన నాయ్చ్చిమారావార్ - "శ్రీవల్లభ! ఏవంభూతభూమి నీళానాయక" "దేవిత్వామను నీళయాసహ మహీ దేవ్యస్సహస్రం తథా" ఎన్గిఱ పడియే ప్రధానమహిషియాన పెరియపిరాట్టియార్ ముతలాక తత్స మానైకళాన భూమి నీళైకళుమ్, మఱ్ఱుమనేకరాక చ్చొల్లప్పడుకిఱ వర్కళుమ్ "లక్ష్మీ ప్రభృతిమహిషీవర్గఙ్గళుమ్" ఎన్ఱిఱే ఆచ్చాన్పిళ్ళై యరుళిచ్చెయ్తతు. నిత్యసూరికళావార్ - అనన్తగరుడ విష్వక్సేనాది కళాయిరున్దుళ్ళ అసఙ్ఖ్యేయరాన సూరిజనఙ్గళ్. ఛత్రచామరాదికళావన- కైఙ్కర్యోపకరణఙ్గళాన ఛత్ర చామర తాలవృన్త భృఙ్గార పతద్గ్ర హాదికళ్. తిరువాశఱ్కాక్కుమ్ ముతలికళావార్ - చణ్డ ప్రచణ్డ భద్ర

(అణ్.) నాల్ పరిగ్రహిక్కుమ్ పలపలవిగ్రహఙ్గళ్, అన్ద విగ్రహగుణఙ్గ ళాన సౌన్దర్యసౌకుమార్యలావణ్య యౌవనాదిగుణఙ్గళ్, అత్తిరుమేనిక్కు చ్చాత్తుమ్ ఎణ్ణిఱన్ద తిరువాభరణఙ్గళ్, అఴకుక్కుమ్ అడియవర్ ఫినై కెడుక్కైక్కుమ్ ఉడలాయిరున్దుళ్ళ దివ్యాయుధవిశేషఙ్గళ్, పెరియ పిరాట్టియార్ ముదలాన నాచ్చిమార్కళ్, అనన్తగరుడవిష్వక్సేనాది గళాన నిత్యసూరివర్గఙ్గళ్, కైఙ్కర్యత్తిఱ్కు ఉపకరణఙ్గళాన కుడై చామరమ్ తిరువాలవట్టమ్ వట్టిల్ పడిక్కమ్ ముదలానవై, చణ్డప్రచణ్డ

మ-వ్యా.—సుభద్ర జయ విజయాదిగళ్. గణాధిపరావార్-కుముద కుముదాక్ష పుణ్డరీక వామన శఙ్కుకర్ణ సర్పనేత్ర సుముఖసుప్రతిష్ఠితాది గళ్. ముక్తరావార్- "కరైకణ్డోర్" ఎన్గిఱపడియే సంసారసాగరత్తై క్కడన్దు అక్కరై ప్పట్టు నిత్యసూరికళోడు సమానాకారరాయ్ నిఖిల కైఙ్కర్య నిరతరాయిరుక్కుమ్ అసఙ్ఖ్యేయరాన చేతనర్. పరమాకాశ మావతు-పఞ్చోపనిషన్మయమాన పరమపదమ్; ఇతుతాన్ పఞ్చోప నిషన్మయమాకైయాలే సమూహాత్మకమాయిత్తే యిరుప్పతు; ఆకై యాల్ సమూహగణనైక్కు విరోధమిల్లై. "పఞ్చోపనిషన్మయమాకై యాలే పరమపదముమ్ సమూహాత్మకమా యిరుక్కుమ్" ఎన్ఱిత్తే ఆచ్చాన్పిళ్ళై యరుళిచ్చెయ్తతు.

ఆక "జ్ఞానానన్దామలత్వాదికళుమ్" ఎన్ఱుతుడఙ్గి ఇవ్వళవుమ్ స్వరూపనిరూపక ధర్మఙ్గళైయుమ్, నిరూపితస్వరూప విశేషణఙ్గళాన

(అర్.) భద్రసుభద్రజయవిజయాదిగళాన తిరువాశల్ కాక్కుమ్ ముదలికళ్, కుముదకుముదాక్షర్ ముదలాన గణాధిపతికళ్, సంసారసాగరత్తై క్కడన్దు అక్కరై ప్పట్టముక్తర్గళ్, పరమపదమ్ మూలప్రకృతి, ఇన్ద ప్రకృతిక్కుళ్ళే ఉరుమాయ్న్దు కిడక్కిఱ సంసారిగళాన ఆత్మాక్కళ్, పగల్ ఇరవు ముతలియ పలవిభాగఙ్గళుడన్ కూడినకాలమ్, మహత్తత్వమ్ ముదలాక పృథివియళవాకవుణ్డాన ఇరుపత్తుమూన్ఱుతత్త్వమ్, అణ్డవిశేషఙ్గళ్, అణ్డత్తుక్కుట్పట్ట దేవమనుష్యతిర్యక్స్థావరవిశేషఙ్గళ్ ఆగ ఇవ్వళవుమ్ నారఙ్గళెనప్పడుమ్.

"నారఙ్గళావన నిత్యవస్తుక్కళినుడైయ తిరళ్" ఎన్ఱు మున్నే శొల్లివైత్తు మేలే వివరిక్కుమ్బోతు అనిత్యవస్తుక్కళైయుమ్ శేర్త్తు ఎణ్ణియిరుప్పతు ఎఙ్ఙనే పొరున్దుమెన్ఱు శిలర్ శఙ్కిక్కక్కూడుమ్ కేణ్మిన్; అనిత్యవస్తుక్కళ్ ఎతువుమిల్లై; ఎల్లామ్ నిత్యవస్తుక్కళేయామ్. స్వరూపత్తోనిత్యఙ్గళెన్ఱుమ్ ప్రవాహత్తోనిత్యఙ్గళెన్ఱుమ్ నిత్యవస్తుక్కళ్ ఇరువకై

మ-వ్యా.—కల్యాణగుణఙ్గళై యుమ్, అగ్గుణఙ్గళుక్కు ప్రకాశకమాన దివ్యమఙ్గళ విగ్రహత్తైయుమ్, విగ్రహగుణమాన సౌన్దర్యాదికళై యుమ్, అన్ద సౌన్దర్యాదికళోపాతి పూత్తాఱ్పోలే శాత్తిన దివ్యాభరణఙ్గళై యుమ్, అవ్వాభరణఙ్గళోడు వికల్పిక్కలామ్పడియాన దివ్యాయుధఙ్గళై యుమ్, ఇవై యిత్తనై యుమ్ కాట్టిలెగిత్తనిలావాకాతపడి అరుకేయిరున్దనుభవిక్కిఱ నాయ్చ్చిమార్కళై యుమ్, అచ్చేర్త్తియిలేయడిమై శెయ్కిఱ నిత్యసూరికళై యుమ్, అవర్కళుక్కు కైక్కర్యోపకరణఙ్గళాన ఛత్రచామరాదికళై యుమ్, "ఇచ్చేర్త్తిక్కేఱ్ఱవరుకిఱతో" ఎన్ఱు వయిఱెరిన్దునోక్కుమ్ తిరువాశల్కాక్కుమ్ ముతలికళై యుమ్, అప్పడి మఙ్గళాశాసనపరరాయ్, తిరుప్పడైవీట్టుక్కడైయ కావలాయిరుక్కుమ్ గణాధిపరై యుమ్, నివృత్త సంసారరాయ్ అవర్కళోడొరు కోవైయా యడిమై శెయ్కిఱ ముక్తరై యుమ్, అవ్వడిమైక్కు వర్ధకమాన పరమపదత్తైయుమరుళిచ్చెయ్తారాయిఱ్ఱు.

లీలావిభూతియిలుళ్ళవఱ్ఱై యరుళిచ్చెయ్కిఱార్ మేల్. ప్రకృతియావతు - గుణత్రయాత్మకతయా సమూహాత్మికైయాయిరుక్కుమ్ మూలప్రకృతి; "గుణత్రయాత్మికై యాకైయాలే మూలప్రకృతియుమ్ సమూహాత్మికైయాయిరుక్కుమ్" ఎన్ఱిఱే యితుక్కుమ్ ఆచ్చాన్పిళ్ళై యరుళిచ్చెయ్తతు. బద్ధాత్మాక్కళావార్ - ఉఱై మెళ్ళుకిల్ పోనాప్పోలే ఇప్ప్రకృతిక్కుళ్ళే ఉరుమాయ్న్దు కిడక్కిఱ ఆత్మాక్కళ్. కాలమావతు- అహోరాత్రాదివిభాగయుక్తతయా సమూహాత్మకమా యిరుక్కు

(అణ్.) ప్పడుమ్. "జ్ఞానానన్దామలత్వాదికళుమ్" ఎన్ఱు తొడఙ్గి "కాలముమ్" ఎన్నుమళవుమ్ స్వరూపనిత్యఙ్గళాన వస్తుక్కళ్ శొల్లప్పట్టన; అతఱ్కుమేల్ ప్రవాహనిత్యఙ్గళాన వస్తుక్కళ్ శొల్లప్పట్టన. ఒరునాళుమ్ ఉత్పత్తివినాశమేయిల్లాత వస్తుక్కళ్ స్వరూపనిత్యఙ్గళెనప్పడుమ్. ఉత్పత్తి

మూ.—౯౮. అయనమెన్ఱతు ఇవర్ఱుక్కాశ్రయమెన్ఱపడి.

మ-వ్యా.—మచ్చిద్విశేషమ్. "అహోరాత్రాదివిభాగఙ్గళ్ అనేకమాకైయాలే కాలముమ్ సమూహాత్మకమాయిరుక్కుమ్" ఎన్ఱితే ఇతుక్కుమ్ ఆచ్చాన్పిళ్ళైయరుళిచ్చెయ్తతు.

ఆక ఇవ్వళవుమ్ స్వరూపేణ నిత్యఙ్గళాన వస్తుక్కళై చ్చొల్లిఱ్ఱు.

మేల్ ప్రవాహరూపేణ నిత్యఙ్గళై చ్చొల్లుకిఱతు. స్వరూపేణ నిత్యత్వమావతు - సత్తాన పదార్థత్తినుడైయ ఉత్పత్తి వినాశాత్యన్తాభావమ్. ప్రవాహరూపేణ నిత్యత్వమావతు - ఉత్పత్తి వినాశయోగియాకానిఱ్కచ్చెయ్తేయుమ్ పూర్వకాలత్తిలుణ్డాన నామ రూపలిఙ్గాదికళుడైయ అనన్యథాభావమ్.

ఇతిల్ మహదాదివికారఙ్గళావన-మహత్తత్త్వమ్ తుడఙ్గి పృథివియళవాక వుణ్డాన ఇరుపత్తు మూన్ఱు తత్త్వముమ్. అణ్డఙ్గళావన-ఇమ్మహదాదికళాలే ఆరబ్ధఙ్గళాయ్, "అణ్డానాంతు సహస్రాణాం సహస్రాణ్యయుతానిచ" ఎన్గిఱపడియే అసఙ్ఖ్యేయమాయిరుక్కిఱ అణ్డవిశేషఙ్గళ్. అణ్డత్తుక్కుట్పట్ట దేవాదిపదార్థఙ్గళావన-అణ్డాన్తర్వర్తికళాన దేవ మనుష్య తిర్యక్ స్థావరఙ్గళ్.

ఆక నారపదార్థ మరుళిచ్చెయ్తారాయిఱ్ఱు. ౯౭.

౯౮. మేల్ అయనపదార్థత్తై యరుళిచ్చెయ్కిఱార్ (అయన మెన్ఱతు ఇవర్ఱుక్కాశ్రయ మెన్ఱపడి) ఎన్ఱు. అతావతు - అయన

(అణ్.) వినాశఙ్గళ్ ఇరుక్కచ్చెయ్తేయుమ్ మున్బుణ్డాన నామరూపలిఙ్గాదికళ్ మాఱామలిరుక్కప్పెఱ్ఱ వస్తుక్కళ్ ప్రవాహనిత్యఙ్గళెనప్పడుమ్. ఆక నారపదార్థమ్ వివరిక్కప్పట్టతాయిఱ్ఱు. ౯౬, ౯౭.

౯౮. ఇని అయనపదార్థమ్ కూఱప్పడుకిఱతు. అయనమావతు

౯౯. అజ్ఞనన్త్రిక్కే ఇవైతన్నై ఆశ్రయమాక వుడైయనెన్న వుమామ్.

మ-వ్యా.—శబ్దమ్ ఆశ్రయవాచియాకైయాలే ఇవర్గళుక్కు అయన మెన్నతు - ఇవర్గళుక్కాశ్రయమెన్నపడి యెన్గై. ౯౮.

౯౯. బహువ్రీహి సమాసార్థత్తై యరుళిచ్చెయ్కిఱార్ (అజ్ఞనన్త్రిక్కే ఇవైతన్నై యాశ్రయమాక వుడైయనెన్నవుమామ్) ఎన్ఱు. అతావతు - "ఇవర్గళుక్కాశ్రయమ్" ఎన్ఱు తత్పురుషనాక చ్చొల్లుకైయన్త్రిక్కే "ఇవైతన్నైయాశ్రయమాక వుడైయవన్" ఎన్ఱు బహువ్రీహియాక చ్చొల్లవుమామెన్గై. "ఇవర్గళుక్కాశ్రయమ్" ఎన్గిఱవిడత్తిల్ గుణఙ్గళైయుమ్ శొల్లిన్ఱ్రేయాకిలుమ్ "ఇవైతన్నై యాశ్రయమాకవుడైయన్" ఎన్గిఱవిడత్తిల్ గుణఙ్గళైయొళ్ఱియ చ్చొల్లవేణుమ్; అగ్గుణఙ్గళుక్కు వ్యాప్యత్వమ్ శొల్లుమళవిల్ ఆత్మాశ్రయమ్ అనవస్థైయుమాకిఱ దోషఙ్గళ్ వరుమాకైయాలే- "తన్ గుణఙ్గళిలే ఈశ్వరన్ వ్యాపిక్కుమ్పోతు గుణవిశిష్టనాయ్ వ్యాపిక్కవేణుమ్, నిర్గుణమాయ్ వస్తువిరామైయాలే; అప్పోతు వ్యాప్యగుణఙ్గళే వ్యాపకగుణఙ్గళాయ్ వ్యాపకగుణఙ్గళే వ్యాప్యగుణఙ్గళాయఱుకైయాలే ఆత్మాశ్రయదోషము ణామ్; అతుక్కు మేలే తన్ గుణఙ్గళిలే గుణి వ్యాపిక్కవెన్ఱు పుక్కాల్,

---

(అణ్.) ఆశ్రయమ్; నారఙ్గళుక్కు ఇరుప్పిడమానవన్ నారాయణన్ ఎన్ఱతాయిర్ఱు. ౯౮.

౯౯. నారపదత్తైయుమ్ అయనపదత్తైయుమ్ శేర్త్తు సమాసమ్ పణ్ణుమ్పోదు తత్పురుష సమాసమ్పోలే బహువ్రీహి సమాసముమ్ పణ్ణలామాకైయాలే ఇని బహువ్రీహి సమాససిద్ధమాన అర్థత్తై శొల్లప్పుడుకిఱదు. (నారఙ్గళుక్కు ఆశ్రయభూతన్ ఎన్పతు

౧౦౦. ఇవై యిరణ్డాలుమ్ ఫలిత్తతు పరత్వసౌలభ్యఙ్గళ్.

మ-వ్యా.—తదాశ్రయమాన గుణఙ్గళైయుమ్ గుణివ్యాపిక్క వేణుమ్; అన్త వ్యాపకనుడైయ గుణఙ్గళైయుమ్ గుణివ్యాపిక్క వేణుమ్, ఆకైయాలే అనవస్థాదుస్థనమామ్" ఎన్ఱు ఇతుతన్నై సుస్పష్టమాక ఆచ్చాన్పిళ్ళై యరుళిచ్చెయ్తారిఱే. ౯౯.

౧౦౦. ఇవ్వుభయ సమాసత్తాలుమ్ ఫలితాంశత్తై యరుళిచ్చెయ్కిఱార్ (ఇవై యిరణ్డాలుమ్) ఎన్ఱుతుడఙ్గి. అతావతు - నారఙ్గళుక్కయనమ్, నారఙ్గళై అయనమాక వుడైయవన్ ఎన్గిఱ ఇవై యిరణ్డాలుమ్ ఫలిత్తవర్థమ్ - తన్నైయొఴిన్ద సమస్తవస్తుక్కళుక్కుమ్ తానాధారమాయిరుక్కైయాకిఱ పరత్వముమ్, ఇప్పడి పెరియనాన తాన్ సకల చేతనాఽచేతనఙ్గళిలుమ్ తన్నైయమైత్తుక్కొణ్డు పుక్కిరుక్కైయాకిఱ సౌలభ్యముమెన్గై. ౧౦౦.

(అణ్.) తత్పురుష సమాసత్తాలే సిద్ధిత్త అర్థమ్.) నారఙ్గళై ఆశ్రయమాకవుడైయవన్ ఎన్బతు బహువ్రీహిసమాసత్తాలే సిద్ధమాన అర్థమ్.

౧౦౦. మేలేకాట్టియ ఇరణ్డు సమాసత్తాలుమ్ ఫలిత్తదు ఎన్నవెన్ఱాల్, పరత్వముమ్ సౌలభ్యముమ్ ఫలిత్తదామ్. సకలవస్తుక్కళుక్కుమ్ తాన్ ఆశ్రయమాయిరుక్కిఱా నెన్బదు తత్పురుషనాలే ఫలిక్కిఱ అర్థమాకైయాలే, సకలవస్తుక్కళుక్కుమ్ తాన్ ఆధారమాయిరుక్కైయే పరత్వమాకైయాలే అప్పడిప్పట్ట పరత్వమ్ తత్పురుషసిద్ధమాయ్త్తు ఇని, సకలవస్తుక్కళైయుమ్ తాన్ ఆశ్రయమాకవుడైయవనెన్బతు బహువ్రీహిసమాసత్తాల్ ఫలిక్కిఱ అర్థమాకైయాలే మహానాన తాన్ సకలచేతనాచేతనఙ్గళిలుమ్ తన్నై అమైత్తుక్కొణ్డు పుకున్దిరుప్పదే సౌలభ్యమాకైయాలే అప్పడిప్పట్ట సౌలభ్యమ్ బహువ్రీహి సిద్ధమాయ్త్తు. ౧౦౧.

మూ.—౧౦౧. అన్తర్యామిత్వముమ్, ఉపాయత్వముమ్, ఉపేయత్వ
ముమాకవుమామ్.

మ-వ్యా.-౧౦౧. ఇన్నము మొరు ప్రకారత్తాలే ఇన్ద సమాసద్వయ ఫలితఙ్గళై యరుళిచ్చెయ్కిఱార్ (అన్తర్యామిత్వముమ్, ఉపాయత్వముమ్, ఉపేయత్వముమాకవుమామ్) ఎన్ఱు. అతావతు - బహువ్రీహియుమ్ తత్పురుషనుమాకిఅ ఉభయసమాసత్తాలుమ్ ఫలిత్తతు, అన్తర్యామి బ్రాహ్మణాదికళిల్ శొల్లుకిఅపడియే అఖిల చేతనాచేతనఙ్గళిలుమ్ అన్తరాత్మతయావస్థితనాయ్క్కొణ్డు నియన్తావాయిరుక్కైయాకిఅ అన్తర్యామిత్వముమ్, "ఇణ్ - గతౌ" ఎన్గిఅ ధాతువిలేయాతల్, "అయగతౌ" ఎన్గిఅ ధాతువిలేయాతల్ సిద్ధమాన అయనపదత్తిల్ కరణేవ్యుత్పత్తియాలుమ్ కర్మణి వ్యుత్పత్తియాలుమ్ ప్రకాశితమాన ఉపాయత్వముమ్ ఉపేయత్వముమాకవుమామెన్గై. బహువ్రీహి యోజనై శొల్లుకిఅ విడత్తిల్ యోగ్యతానుగుణమాక నారశబ్దత్తై గుణఙ్గళై యొழிన్ద వస్తుక్కళుక్కు వాచకమాకక్కొణ్డాప్పోలే, తత్పురుషయోజనైయిలుమ్ అయనశబ్దత్తై ఉపాయోపేయవాచియాకక్కొళ్ళుమళవిల్ యోగ్యతానుగుణమాక నారశబ్దత్తై అచేతనఙ్గళైయొழிన్ద చేతనవస్తుక్కళుక్కు వాచకమాకక్కొళ్ళక్కడవతు. " నారస్త్వితి సర్వపుంసాం సమూహః

(అణ్.) ౧౦౧. ప్రకారాన్తరత్తాలుమ్ సమాసద్వయ ఫలితాంశమ్ కూఅప్పడుకిఅతు. [అన్తర్యామిత్వముమ్ ఉపాయత్వముమ్ ఉపేయత్వము మాకవుమామ్.] బహువ్రీహిసమాసత్తాలే అన్తర్యామిత్వమ్ సిద్ధిక్కిఅ తెన్బతు ఎళితాకత్తెరియవరుమ్. ఉపాయత్వముమ్ ఉపేయత్వముమ్ ఎప్పడి సిద్ధిక్కిఅ తెన్నిల్, అయనపదత్తిఱ్కు కరణే వ్యుత్పత్తియావతు కర్మణివ్యుత్పత్తియావతు పణ్ణవేణుమ్. (ఈయతే

మూ.—౧౦౨. "ఎమ్బిరానెన్దై" ఎన్గైయాలే ఈశ్వరనే ఎల్లా వుఱవు ముఱైయుమెన్ఱు శొల్లుమ్.

మ-వ్యా.—పరికథ్యతే। గతిరాలమ్బనం తస్య తేన నారాయణస్స్మృతః" ఎన్ఱుమ్ "నారశబ్దేన జీవానాం సమూహః ప్రోచ్యతే బుధైః। తేషామయనభూతత్వా న్నారాయణ ఇహోచ్యతే" ఎన్ఱుమ్ ఇత్యాదికళిలే ఇవ్వర్థమ్ శొల్లప్పడానిన్ఱతిఱే. ౧౦౧.

౧౦౨. కర్మణివ్యుత్పత్తిసిద్ధమాన ప్రాప్యత్వత్తుక్కు సఙ్కోచమిల్లామైయాలే, అతు సర్వప్రకారవిశిష్టమాయిరుక్కైయాలుమ్, బన్ధులాభముమ్ ప్రాప్యమాయిరుక్కైయాలుమ్, ఈశ్వరనుడైయ సర్వవిధ బన్ధత్వము మప్పదత్తిలే శొల్లుమ్బడియై యరుళిచ్చెయ్కిఱార్ (ఎమ్బిరార్) ఎన్ఱుతుడఙ్గి. అతావతు-నారాయణశబ్దార్థత్తై యనుసన్ధిక్కుమ తిరుమఙ్గైయాళ్వార్ "ఎమ్బిరానెన్దైయెన్నుడైచ్చుఱ్ఱ మెనక్కరశెన్నుడై

(అర్.)అనేనేతి అయనమ్ ఎన్బను కరణేవ్యుత్పత్తి. ఎమ్బెరుమానాలే ఎమ్బెరుమార్ అడైయప్పడుకిఱానెన్ఱపడి. భగవత్ప్రాప్తిక్కు భగవార్ ఉపాయభూతర్ ఎన్గిఱ అర్థమ్ ఇదనాల్ సిద్ధిత్తపడియాల్ ఉపాయత్వమ్ ఫలిత్తతాయ్త్తు. (ఈయతే అసావిత్యయనమ్) ఎన్బతు కర్మణివ్యుత్పత్తి. అడైయప్పడుకిఱవర్ ఎమ్బెరుమార్ ఎన్ఱపడి. ఇత్తాల్ ఉపేయత్వమ్ ఫలిత్తదాయ్త్తు. ౧౦౧.

౧౦౨. కీళ్ నిరూపిత్త కర్మణివ్యుత్పత్తియినాల్ ఫలిత్త ఉపేయత్వత్తుక్కు సంకోచమిల్లామైయాలే, అన్ద ఉపేయత్వమానతు మాతృత్వమ్ పితృత్వమ్ ముతలాన సర్వప్రకారవిశిష్టమాయిరుక్కైయాలుమ్, బన్ధులాభముమ్ ప్రాప్యమాకైయాలుమ్ ఈశ్వరర్ సర్వవిధబన్ధు ఎన్నుమిడమ్ నారాయణపదత్తిలే సిద్ధమెన్బతు, ఇన్ద నారాయణ

మూ.—౧౦౩. నామ్ పిఱర్క్కాన వన్తుమ్ అవన్ నమక్కాయిరుక్కుమ్.

మూ.—౧౦౪. ఇరామడమూట్టువార్ప్పోలే ఉళ్ళేవతిక్కిడన్దు సత్తైయే పిడిత్తు నోక్కిక్కొణ్డుపోరుమ్.

మ-వ్యా.—వాణాళ్ " ఎన్గైయాలే, ఈశ్వరనే ఇవ్వాత్మాక్కళుక్కు సర్వవిధబన్ధువుమెన్ఱు ఇప్పదత్తిలే శొల్లుమెన్గై. ౧౦౨.

౧౦౩. ఇప్పడిబన్ధుభూతనాయ్క్కొణ్డు ఇత్తలైక్కవన్ శెయ్యుమత్తై తెన్నవరుళిచ్చెయ్కిఱార్ (నామ్ పిఱర్క్కానవన్తుమ్ అవన్ నమక్కాయిరుక్కుమ్) ఎన్ఱు. అతావతు - నామ్ తన్నోడొట్టఱ్ఱు పిఱర్క్కునల్లరాయిరున్ద కాలత్తిలుమ్, అవన్ నమక్కు నల్లనాయిరుక్కుమెన్గై. ౧౦౩.

౧౦౪. ఇప్పడి నామ్ అన్యపరరానవన్తుమ్ నమక్కేయాయిరున్దు అవన్ శెయ్తు పోరుమతుతాన్ ఏతెన్నవరుళిచ్చెయ్కిఱార్ (ఇరా

(అణ్.)శబ్దార్థత్తై యనుసన్ధిక్కిల అ తిరుమఙ్గైయాళ్వార్ *ఎమ్బిరానెన్దై యెన్నుడైచ్చుఱ్ఱమెనక్కరశు ఎన్నుడై వాళ్నాళ్ * ఎన్ఱు అరుళిచ్చెయ్కైయాలే వ్యక్తమ్. ౧౦౨.

౧౦౩. ఎమ్బెరుమానే సకలబన్ధువుమాకిల్ అవన్ నమక్కుచ్చెయ్యుమ్ నన్మై ఏదెన్నిల్ ; నామ్ అప్పెరుమానోడు సంబన్ధమఱ్ఱు అన్యపరరాక ఇరుక్కుమిడత్తుమ్ నమక్కు ఆభిముఖ్యముణ్డామ్బడియై ఎదిర్పార్త్తుక్కొణ్డు నమ్ పక్కలిలే ఊఱ్ఱముఱ్ఱిరుక్కైయే యామ్. ౧౦౩.

౧౦౪. నామ్ అన్యపరరాయిరుక్కవుమ్ ఎమ్బెరుమాన్ నమక్కేయాయిరున్దుకొణ్డు శెయ్వదుతాన్ ఏదెన్నిల్ ; శిలపిళ్ళైకళ్

మూ.—౧౦౫. "ఆయ" ఎన్గిఱవిత్తాల్ "శెన్ఱాల్క్కుడైయామ్" ఎన్గిఱపడియే ఎల్లావడిమైకళుమ్ శెయ్యవేణుమెన్ఱు అపేక్షిక్కిఱతు.

మ-వ్యా.-మడమ్) ఎన్ఱుతుడఙ్గి. అతావతు-నేర్ కొడునేర్ తఙ్గళ్ పక్కల్ వన్దుఅపేక్షితఙ్గళై వాఙ్గి జీవియాతే దుర్మానత్తాలే పట్టినియే తిరియుమవర్కళైయుమ్ విడమాట్టామైయాలే అశలఱియాతపడి రాత్రిమగత్తిలే భుజిప్పిప్పారైప్పోలే, తన్పక్కల్ తలైశాయోమెన్ఱు ఇచ్చేతనర్ స్వాతన్త్ర్యమడిత్తు త్తిరియానిఱ్క, ఇవర్కళ్ కణ్ణాణాతపడి అన్తరాత్మావాయ్క్కొణ్డు ఉళ్ళే మఱైన్దిరున్దు ఇవర్కళ్ సత్తైయే తుడఙ్గి రక్షిత్తుక్కొణ్డు పోరుమెన్గై.

ఆక ఇన్నారాయణపదత్తాలే - కైఙ్కర్య ప్రతిసంబన్ధియాన ఈశ్వరన్పడియై యరుళిచ్చెయ్తారాయిఱ్ఱు. ౧౦౪.

౧౦౫. ఇని ఇతిల్ విభక్త్యంశత్తాలే కైఙ్కర్యత్తై ప్రార్థిక్కిఱపడియైయరుళిచ్చెయ్కిఱార్ (ఆయవెన్గిఱవిత్తాల్) ఎన్ఱు తుడఙ్గి. అతా

(అణ్.)తాయ్ తకప్పనారిడత్తిల్ విరోధమ్కొణ్డు అవర్కళోడు కూడియిరున్దు ఉణ్ణమాట్టాదే పట్టినికిడన్దు తిరియుమళవిల్, అన్దతాయ్తన్దైయర్ అవర్కళైయుమ్ విడమాట్టామల్ అశలఱియాదపడి రాత్రికాలఙ్గళిల్ మఱఙ్గళిల్ మఱైన్దిరున్దు పిఱరైక్కొణ్డు ఉణ్బిప్పదుపోల, ఎమ్బెరుమానుమ్తఙ్పక్కలిల్ తలైశాయ్క్కమాట్టోమెన్ఱు స్వాతన్త్ర్యమ్ కొణ్డాడి త్తిరికిఱ చేతనర్కళ్ కణ్కాణాదపడి అన్తరాత్మావాయ్క్కొణ్డు ఉళ్ళేమఱైన్దిరున్దు ఇవర్కళ్ సత్తైయేపడిత్తు రక్షిత్తుక్కొణ్డు పోరువదుణ్డే, అదువాకుమ్.

మ-వ్యా.-వతు-ఆయ వెన్గిఱ ఇన్ద చతుర్థియాలే "శెన్ఱాల్కుడైయామ్" ఎన్గిఱ పాట్టిఱ్చొల్లుకిఱపడియే తిరువనన్దాఴ్వానైప్పోలే సర్వవిధకైఙ్కర్యఙ్గళుమ్ శెయ్యవేణుమెన్ఱ పేక్షైక్కుఱ తెన్గై. ౧౦౫.

(అణ్.) ఆక, ఇన్ద నారాయణపదత్తాలే కైఙ్కర్యత్తుక్కు ఉద్దేశ్యభూతనాన ఎమ్బెరుమాన్ పడియై చ్చొల్లిఱ్ఱాయిఱ్ఱు! ౧౦౪.

౧౦౫. నారాయణ శబ్దత్తిన్మేల్ ఏఱిక్కిడక్కిఱ చతుర్థీ విభక్తియానదు కైఙ్కర్యప్రార్థనై పణ్ణుకిఱపడియై త్తెరివిక్కిన్ఱ దెన్గిఱతు ఇని. * శెన్ఱాల్కుడైయామ్ ఇరున్దాల్ శిఙ్గాశనమామ్ నిన్ఱాల్ మరవడియామ్ నీళ్కడలుళ్ ఎన్ఱుమ్ పుణైయామణి విళక్కామ్ పూమ్ పట్టామ్ వుల్కుమణైయామ్ తిరుమాఱ్కరవు * ఎన్గిఱ పొయ్కైయాఴ్వార్ పాశురత్తిఱ్ పడియే తిరువనన్దాఴ్వానైప్పోలే ఎవ్వకైప్పట్ట కైఙ్కర్యఙ్గళుమ్ శెయ్యవేణుమెన్గిఱ అపేక్షై చతుర్థీవిభక్తియినాల్ ప్రకాశిప్పిక్కప్పడుకిఱ తెన్ఱతాయిఱ్ఱు.

[మూలత్తిల్ "ఆయవెన్గిఱవిత్తాల్" ఎన్ఱిరుప్పదిల్ శిలర్ శఙ్కిప్పతుణ్డు; అతావతు - వ్యాకరణశాస్త్రప్పడి (ఆయ) ఎన్ఱు కిడైయాదే; * జేయః * ఎన్గిఱ పాణిని సూత్రత్తినాల్ (జే) ఎన్బతఱ్కు యకారమ్ ఆదేశమాకవన్దు స్థానివద్భావత్తాలే దీర్ఘమ్ ప్రాప్తమాయిరుక్క అవత్తనైప్పోక్క (ఆయ) ఎన్గిఱ స్వరూపముళ్ళైయే; అప్పడియిరుక్క "ఆయవెన్గిఱవిత్తాల్" ఎన్ఱు అరుళిచ్చెయ్తతు ఎప్పడిపొరున్దుమ్? ఎన్ఱు శఙ్కిప్పర్కళ్. ఇతఱ్కు సమాధానమావతు - ఇతు మన్త్రమాకైయాలే మన్త్రశాస్త్రత్తిల్ ఉద్ధారక్రమత్తిల్ (ఆయ) ఎన్ఱు ఎడుత్తిరుక్కైయాలే ఆదై అడియొఱ్ఱి అరుళిచ్చెయ్తతాకైయాలే పొరున్దామైయొన్ఱుమిల్లైయెన్ఱు.] ౧౦౫.

మూ —౧౦౬. నమస్సాలే తన్నోడుఃవిల్లై యెన్ఱు వైత్తు కైజ్కర్యత్తై ప్రార్థిక్కిఱ్కూడుమోవెన్నిల్ ;

౧౦౭. "పడియాయ్క్కిడన్దు పవళవాయ్ కాణ్బేనే" ఎన్గిఱ పడియే కైజ్కర్యప్రార్థనై వన్దేఱియన్ఱు, స్వరూప ప్రయుక్తమ్ ;

మ-వ్యా.—౧౦౬. నమస్సాలే తనక్కెన్నవొన్ఱై విరుమ్బుకైక్కు ప్రాప్తియిల్లాత అత్యన్తపారతన్త్ర్యమ్ శొల్లియిరుక్క ఇక్కైజ్కర్యత్తై త్తాన్ విరుమ్బి అపేక్షిక్కై సంభవియాతెన్ఱిరుక్కుమవర్కళ్ పణ్ణుమ్ ప్రశ్నత్తైయనువదిక్కిఱార్ (నమస్సాలే తన్నోడుఅవిల్లైయెన్ఱు వైత్తు కైజ్కర్యత్తై ప్రార్థిక్కక్కూడుమోవెన్నిల్) ఎన్ఱు. ౧౦౬.

౧౦౭. అతుక్కు ఉత్తరమరుళిచ్చెయ్కిఱార్ (పడియాయ్క్కిడన్దు) ఎన్ఱు తుడఙ్గి. అతావతు - "పడియాయ్క్కిడన్దు పవళవాయ్ కాణ్బేనే" ఎన్ఱు అత్యన్తపారతన్త్ర్యత్తోడే కైజ్కర్యప్రార్థనైయైయుమ్ శొల్లుకిఱపడియే, కైజ్కర్యప్రార్థనై స్వభోక్తృత్వరూపాహ

(అణ్.) ౧౦౬, ౧౦౭. కీழ் నమస్సుక్కు అత్యన్తపారతన్త్ర్య మన్ఱోపొరుళాక చ్చొల్లప్పట్టిరుక్కిఱతు; తనక్కెన్ఱు ఒన్ఱై విరుమ్బుకైక్కుం యోగ్యతై యిల్లామైయన్ఱో అత్యన్తపారతన్త్ర్యమావతు ; అప్పడిప్పట్ట పారతన్త్ర్యత్తుక్కు విరుద్ధమాగ ఇప్పోదు కైజ్కర్యత్తై విరుమ్బియపేక్షిత్తల్ యుక్తమోవెన్నిల్ ; యుక్తమే. కైజ్కర్యత్తై ప్రార్థిప్పదానదు స్వభోక్తృత్వరూపమాన అహజ్కారత్తాలే విళైవతాయ్క్కొణ్డు వన్దేఱియానతన్ఱు; శేషిక్కు అతిశయత్తై విళైత్తే తాన్ ధరిక్కవేణ్డియవనాకైయాలే శేషిక్కు అతిశయత్తై విళైత్తల్లదు తాన్ ధరియాదపడియాన తన్ స్వరూపత్తై ప్పఱ్ఱినతేయామ్. ఆనదు పఱ్ఱియే * పడియాయ్క్కిడన్దు పవళవాయ్ కాణ్బేనే * ఎన్ఱు కులశేఖరాழ்వార్ అత్యన్తపారతన్త్ర్యత్తోడే కైజ్కర్యప్రార్థనైయుమ్ పణ్ణియిరుక్కి.

మూ.—౧౦౮. ఆకైయాల్ "వళువిలావడిమై శెయ్యవేణ్డునామ్" ఎన్గిఱ ప్రార్థనైయై క్కాట్టుకిఱతు.

మ-వ్యా.—జ్కార ప్రయుక్తమాయ్కొణ్డు వన్దేటి యానతన్ను, శేషిక్కతిశయత్తై విళైత్తల్లతు తాఙ్ధరియాతపడియాన తఙ్ స్వరూపత్తై ప్పఱ్ఱి వన్దతెన్గై. ౧౧౭.

౧౦౮. ఉక్తత్తై హేతువాకక్కొణ్డు చతుర్థియిఙ్ కైఙ్కర్య ప్రార్థనా ప్రకాశకత్వత్తై యరుళిచ్చెయ్కిఱార్ (ఆకైయాల్) ఎన్ఱు తుడఙ్గి. అతావతు - కైఙ్కర్యప్రార్థనై వన్దేటియన్ఱిక్కే స్వరూప ప్రయుక్తమాకైయాలే, "వళువిలావడిమై శెయ్యవేణ్డునామ్" ఎన్ఱు అడిమైయిలొన్ఱుమ్ నళువాతపడి సకలకైఙ్కర్యఙ్గళుమ్ శెయ్యవేణుమ్ నామెన్గిఱ ప్రార్థనైయై ఇచ్చతుర్థీ ప్రకాశిప్పిక్కిఱతెన్గై. ౧౦౮.

(అఱ్.) ఆర్. ఆక స్వరూపప్రయుక్తమాకైయాలే కైఙ్కర్యత్తై ప్రార్థిత్తల్ యుక్తమ్.

[* పడియాయ్క్కిడన్దు ఉఙ్ పవళవాయ్ కాణ్బేనే * ఎన్గిఱ విడిల్ కైఙ్కర్యప్రార్థనై ఎఙ్గేకిడక్కిఱతు? ఎన్నిల్; * ఉఙ పవళవాయ్ కాణ్బేనే * ఎన్బదిల్ అదు ఉణరత్తక్కదు. నామ్ శేషిక్కు అతిశయత్తై విళైత్తోమా ఎన్బదై శేషియినుడైయ ముఖవికాసమ్ కణ్డే అఱియవేణుదలాలే అతఱ్కాకవే * ఉఙ పవళవాయ్ కాణ్బేనే * ఎన్ఱారాళ్వార్. ఆకవే అదు కైఙ్కర్యప్రార్థనై పణ్ణినపడియే యామ్ ఎన్ఱు కొళ్క.] ౧౦౬, ౧౦౭.

౧౦౮. కైఙ్కర్యత్తై ప్రార్థిప్పదానదు వన్దేటియల్లామల్ స్వరూపప్రయుక్తమాకైయాలే * ఒళివిల్ కాలమెల్లామ్ ఉడనాయ్ మన్ని వళువిలావడిమై శెయ్యవేణ్డునామ్ * ఎన్ఱు ఆళ్వార్ విరుమ్బియపడియే అడిమైయిల్ ఒన్ఱుమ్ నళువాదపడి సకలకైఙ్కర్యఙ్గళుమ్ శెయ్యవేణుమెన్గిఱ ప్రార్థనైయై ఇన్ద చతుర్థీవిభక్తి విళక్కిన్ఱా యిన్ఱు. ౧౦౮.

మూ.—౧౦౯. "కణ్ణారక్కణ్డు కఖివతోర్ కాతలుఱ్ఱార్క్కు ముణ్డో కణ్కళ్ తుఞ్జుతల్" ఎన్గిఱపడియే కాణ్బతఱ్కు మున్బు ఉఱక్కమిల్లై; కణ్డాల్ "సదాపశ్యన్తి" యాకైయాలే ఉఱక్కమిల్లై.

మ-వ్యా.—౧౦౯. ఇని ఇన్దకైఙ్కర్య ప్రార్థనై ఇడైవిడామల్ నడక్కైక్కుఉఱ్పాన ప్రాప్యరుచియుడైయార్ పడియై యరుళిచ్చెయ్కిఱార్ (కణ్ణారక్కణ్డు) ఎన్ఱుతుడఙ్గి. అతావతు - "ఇమైయోర్గళ్ కుఴామ్ తొழுవతుమ్ శూழ்వతుమ్ శెయ్ తొల్లైమాలై క్కణ్ణారక్కణ్డుకఖివతోర్ కాతలుఱ్ఱార్క్కు ముణ్డో కణ్గళ్ తుఞ్జుదల్" ఎన్ఱు-నిత్యసూరికళుడైయ తిరళానతు నిరన్తరమనుభవమ్ పణ్ణుకిఱ సర్వేశ్వరనై క్కణ్గళ్ నిఱైయుమ్బడి కణ్డో ఖియక్కఖియాతపడియాన కాతలిలే నిలైనిన్ఱవర్కళుక్కుమ్ కణ్గళుఱఙ్గుతలుణ్డోవెన్నుమాపోలే, విషయత్తై క్కాణ్బతఱ్కు మున్బు జ్ఞానసఙ్కోచరూపమాన ఉఱక్కమిల్లై, కణ్డకాలత్తిల్ "సదాపశ్యన్తి" ఎన్గిఱపడియే సదానుభవమ్ పణ్ణుకైయాలే ఉఱక్కమిల్లైయెన్గై. ౧౦౯.

(అణ్.) ౧౦౯. మేలుమ్కూఱియ కైఙ్కర్యప్రార్థనై నిరన్తరమాకనడక్కుమ్బడియాన రుచియుడైయార్పడి పేశప్పడుకిఱతు. *ఇమైయోర్కళ్ కుఴామ్ తొழுవనుమ్ శూழ்వతుమ్శెయ్ తొల్లైమాలైక్కణ్ణారక్కణ్డు కఖివదోర్ కాదలుఱ్ఱార్క్కు ముణ్డో కణ్గళ్ తుఞ్జుదలే * ఎన్నుమాపోలే ఎమ్బెరుమానై సేవిప్పతఱ్కు మున్బు జ్ఞానసంకోచమాకిఱ ఉఱక్కమ్ కిడైయాతు; కణ్డకాలత్తిలే*తద్విష్ణోః పరమంపదం సదాపశ్యన్తి సూరయః * ఎన్ఱు ఉపనిషత్తు ఓదినపడియే నిత్యానుభవమ్ పణ్ణుకైయాలే పిన్బుమ్ ఉఱక్కమిల్లై. ఇప్పడి ఎప్పొదుమ్ ఉఱక్కమిల్లాదపడియాక వాయిఱ్ఱు ప్రాప్యరుచియుడైయార్పడి యిరుప్పతు. ౧౦౯.

మూ.—౧౧౦. "పఴుతేపలపకలుమ్పోయిన" ఎన్ఱు ఇఴన్దనాళైక్కు-
కూప్పిడుకిఱవనుక్కు ఉఱ్ఱనిరక్కిలై.

౧౧౧. "అన్ఱునాన్ పిఱన్దిలేన్ పిఱన్దపిన్ మఱన్దిలేన్" ఎన్నా
నిన్ఱార్కళిఱే.

మ-వ్యా.—౧౧౦. ఇన్నముమొరు హేతువినాల్ ఇవనుక్కు ఉఱక్కమిల్లామైయై యరుళిచ్చెయ్కిఱార్ (పఴుతే) ఎన్ఱు తుడఙ్గి. అతావతు-" శెఙ్గణాడలోతవణ్ణరడి - అరవణైమేల్ కణ్డుతొఴుతేన్ - పలపక లుమ్ పఴుతే పోయినవెన్ఱు అఞ్జియఴుతేన్ " ఎన్ఱు-విషయత్తై కణ్డను భవిత్తవాఱే ఇప్పడి యనుభవిక్కైక్కుడలాన అనేకకాలమెల్లామ్ వ్యర్థమే పోయ్విట్టతేయెన్ఱు ఇఴన్దనాళై నినైత్తు క్లేశిత్తు కూప్పిడుకిఱ వనుక్కు మేలుళ్ళనాళిలుఱక్కమ్ వర వఴియిల్లైయెన్గై. ౧౧౦.

౧౧౧. ఇన్నముమ్ ఇవ్విషయత్తిలఱివు పిఱన్దార్క్కు మఱ క్కప్పోకాతెన్నుమత్తై యిశైవిక్కిఱార్ (అన్ఱునాన్) ఎన్ఱు తుడఙ్గి. అతావతు - అవనైనైన్ప్పెఱుకైక్కాక త్తిరుప్పతికళిలే నిఱ్పతు ఇరు ప్పతు కిడప్పతాకానిఱ్క అక్కాలత్తిల్ నాన్ జ్ఞానలాభరూపమాన

(అణ్.) ౧౧౦. ఉఱక్కమిల్లామైక్కు మఱ్ఱోరుకారణము ముణ్డు; * పఴుదే పలపగలుమ్ పోయినవెన్ఱు అఞ్జియఴుదేన్ * ఎన్ఱు పొయ్కైయాఴ్వారరుళిచ్చెయ్తపడియే భగవద్విషయత్తై ఇప్పోదు అనుభవిక్కుమాపోలే పణ్డెల్లామ్ అనుభవియామల్ అనేకకాలమ్ వ్యర్థ మాయ్ కఴిన్దుపోయ్విట్టదే యెన్ఱు ఇఴన్దనాళై నినైత్తువరున్ది ఆక్ర న్దనమ్ పణ్ణుమధికారిక్కు మేలుళ్ళకాలత్తిల్ ఉఱక్కమ్ వర అవకాశ మిల్లై. ౧౧౦.

౧౧౧. అన్ఱియుమ్ * అన్ఱునాన్ పిఱన్దిలేన్ పిఱన్దపిన్ మఱన్ది లేన్ * ఎన్గిఱ తిరుమఴిశైయాఴ్వారుడైయ పడియిలే యిరుప్పా

మూ.—౧౧౨. ఇవ్వడిమైత్తాల్ "ఒళ్ఙివిల్ కాలమెల్లా ముడనాయ్ మన్ని" ఎన్గిఱపడియే సర్వదేశ సర్వకాల సర్వావస్థై కళిలు మనువర్తిక్కుమ్.

మ-వ్యా.—జన్మత్తై యుడైయనాకప్పెఱ్ఱిలేఙ్; అన్ద జన్మముణ్డానపిన్బు అవనై యొరుకాలుమ్ మఱన్దిలేఙ్ ఎన్ఱు శొల్లానిన్ఱార్ కళితే యెన్గై.

ఆక, ప్రాప్యవైలక్షణ్య జ్ఞానమ్ పిఱన్దార్ పడి ఇతువాకైయాలే, ఇన్ద కైఙ్కర్యప్రార్థనై ఇడైవిడామల్ నడక్కుమెన్ఱు కరుత్తు. ౧౧౧.

౧౧౨. ఇని ఇన్దకైఙ్కర్యత్తుక్కు దేశకాలాదినియమ మిల్లామైయై యరుళిచ్చెయ్కిఱార్ (ఇవ్వడిమైత్తాల్) ఎన్ఱుతుడఙ్గి. అతావతు-ఇవ్వాత్మానినుడైయ స్వరూపానురూప పురుషార్థమాన ఇన్ద కైఙ్కర్యన్దాఙ్ "ఒళ్ఙివిల్ కాలమెల్లాముడనాయ్మన్ని" ఎన్ఱు - ఒళ్ఙివిల్లాత కాలమెల్లామ్, సర్వదేశత్తిలుమ్, ఉడనాయ్ - సర్వావస్థైయిలుమ్ పిరియాతునిన్ఱు, ఎన్గిఱపడియే సర్వదేశత్తిలుమ్ సర్వకాలత్తిలుమ్ సర్వావస్థైయిలుమ్ నడన్దుశెల్లుమెన్గై. ౧౧౨.

(అణ్.) ర్కుక్కు భగవద్విషయత్తిల్ అఱివు పిఱన్దపిన్బు మఱప్పదఱ్కు ప్రసక్తియేకిడైయాదు.

ఆక ఇవ్వళనాల్ భగవద్విషయ వైలక్షణ్య మృణర్న్దవర్కళ్ఙ్ పడి ఇప్పడిప్పట్టతాకైయాలే ఇన్ద కైఙ్కర్యప్రార్థనై ఇడైవిడామల్ నడక్కుమెన్ఱతాయిఱ్ఱు. ౧౧౧.

౧౧౨. ఇనిమేల్ ఇన్ద కైఙ్కర్యత్తుక్కు దేశనియమమ్ కాలనియమమ్ ఒన్ఱుమిల్లామై కూఱప్పడుకిఱతు. * ఒళ్ఙివిల్ కాలమెల్లా ముడనాయ్మన్ని వళ్ఙువిలావడిమై శెయ్యవేణ్డునామ్ * ఎన్ఱు ఎల్లాక్కాలఙ్గళిలుమ్ ఎల్లాదేశఙ్గళిలుమ్ ఎల్లా అవస్థైయిలుమ్ పిరియాతు నిన్ఱు కైఙ్కర్యమ్ పణ్ణవేణుమెన్ఱు ఆళ్వార్ ప్రార్థిత్తపడియే ఇవ్వడిమై సర్వదేశ సర్వకాల సర్వావస్థైకళిలుమ్ అనువర్తిక్కుమ్. ౧౧౨.

మూ.--౧౧౩. ఎట్టిరణ్డైయాయ్ మూన్ఱుశరడా యిరుప్పతోరు మఙ్గళ
సూత్రమ్పోలే తిరుమన్త్రమ్.

౧౧౪. ఇత్తాల్ - ఈశ్వరనాత్మాక్కళుక్కు ప్పతియాయ్ నిన్ఱు
రక్షిక్కుమెన్గిఱతు.

మ-వ్యా.--౧౧౩. భార్యైక్కు మఙ్గళసూత్రధారణమ్ భర్తావుక్కు అనన్యార్హై యెన్ఱు కాట్టుమాపోలే, తిరుమన్త్రధారణమ్ చేతనర్క్కు భగవదనన్యార్హత్వప్రకాశక మెన్ఱుమిడమ్ తోన్ఱ ఇత్తై యొరుమఙ్గళసూత్రమాక నిరూపిత్తరుళిచ్చెయ్కిఱార్ (ఎట్టిరణ్డైయాయ్) ఎన్ఱు తుడఙ్గి. అతావతు - పతినాలిరణ్డైయాయ్ ఇరణ్డు శరడాయిరుక్కుమ్ లౌకికమాన మఙ్గలసూత్రమ్పోలన్ఱిక్కే, ఎట్టిరణ్డైయాయ్ మూన్ఱుశరడా యిరుప్పతోరు మఙ్గళసూత్రమ్పోలే ఎట్టు త్తిరువక్షరమాయ్ మూన్ఱు పదమాయిరుక్కిఱ ఇత్తిరుమన్త్రమెన్గై. ౧౧౩.

౧౧౪. ఇప్పడి నిరూపిత్తుచ్చొన్నవిత్తాల్ ఎవ్వర్థమ్ శొల్లుకిఱతెన్నవరుళిచ్చెయ్కిఱార్ (ఇత్తాల్) ఎన్ఱు తుడఙ్గి. అతావతు - ఇత్తై

(అణ్.) ౧౧౩. లోకత్తిల్ స్త్రీకళ్ మఙ్గళసూత్రమ్ ధరిప్పతానదు 'ఇవళ్ పురుషనుక్కు అనన్యార్హై' ఎన్ఱు కాట్టువతఱ్కు ఆకిఱాప్పోలే ఇన్ద తిరుమన్త్రత్తై ధరిప్పతానదు చేతనర్కళ్ ఎమ్బెరుమానుక్కు అనన్యార్హభూతర్కళ్ ఎన్బదై ప్రకాశిప్పిక్కిఱ తెన్బతు తోన్ఱ ఇత్తిరుమన్త్రమ్ ఒరుమఙ్గళసూత్రమాగ నిరూపిక్కప్పడుకిఱతు. లోకత్తిల్ మఙ్గళసూత్రమానదు పతినాలు ఇరణ్డైయాయ్ మూన్ఱు శరడాయిరుక్కుమ్; ఇదు అప్పడియల్లామల్ విలక్షణమాన రీతియిలే ఎట్టు ఇరణ్డైయాయ్ మూన్ఱు శరడాయిరుప్పదోరు మఙ్గళసూత్రమ్ పోలేయామ్. ఎట్టు అక్షరమిరుప్పదు ఎట్టు ఇరణ్డైయాకవుమ్ మూన్ఱుపదమిరుప్పదు మూన్ఱు శరడాకవుమ్ కొళ్ళప్పట్టతు. ౧౧౩.

౧౧౪. తిరుమన్త్రత్తై మఙ్గళసూత్రమాక నిరూపిత్తుచ్చొన్నతనాల్ ఎన్న తేఱిఱ్ఱు ఎన్నిల్, ఇన్ద తిరుమన్త్రత్తోడు సమ్బన్ధముడైయ

మూ.—౧౧౫. ఆక, తిరుమన్త్రత్తాల్, ఎమ్బెరుమానుక్కే ఉరియే
నాన నాన్ ఎనక్కురియనన్ఱిక్కే యొఴియవేణుమ్;

మ-వ్యా.—మఙ్గళ సూత్రమాక చ్చొన్నవిత్తాల్, ఈశ్వరన్ ఇత్తోడస్వయముడైయ ఆత్మాక్కళుక్కు ప్పతియాయ్ నిన్ఱుకొణ్డు రక్షిక్కుమెన్ఱు శొల్లుకిఱదెన్నై. ౧౧౪.

౧౧౫. ఇని, ఇమ్మన్త్రత్తాల్ ప్రతిపాదిత్తవర్థత్తై సఙ్గ్రహిత్తు చ్చొల్లి, ఇత్తై నిగమిత్తరుళుకిఱార్ (ఆక తిరుమన్త్రత్తాల్) ఎన్ఱు తుడఙ్గి. ఆకవెన్ఱతు - కీఴ్ పరక్కవరుళిచ్చెయ్త ఎల్లావర్థైయుమ్ తొకుత్తరుళిచ్చెయ్కిఱారెన్ను మిడన్దోన్ఱు. (ఎమ్బెరుమానుక్కే యురియేనాననాన్) ఇతిల్ (ఎమ్బెరుమానుక్కే) ఎన్ఱు, చతుర్థ్యన్తమాన ప్రథమాక్షరత్తిలర్థత్తైయుమ్, అవధారణత్తాలే మధ్యమాక్షరత్తిలర్థత్తైయుమ్, (ఉరియేనానినాన్) ఎన్ఱు, తృతీయాక్షరత్తిలర్థత్తైయుమ్ శొల్లుకైయాలే ప్రథమపదార్థత్తై సఙ్గ్రహిత్తపడి. (ఎనక్కురియనన్ఱిక్కే యొఴియవేణుమ్) ఇతిల్ (ఎనక్కురియన్) ఎన్ఱు షష్ఠ్యన్తమాన మకారార్థత్తైయుమ్, (అన్ఱిక్కేయొఴియ) ఎన్నైయాలే నకారార్థత్తైయుమ్, (వేణుమ్) ఎన్నైయాలే ఇవ్వర్థమ్ చేతననుక్కు ప్రార్థనీయమెన్నుమత్తైయుమ్ ప్రతిపాదిక్కైయాలే మధ్యమపదార్థత్తై సఙ్గ్రహిత్తపడి.

(సర్వశేషియాన నారాయణనుక్కే యెల్లావడిమైకళుమ్ శెయ్యప్పెఱువేనాకవేణుమ్.) ఇతిల్ (సర్వశేషియాన నారాయణనుక్కే) ఎన్ఱు, కైఙ్కర్యప్రతిసంబన్ధియైయుమ్, కైఙ్కర్యప్రార్థనా ప్రకాశికై

(అణ్.) చేతనర్కళుక్కు ఎమ్బెరుమాన్ పతియాయ్ ఇరున్దుకొణ్డు రక్షణకృత్యత్తై నిర్వహిత్తుక్కొణ్డు పోరుమెన్ఱతాయిఱ్ఱు. ౧౧౪.

మూ.— సర్వశేషియాన నారాయణనుక్కే ఎల్లావడిమైకళుమ్
శెయ్యప్పెఱువేనాక వేణుమ్ ఎన్ఱతాయ్త్తు.

పిళ్ళైలోకాచార్యర్ తిరువడికళే శరణమ్.

తిరుమన్త్రప్రకరణమ్ ముడిన్దతు.

మ-వ్యా.—యాన చతుర్థియైయుమ్, (ఎల్లావడిమైకళుమ్ శెయ్యప్పెఱువే నాక వేణుమ్) ఎన్ఱు, కైఙ్కర్యప్రార్థనా ప్రకారత్తైయుమ్ శొల్లుకైయాలే తృతీయ పదార్థత్తై సఙ్గ్రహిత్తపడి. (ఎన్ఱతాయ్త్తు) ఎన్ఱతు-ఎన్ఱు శొల్లిన్ఱాయ్త్తు ఎన్నై.

విస్తరేణ అరుళిచ్చెయ్తత్తై మీళవుమ్ ఇప్పడి సఙ్గ్రహిత్తరుళిచ్చెయ్తతు - ఇత్తిరుమన్త్రార్థత్తై ఎల్లారుమఱిన్దు అనుసన్ధిక్కైక్కాక ఆకైయాలే ఎల్లార్క్కుమ్ ఇవ్వర్థమ్ ఎప్పోతుమనుసన్ధేయమ్.

జీయర్ తిరువడికళే శరణమ్.

తిరుమన్త్రత్తిల్ ముతల్ ప్రకరణమ్ ముడిన్దతు.

(అణ్.) ౧౧౫. ఇత్తిరుమన్త్రత్తిన్ అర్థమ్ సఙ్గ్రహిత్తు నిగమిక్కప్పట్టతాయ్త్తు. ౧౧౫

శ్రీకాఞ్చీ ప్రతివాదిభయఙ్కరమ్ అణ్ణఙ్గరాచార్యర్
ఎఴుదియ ముముక్షుప్పడి సారార్థసఙ్గ్రహత్తిల్
తిరుమన్త్రప్రకరణమ్ ముఱ్ఱిఱ్ఱు.

PRINTED AT THE G. C. PRESS, WASHERMANPET, MADRAS.

6 copy